మోహన్

పురాణపండ వారి

శ్రీ లలితా-విష్ణు సహస్రనామస్తోత్రాలు

శ్రీరామరక్షా, నవదేవీ, శివస్తోత్రములు, శతగాయత్రీమంత్రములతో...



1 శ్రీబాలాత్రిపురసుందరి దేవీ(విదియ)



6 శ్రీలక్ష్మీ దేవీ (షష్టి)



7 శ్రీసరస్వతి దేవీ (సప్తమి)



2 శ్రీగాయత్రీ దేవీ (విదియవృద్ధి)



8 శ్రీదుర్గా దేవీ (అష్టమి)



3 శ్రీఅన్నపూర్ణదేవీ (తదియ)



9 శ్రీమహిషాసురమర్దినిదేవీ(నవమి)



5 శ్రీలలితా త్రిపురసుందరి దేవీ (పంచమి)



4 శ్రీ కాత్యాయనీ దేవీ(చవితి)



10 శ్రీరాజరాజేశ్వరీ దేవీ(దశమి)

నవదేవీ అష్టోత్తరశతనామావళులతో, అత్యధిక స్తోత్రాదులతో తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషలలో వెలువడిన మొట్టమొదటిగ్రంథం

మోహన్ పబ్లికేషన్స్ వారి కాత్యాయనీ అష్టోత్తరం ఉన్నదో లేదో గమనించి కొనగలరు.

అర్ధనారీశ్వర, మంగళచండికా, కార్తవీర్యార్జున, నారాయణ స్తోత్రాలతో

శ్రీ లలితాఅమ్మవారి వెయ్యి నామములతో...

రాజమండ్రి నగరవాసులు అష్టాదశ పురాణ వాచస్పతి,
ఉపన్యాస సార్వభౌమ కీ॥శే॥ **పురాణపండ రామ్మూర్తి** గారి కుమారులు
ఆకాశవాణి పౌరాణిక ఉపన్యాసకులు కీ॥శే॥ ఉషశ్రీ గారి సోదరుడు
పురాణపండ శ్రీచిత్ర గారి సంకలనంలో
'నవదేవీ అష్టోత్తర శతనామావళులతో' మోహన్ పబ్లికేషన్స్ వారిచే కలర్ పేపర్‌లో
ప్రప్రథమమున, ఎంతో కాలముగా ప్రచురింపబడుతూ వస్తున్న ఈ గ్రంథరత్నము ఇప్పుడు
స్థూలాక్షరములతో విడుదలైనది.

పురాణపండ వారి

శ్రీ లలితా విష్ణు
సహస్రనామ స్తోత్రములు

The Most Famous LALITHA-VISHNU Parayana Book for Devotees

సంకలనకర్తలు :


పురాణపండ శ్రీచిత్ర

మరియు

కలశపూజ నిర్దేశకులు

భక్తిమాల.టివి.నిత్య జ్యోతిషప్రవచకులు; కాలచక్రం, గ్రహభూమిపంచాంగకర్తలు

శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ సిద్ధాంతి, హైద్రాబాద్





ప్రకాశకులు : ఫోన్: (0883) 246 2565

మోహన్ పబ్లికేషన్స్

అజంతా హోటల్ ఎదురుగా

కోటగుమ్మం, రాజమహేంద్రవరం-533 101

e-mailmohanpublications@gmail.com MOHANPUBLICATIONS.COM;

విషయసూచిక

2-10-2016 ఆదివారం ఆశ్వీయుజ శుద్ధ విదియ బాలాత్రిపురసుందరీదేవి అవతారం

1. శ్రీ బాలాత్రిపురసుందరి అష్టోత్తర శతనామావళిః

ప్రతినామమునకు ముందు "ఓం"అనియు చివర "నమః" అనియు చదువుకొనవలెను.

ఓం కళ్యాణ్యై నమః
త్రిపురాయై
బాలాయై
మాయాయై
త్రిపురసుందర్యై
సుందర్యై
సౌభాగ్యవత్యై
క్లీంకార్యై
సర్వమంగళాయై
హ్రీంకార్యై 10
స్కందజనన్యై
పరాయై
పంచదశాక్షర్యై
త్రైలోక్యై
మోహిన్యై
సర్వేశ్యై
సర్వరూపిణ్యై
సర్వసంక్షోభిణ్యై
పూర్ణాయై
నవముద్రేశ్వర్యై 20
శివాయై
అనంగకుసుమాఖ్యాయై
అనంగ భువనేశ్వర్యై
నిత్యక్లిన్నాయై
మృతోద్భవే
మోహినే
పరమానందాయై
కామేశ్యై
తరుణ్యై
కళాయై 30
కళావత్యై
భగవత్యై
పద్మరాగిణ్యై
కిరీటిన్యై
సౌగంధిన్యై
సరిద్వేణ్యై
మంత్రిణ్యై
మంత్రరూపిణ్యై
తత్త్వత్రయాయై
తత్త్వమయాయై 40
సిద్ధాయై
త్రిపురవాసిన్యై
శ్రీమత్యై
మహాదేవ్యై
కాళిన్యై
పరదేవతాయై
కైవల్యరేఖాయై
వశిన్యై
సర్వేశ్యై
సర్వమాతృకే
విష్ణుస్వరూపిణే
దేవమాత్రే
సర్వసంపత్ప్రదాయినే
ఆధారే
హితే(హితపత్నీక్యై)
స్వాధిష్ఠానచక్రాయై
సమాయై(సమాశ్రయాయై)
అజ్ఞాయై
పద్మాసనాసీనాయై
విశుద్ధాయై
స్థలయోగిన్యై
సంస్థితాయై
అష్టత్రింశత్యై
కలా(ళా)మూర్త్యై
సుషుమ్నే
చారుమధ్యమే
యోగీశ్వరే
మునిముఖ్యధ్యాయినే
పరబ్రహ్మిణే
స్వస్వరూపిణే 70
చతుర్భుజే
చంద్రచూడే
పురాణినే
ఆగమరూపిణే
కారిణే(ప్రణవినే)
మహావిద్యే
మహాప్రణవినే
ప్రణవతంత్రరూపిణే
భూతేశ్వర్యై
భూతమయై 80
పంచాశద్వర్ణరూపిణే
షోడశ్యై
మహాభూత్యై
కామాక్ష్యై
దశమాతృకే
ఆధారశక్త్యై
తరుణే
లక్ష్మ్యై
త్రిపురభైరవ్యై
త్రికోణమధ్యమే 90
త్రిదశాయై
షట్కోణపురవాసినే
నవకోణ పురవాసినే
బిందుస్థలసంస్థితే
అఘోరమంత్రితపదభామినే
భావరూపిణే
సంకర్షిణే
ధాత్ర్యై
కాత్యాయిన్యై
శివాన్యై సులభే 100
దుర్లభే
శాస్త్ర్యై(మహాశాస్త్ర్యై)
శిఖండిన్యై / శిఖరిణే
పదారాధ్యాయై
శ్రీపాదుకే
చక్రసంచారిణే
త్రిపురాంబికే 108
బాలాలీలావినోదినే
మహాత్రిపురేశీ భవాన్యై
శివా శివశక్త్యాత్మికే

3-10-2016 సోమవారం ఆశ్వీయుజ శుద్ధ వృద్ధి శ్రీ గాయత్రీదేవి అవతారం

2. శ్రీ గాయత్రీ అష్టోత్తర శతనామావళిః

ప్రతినామమునకు ముందు "ఓం"అనియు చివర "నమః" అనియు చదువుకొనవలెను.

ఓంతరుణాదిత్యసంకాశాయైనమః
సహస్రనయనోజ్జ్వలాయై
విచిత్రమాల్యాభరణాయై
వరదాభయహస్తాబ్జాయై
రేవాతీరవాసిన్యై
ణిప్రత్యయవిశేషజ్ఞాయై
యంత్రాకృతివిరాజితాయై
భద్రపాదప్రియాయై
గోవిందపదగామిన్యై
దేవర్షిగణసంస్తుతాయై10
వనమాలావిభూషితాయై
స్యందనోత్తమసంస్థానాయై
ధీరజీమూతనిస్వనాయై
మత్తమాతంగగమనాయై
హిరణ్యకమలాసనాయై
ధియై
జనాధారనిరతాయై
యోగిన్యై
యోగధారిణ్యై
నటనాట్యైకనిరతాయై20
ప్రణవాద్యక్షరాత్మికాయై
చోరచారక్రియాసక్తాయై
దారిద్ర్యచ్ఛేదకారిణ్యై
యాదవేంద్రకులోద్భూతాయై
తురీయపథగామిన్యై
గాయత్ర్యై
గోమత్యై
గంగాయై
గౌతమ్యై
గరుడాసనాయై 30
గేయగానప్రియాయై
గౌర్యై
గోవిందపదపూజితాయై
గంధర్వనగరాగారాయై
గౌరవర్ణాయై
గణేశ్వర్యై
ఓంగదాశ్రయాయై నమః
గుణవత్యై
గహ్వర్యై
గణపూజితాయై 40
గుణత్రయసమాయుక్తాయై
గుణత్రయవివర్జితాయై
గుహావాసాయై
గుణాధారాయై
గుహ్యాయై
గంధర్వరూపిణ్యై
గార్గ్యప్రియాయై
గురుపదాయై
గుహ్యలింగాంగధారిణ్యై
సావిత్ర్యై 50
సూర్యతనయాయై
సుషుమ్నానాడిభేదిన్యై
సుప్రకాశాయై
సుఖాసీనాయై
సుమత్యై
సురపూజితాయై
సుషుప్త్యవస్థాయై
సుదత్యై
సుందర్యై
సాగరాంబరాయై 60
సుధాంశుబింబవదనాయై
సుస్తన్యై
సువిలోచనాయై
సీతాయై
సర్వాశ్రయాయై
సంధ్యాయై
సఫలాయై
సుఖదాయిన్యై
సుభ్రువే
సునాసాయై 70
సుశ్రోణ్యై
సంసారార్ణవతారిణ్యై
ఓంసామగానప్రియాయైనమః
సాధ్వ్యై
సర్వాభరణభూషితాయై
వైష్ణవ్యై
విమలాకారాయై
మాహేంద్ర్యై
మంత్రరూపిణ్యై
మహాలక్ష్మ్యై
మహాసిద్ధ్యై
మహామాయాయై
మహేశ్వర్యై
మోహిన్యై
మదనాకారాయై
మధుసూదనచోదితాయై
మీనాక్ష్యై
మధురావాసాయై
నాగేంద్రతనయాయై
ఉమాయై 90
త్రివిక్రమపదాక్రాంతాయై
త్రిస్వరాయై
త్రివిలోచనాయై
సూర్యమండలమధ్యస్థాయై
చంద్రమండలసంస్థితాయై
వహ్నిమండలమధ్యస్థాయై
వాయుమండలమధ్యస్థాయై
వ్యోమమండలమధ్యస్థాయై
చక్రిణ్యై
చక్రరూపిణ్యై 100
కాలచక్రవితానస్థాయై
చంద్రమండలదర్పణాయై
జ్యోత్స్నాతపానులిప్తాంగ్యై
మహామారుతవీజితాయై
సర్వమంత్రాశ్రయాయై
ధేనవే
పాపఘ్న్యై
పరమేశ్వర్యై 108

4-10-2016 మంగళవారం ఆశ్వీయుజ శుద్ధ తదియ శ్రీ అన్నపూర్ణదేవి అవతారం

3. శ్రీ అన్నపూర్ణాష్టోత్తర శతనామావళిః

ప్రతినామమునకు ముందు “ఓం”అనియు చివర “నమః” అనియు చదువుకొనవలెను.

ఓం శ్రీఅన్నపూర్ణాయైనమః
శివాయై
దేవ్యై
భీమాయై / పుష్ట్యై
సరస్వత్యై
సర్వజ్ఞాయై
పార్వత్యై / దుర్గాయై
శర్వాణ్యై 10
శివవల్లభాయై
వేదవేద్యాయై
మహావిద్యాయై
విద్యాదాత్ర్యై
విశారదాయై
కుమార్యై
త్రిపురాయై
బాలాయై
లక్ష్మ్యై
భయహారిణ్యై 20
భవాన్యై
విష్ణుజనన్యై
బ్రహ్మాదిజనన్యై
గణేశ జనన్యై
శక్త్యై
కుమారజనన్యై
శుభాయై
భోగప్రదాయై
భగవత్యై
భక్తాభీష్టప్రదాయిన్యై 30
భవరోగహరాయై
భవ్యాయై
శుభ్రాయై
పరమమంగళాయై
భవాన్యై
చంచలాయై
గౌర్యై
చారుచంద్రకళాధరయై
విశాలాక్ష్మ్యై
విశ్వమాతాయై 40
విశ్వవంద్యాయై
విలాసిన్యై
ఆర్యాయై
కల్యాణనిలయాయై
రుద్రాణ్యై
కమలాసనాయై
శుభప్రదాయై
శుభాయై
అనంతాయై
మత్తపీనపయోధరాయై 50
అంబాయై
సంహారమథన్యై
మృడాన్యై
సర్వమంగళాయై
విష్ణుసంసేవితాయై
సిద్ధాయై
బ్రహ్మాణ్యై
సురసేవితాయై
పరమానందాయై
శాంత్యై 60
పరమానందరూపిణ్యై
పరానంద ప్రదాయై
పరోపకారనిరతాయై
పరమాయై
భక్తవత్సలాయై
పూర్ణచంద్రాభవదనాయై
పూర్ణచంద్రనిభాంశుకాయై
శుభలక్షణసంపన్నాయై
శుభానందగుణార్ణవాయై
శుభాయై 70
సౌభాగ్యనిలయాయై
శుభదాయై
రతిప్రియాయై
చండికాయై
చండమందనాయై
చండదర్పనివారిణ్యై
మార్తాండ నయనాయై
సాధ్వ్యై
చంద్రాగ్నినయనాయై
సత్యై 80
పుండరీకహరాయై
పూర్ణాయై
పుణ్యదాయై
పుణ్యరూపిణ్యై
మాయాతీతాయై
శ్రేష్టమాయాయై
శ్రేష్టధర్మాత్మవందితాయై
అసృష్ట్యై
సంగరహితాయై
సృష్టిహేతుకపర్దిన్యై 90
వృషారూఢాయై
శూలహస్తాయై
స్థితిసంహారకారిణ్యై
మందస్మితాయై
స్కందమాతాయై
శుద్ధచిత్తాయై
మునిస్తుతాయై
మహాభగవత్యై
దక్షాయై
దక్షాధ్వరవినాశిన్యై 100
సర్వార్థదాత్ర్యై
సావిత్ర్యై
సదాశివకుటుంబిన్యై
నిత్యసుందరసర్వాంగ్యై
సచ్చిదానందలక్షణాయై
సర్వదేవతాసంపూజ్యాయై
శంకరప్రియవల్లభాయై
సర్వధారాయై
మహాసాధ్వ్యై
శ్రీఅన్నపూర్ణాయై నమః110

5-10-2016 బుధవారం ఆశ్వీయుజ శుద్ధ చవితి శ్రీ కాత్యాయని దేవి అవతారం

4. శ్రీ కాత్యాయనీ అష్టోత్తర శతనామావళిః

ఓం గౌర్యై నమః
ఓం గణేశజనన్యై నమః
ఓం గిరిజాతనూభవాయైనమః
ఓం గుహాంబికాయై నమః
ఓం జగన్మాత్రే నమః
ఓం గంగాధరకుటుంబిన్యైనమః
ఓం వీరభద్రప్రసవే నమః
ఓం విశ్వవ్యాపిన్యై నమః
ఓం విశ్వరూపిణ్యై నమః
ఓం అష్టమూర్త్యాత్మికాయైనమః
ఓం కష్టదారిద్ర్యశమన్యైనమః
ఓం శివాయై నమః
ఓం శాంభవ్యై నమః
ఓం శాంకర్యై నమః
ఓం బాలాయై నమః
ఓం భవాన్యై నమః
ఓం భద్రదాయిన్యై నమః
ఓం మాంగళ్యదాయిన్యై నమః
ఓం సర్వమంగళాయై నమః
ఓం మంజుభాషిణ్యై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మహామాయాయై నమః
ఓం మంత్రారాధ్యాయై నమః
ఓం మహాబలాయై నమః
ఓం హేమాద్రిజాయై నమః
ఓం హైమవత్యై నమః
ఓం పార్వత్యై నమః
ఓం పాపనాశిన్యై నమః
ఓం నారాయణాంశజాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం నిరీశాయై నమః
ఓం నిర్మలాయై నమః
ఓం అంబికాయై నమః
ఓం మృడాన్యై నమః
ఓం మునిసంసేవ్యాయై నమః
ఓం మానిన్యై నమః

ఓం మేనకాత్మజాయై నమః
ఓం కుమార్యై నమః
ఓం కన్యకాయై నమః
ఓం దుర్గాయై నమః
ఓం కలిదోషవిఘాతిన్యై నమః
ఓం కాత్యాయిన్యై నమః
ఓం కృపాపూర్ణాయై నమః
ఓం కల్యాణ్యై నమః
ఓం కమలార్చితాయై నమః
ఓం సత్యై నమః
ఓం సర్వమయై నమః
ఓం సౌభాగ్యదాయై నమః
ఓం సర్వస్వత్యై నమః
ఓం అమలాయై నమః
ఓం అమర సంసేవ్యాయై నమః
ఓం అన్నపూర్ణాయై నమః
ఓం అమృతేశ్వర్యై నమః
ఓం అఖిలాగమ సంస్తుతాయై నమః
ఓం సుఖసచ్చిత్సుధారాయై నమః
ఓం అంబాయై నమః
ఓం బాల్యారాధికభూతా నమః
ఓం భానుకోటిపుదాయై నమః
ఓం సముద్యతాయై నమః
ఓం హిరణ్యాయై నమః
ఓం వరాయై నమః
ఓం సూక్ష్మాయై నమః
ఓం శీతాంశుకృతశేఖరాయై నమః
ఓం హరిద్రాకుంకుమాయై నమః
ఓం మారాధ్యాయై నమః
ఓం సర్వకాలసుమంగళ్యై నమః
ఓం సర్వభోగప్రదాయై నమః
ఓం సామశిఖరాయై నమః
ఓం వేదాంతలక్షణాయై నమః
ఓం కర్మబ్రహ్మమయై నమః
ఓం కామకలనాయై నమః
ఓం వాంఛితార్థదాయై నమః
ఓం చంద్రార్కాయుత తాటంకాయైనమః

ఓం చిదంబరశరీరణ్యై నమః
ఓం శ్రీచక్రవాసిన్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం కామేశ్వరపత్న్యై నమః
ఓం కమలాయై నమః
ఓం మురారిప్రియార్థాయై నమః
ఓం మార్కండేయగై నమః
ఓం వరప్రసాదాయై నమః
ఓం పుత్రపౌత్రవరప్రదాయై నమః
ఓం పుణ్యాయై నమః
ఓం పురుషార్థప్రదాయై నమః
ఓం సత్యధర్మరతాయై నమః
ఓం సర్వ సాక్షిణ్యై నమః
ఓం శశాంకరూపిణ్యై నమః
ఓం శ్యామలాయై నమః
ఓం బగళాయై నమః
ఓం పాండ్యై నమః
ఓం మాతృకాయై నమః
ఓం భగమాలిన్యై నమః
ఓం శూలిన్యై నమః
ఓం విరజాయై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం ప్రత్యంగిరాంబికాయై నమః
ఓం ఆర్యాయై నమః
ఓం దాక్షాయణ్యై నమః
ఓం దీక్షాయై నమః
ఓం సర్వపశూత్తమోత్తమాయై నమః
ఓం శివాభిదానాయై నమః
ఓం శ్రీవిద్యాయై నమః
ఓం ప్రణవార్ధస్వరూపిణ్యై నమః
ఓం ప్రణవాద్యై నమః
ఓం నాదరూపాయై నమః
ఓం త్రిపురాయై నమః
ఓం త్రిగుణాంబికాయై నమః
ఓం షోడశాక్షర దేవతాయై నమః
ఓం శ్రీమహాగౌర్యై నమః
ఓం శ్రీ కాత్యాయన్యై నమః

6-10-2016 గురువారం ఆశ్వీయుజ శుద్ధ పంచమి శ్రీ లలితా త్రిపురసుందరిదేవి అవతారం

5. శ్రీ లలితాష్టోత్తర శతనామావళిః

ప్రతినామమునకు ముందు “ఓం ఐం హ్రీం శ్రీం”అనియు చివర “నమః” అనియు చదువుకొనవలెను.

రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై
హిమాచలమహావంశ పావనాయై
శంకరార్ధాంగ సౌందర్య శరీరాయై
లసన్మరకత స్వచ్ఛవిగ్రహాయై నమో
మహా౽తిశయసౌందర్యలావణ్యాయై
శశాంకశేఖర ప్రాణవల్లభాయై
సదాపంచదశాత్మైక్యస్వరూపాయై
వజ్రమాణిక్య కనకకిరీటాయై
కస్తూరీ తిలకోల్లాసి నిటలాయై10
భస్మరేఖాంకితలసన్మకుటాయై
వికచాంభోరుహదళ లోచనాయై
శరచ్చాంపేయ పుష్పాభ నాసికాయై
లసత్కాంచన తాటంక యుగళాయై
మణిదర్పణ సంకాశ కపోలాయై
తాంబూలపూరిత స్మేరవదనాయై
సుపక్వ దాడిమీబీజ రదనాయై
కంబు పూగ సమచ్ఛాయ కంధరాయై
స్థూలముక్తాఫలోదార సుహారాయై
గిరీశబద్ధ మాంగల్య మంగళాయై
పద్మపాశాంకుశ లసత్కరాబ్జాయై20
పద్మకైరవ మందార సుమాలిన్యై
సువర్ణకుంభ యుగ్మాభ సుకుచాయై
రమణీయ చతుర్బాహు సంయుక్తాయై
కనకాంగదకేయూర భూషితాయై
బృహత్సౌవర్ణ సౌందర్య వసనాయై
బృహన్నితంబ విలసజ్జఘనాయై
సౌభాగ్యజాత శృంగార మధ్యమాయై
దివ్యభూషణ సందోహ రంజితాయై
పారిజాత గుణాధిక్య పదాబ్జాయై
సుపద్మరాగ సంకాశ చరణాయై30
కామకోటి మహాపద్మ పీఠస్థాయై
శ్రీకంఠనేత్ర కుముద చంద్రికాయై
సచామర రమావాణీ విరాజితాయై
భక్తరక్షణ దాక్షిణ్యకటాక్షాయై
భూతేశాలింగనోద్భూత పులకాంగ్యై
అనంగ జనకాపాంగ వీక్షణాయై
బ్రహ్మోపేంద్ర శిరోరత్న రంజితాయై
శచీ ముఖ్యామరవధూ సేవితాయై
లీలాకల్పిత బ్రహ్మాండ మండలాయై
అమృతాది మహాశక్తిసంవృతాయై
ఏకాతప్రత సామ్రాజ్య దాయికాయై
సనకాది సమారాధ్య పాదుకాయై
దేవర్షి భిస్తూయమాన వైభవాయై
కలశోద్భవ దుర్వాస పూజితాయై
మత్తేభవక్త్ర షడ్వక్త్ర వత్సలాయై
చక్రరాజ మహామంత్ర మధ్యవర్త్యై
చిదగ్నికుండ సంభూత సుదేహాయై
శశాంక ఖండ సంయుక్త మకుటాయై
మత్త హంసవధూ మందగమనాయై
వందారుజనసందోహవందితాయై
అంతర్ముఖ జనానంద ఫలదాయై
పతివ్రతాంగనాభీష్ట ఫలదాయై
అవ్యాజ కరుణాపూర పూరితాయై
నితాంత సచ్చిదానంద సంయుక్తాయై
సహస్రసూర్య సంయుక్త ప్రకాశాయై
రత్న చింతామణి గృహమధ్యస్థాయై
హానివృద్ధి గుణాధిక్య రహితాయై
మహాపద్మాటవీమధ్య నివాసాయై
జాగ్రత్స్వప్న సుషుప్తీనాం సాక్షీభూత్యై
మహాపాపౌఘ పాపానాం వినాశిన్యై
దుష్టభీతి మహాభీతి భంజనాయై
సమస్త దేవ దనుజ ప్రేరకాయై
సమస్తహృదయాంభోజ నిలయాయై
అనాహత మహాపద్మ మందిరాయై
సహస్రార సరోజాత వాసితాయై
పునరావృత్తిరహిత పురస్థాయై
వాణీగాయత్రీసావిత్రీ సన్నుతాయై
రమాభూమి సుతారాధ్య పదాబ్జాయై
లోపాముద్రార్చిత శ్రీమచ్చరణాయై
సహస్రరతి సౌందర్య శరీరాయై70
భావనామాత్ర సంతుష్ట హృదయాయై
సత్య సంపూర్ణ విజ్ఞాన సిద్ధిదాయై
శ్రీలోచన కృతోల్లాస ఫలదాయై
శ్రీసుధాబ్ధి మణిద్వీప మధ్యగాయై
దక్షాధ్వర వినిర్భేద సాధనాయై
శ్రీనాథ సోదరీభూత శోభితాయై
చంద్రశేఖర భక్తార్తి భంజనాయై
సర్వోపావినిర్ముక్త చైతన్యాయై
నామపారాయణాభీష్ట ఫలదాయై
సృష్టిస్థితి తిరోధాన సంకల్పాయై80
శ్రీషోడశాక్షరీమంత్ర మధ్యగాయై
అనాద్యంతస్వయంభూతదివ్యమూర్త్యై
భక్తహంసపర్యాముఖ్య వియోగాయై
మాతృమండల సంయుక్తలలితాయై
భండదైత్య మహాసత్త్వ నాశనాయై
క్రూరభండ శిరశ్ఛేద నిపుణాయై
ధాత్రచ్యుతసురాధీశ సుఖదాయై
చండముండ నిశుంభాదిఖండనాయై
రక్తాక్ష రక్త జిహ్వాది శిక్షణాయై
మహిషాసురదోర్వీర్య నిగ్రహాయై90
అభ్రకేశ మహోత్సాహ కారణాయై
మహేశయుక్త నటనాతత్పరాయై
నిజభర్తృ ముఖాంభోజ చింతనాయై
వృషభధ్వజ విజ్ఞాన భావనాయై
జన్మమృత్యు జరారోగ భంజనాయై
విధేయముక్త విజ్ఞాన సిద్ధిదాయై
కామక్రోధాది షడ్వర్గ నాశనాయై
రాజరాజార్చితపద సరోజాయై
సర్వవేదాంత సంసిద్ధ సుతత్త్వాయై
శ్రీ వీరభక్త విజ్ఞాన నిధానాయై 100
అశేష దుష్ట దనుజసూదనాయై
సాక్షాచ్ఛ్రీ దక్షిణామూర్తిమనోజ్ఞాయై
హయమేధాగ్రసంపూజ్యమహిమాయై
దక్షప్రజాపతిసుతా వేషాఢ్యాయై
సుమబాణేక్షు కోదండ మండితాయై
నిత్యయౌవన మాంగల్య మంగళాయై
మహాదేవ సమాయుక్త లీలాయై
మహాదేవరతౌత్సుక్య మహాదేవ్యై 108

7-10-2016 శుక్రవారం ఆశ్వయుజ శుద్ధ షష్ఠి శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం

6. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళిః

ప్రతినామమునకు ముందు "ఓం"అనియు చివర "నమః" అనియు చదువుకొనవలెను.

ఓం ప్రకృత్యై నమః
వికృత్యై
విద్యాయై
సర్వభూతహితప్రదాయై
శ్రద్ధాయై
విభూత్యై
సురభ్యై
పరమాత్మికాయై
వాచ్యై
పద్మాలయాయై 10
పద్మాయై
శుచ్యై
స్వాహాయై
స్వధాయై
సుధాయై
ధన్యాయై
హిరణ్మయాయై
లక్ష్మ్యై
నిత్యపుష్టాయై
విభావర్యై 20
అదిత్యై
దిత్యై
దీప్తాయై
వసుధాయై
వసుధారిణ్యై
కమలాయై
కాంతాయై
కామాక్ష్యై
క్రోధసంభవాయై
అనుగ్రహప్రదాయై 30
బుద్ధ్యై
అనఘాయై
హరివల్లభాయై
అశోకాయై
అమృతాయై
దీప్తాయై
లోకశోకవినాశిన్యై
ధర్మనిలయాయై
కరుణాయై
లోకమాత్రే 40
పద్మప్రియాయై
పద్మహస్తాయై
పద్మాక్ష్యై
పద్మసుందర్యై
పద్మోద్భవాయై
పద్మముఖీయై
పద్మనాభప్రియాయై
రమాకాంతాయై
పద్మమాలాధరాయై
దేవ్యై 50
పద్మిన్యై
పద్మగంధిన్యై
పుణ్యగంధాయై
సుప్రసన్నాయై
ప్రసాదాభిముఖ్యై
ప్రభాయై
చంద్రవదనాయై
చంద్రాయై
చంద్రసహోదర్యై
చతుర్భుజాయై 60
చంద్రరూపాయై
ఇందిరాయై
ఇందు శీతలాయై
ఆహ్లోదజనన్యై
పుష్ట్యై
శివాయై
శివకర్యై
సత్యై
విమలాయై
విశ్వజనన్యై 70
తుష్ట్యై
దారిద్ర్యనాశిన్యై
ప్రీతిపుష్కరిణ్యై
శాంతాయై
శుక్లమాల్యాంబరాయై
శ్రియై
భాస్కర్యై
బిల్వనిలయాయై
వరారోహాయై
యశస్విన్యై 80
వసుంధరాయై
ఉదారాంగాయై
హరిణ్యై
హేమమాలిన్యై
ధనధాన్యకర్యై
సిద్ధయే
స్త్రైణసౌమ్యాయై
శుభప్రదాయై
నృపవేశ్మగతానందాయై
వరలక్ష్మ్యై 90
వసుప్రదాయై
శుభాయై
హిరణ్యప్రాకారాయై
సముద్రతనయాయై
జయాయై
మంగళాదేవ్యై
విష్ణువక్షస్థలస్థితాయై
విష్ణుపత్న్యై
ప్రసన్నాక్ష్యై
నారాయణసమాశ్రితాయై 100
దారిద్ర్యధ్వంసిన్యై
దేవ్యై
సర్వోపద్రవవారిణ్యై
నవదుర్గాయై
మహాకాళ్యై
బ్రహ్మవిష్ణుశివాత్మికాయై
త్రికాలజ్ఞాన సంపన్నాయై
భువనేశ్వర్యై 108
శ్రీమహాలక్ష్మీదేవ్యైనమః

8-10-2016 శనివారం ఆశ్వయుజ శుద్ధ సప్తమి శ్రీ సరస్వతిదేవి అవతారం

7. శ్రీ సరస్వతీ అష్టోత్తర శతనామావళిః

ప్రతినామమునకు ముందు “ఓం”అనియు చివర “నమః” అనియు చదువుకొనవలెను.

ఓం సరస్వత్యై నమః
మహాభద్రాయై
మహామాయాయై
వరప్రదాయై
శ్రీప్రదాయై
పద్మనిలయాయై
పద్మాక్ష్యై
పద్మవక్త్రాయై
శివానుజాయై
పుస్తకధృతే 10
జ్ఞానముద్రాయై
రమాయై నమః
పరాయై నమః
కామరూపాయై నమః
మహావిద్యాయై నమః
మహాపాతకనాశిన్యై నమః
మహా శ్రయాయై నమః
మాలిన్యై నమః
మహాభోగాయై నమః
మహాభుజాయై నమః 20
మహాభాగ్యాయై నమః
మహోత్సాహాయై నమః
దివ్యాంగాయై నమః
సురవందితాయై నమః
మహాకాళ్యై నమః
మహాపాశాయై నమః
మహాకారాయై నమః
మహాంకుశాయై నమః
సీతాయై నమః
విమలాయై నమః 30
విశ్వాయై నమః
విద్యున్మాలాయై నమః
వైష్ణవ్యై నమః
చంద్రికాయై నమః
చంద్రవదనాయై నమః
చంద్రలేఖావిభూషితాయైనమః
సావిత్ర్యై నమః
సురసాయై నమః
దేవ్యై నమః
దివ్యాలంకారభూషితాయైనమః
వాగ్దేవ్యై నమః 40
వసుధాయై నమః
తీవ్రాయై నమః
మహాభద్రాయై నమః
మహాబలాయై నమః
భోగదాయై నమః
భారత్యై నమః
భామాయై నమః
గోవిందాయై నమః
గోమత్యై నమః 50
శివాయై నమః
జటిలాయై నమః
వింధ్యవాసాయై నమః
వింధ్యాచలవిరాజితాయై నమః
చండికాయై నమః
వైష్ణవ్యై నమః
బ్రాహ్మ్యై నమః
బ్రహ్మజ్ఞానైకసాధనయై నమః
సౌదామన్యై నమః
సుధామూర్త్యై నమః 60
సుభద్రాయై నమః
సురపూజితాయై నమః
సువాసిన్యై నమః
సునాసాయై నమః
వినిద్రాయై నమః
పద్మలోచనాయై నమః
విద్యారూపాయై నమః
విశాలాక్ష్యై నమః
బ్రహ్మజాయాయై నమః
మహాఫలాయై నమః 70
త్రయీమూర్త్యై నమః
త్రికాలజ్ఞాయై నమః
త్రిగుణాయై నమః
శాస్త్రరూపిణ్యై నమః
శుంభాసురప్రమథిన్యైనమః
శుభదాయై నమః
సర్వాత్మికాయై నమః
రక్తబీజనిహంత్ర్యై నమః
చాముండాయై నమః
అంబికాయై నమః 80
ముణ్డకాయప్రహరణాయైనమః
ధూమ్రలోచనమర్దిన్యైనమః
సర్వదేవస్తుతాయై నమః
సౌమ్యాయై నమః
సురాసురనమస్కృతాయైనమః
కాళరాత్ర్యై నమః
కళాధారాయై నమః
రూపసౌభాగ్యదాయిన్యై నమః
వాగ్దేవ్యై నమః
వరారోహాయై నమః 90
వారాహ్యై నమః
వారిజాసనాయై నమః
చిత్రాంబరాయై నమః
చిత్రగంధాయై నమః
చిత్రమాల్యవిభూషితాయై నమః
కాంతాయై నమః
కామప్రదాయై నమః
వంద్యాయై నమః
విద్యాధరసుపూజితాయై నమః
శ్వేతాననాయై నమః 100
నీలభుజాయై నమః
చతుర్వర్గ ఫలప్రదాయై
చతురానన సామ్రాజ్యాయై
రక్తమధ్యాయై నమః
నిరంజనాయై నమః
హంసాసనాయై నమః
నీలజంఘాయై నమః
బ్రహ్మవిష్ణుశివాత్మికాయైనమః108

9-10-2016 ఆదివారం ఆశ్వయుజ శుద్ధ అష్టమి శ్రీ దుర్గాదేవి అవతారం

8. శ్రీ దుర్గాష్టోత్తర శతనామావళిః

ప్రతినామమునకు ముందు “ఓం”అనియు చివర “నమః” అనియు చదువుకొనవలెను.

ఓం దుర్గాయై నమః
శివాయై
మహాలక్ష్మ్యై
మహాగౌర్యై
చండికాయై
సర్వజ్ఞాయై
సర్వలోకేశ్యై
సర్వకర్మఫలప్రదాయై
సర్వతీర్థమయ్యై
పుణ్యాయై 10
దేవయోనయే
అయోనిజాయై
భూమిజాయై
నిర్గుణాయై
ఆధారశక్త్యై
అనీశ్వర్యై
నిర్గుణాయై
ఓం నిరాకారాయై నమః
సర్వగర్వవిమర్దిన్యై
సర్వలోకప్రియాయై 20
వాణ్యై
సర్వవిద్యాధిదేవతాయై
పార్వత్యై
దేవమాత్రే
వనీశ్యై
వింధ్యవాసిన్యై
తేజోవత్యై
మహామాత్రే
కోటిసూర్యసమప్రభాయై
దేవతాయై 30
వహ్నిరూపాయై
సతేజసే
వర్ణరూపిణ్యై
గుణాశ్రయాయై
ఓం గుణమధ్యాయై నమః
గుణత్రయవివర్జితాయై
కర్మజ్ఞానప్రదాయై
కాంతాయై
సర్వసంహారకారిణ్యై
ధర్మజ్ఞానాయై 40
ధర్మనిష్ఠాయై
సర్వకర్మవివర్జితాయై
కామాక్ష్యై
కామసంహర్త్ర్యై
కామక్రోధవివర్జితాయై
శాంకర్యై
శాంభవ్యై
శాంతాయై
చంద్రసూర్యాగ్నిలోచనాయై
సుజయాయై 50
జయాయై / భూమిష్ఠాయై
జాహ్నవ్యై
జనపూజితాయై
ఓం శాస్త్రాయై నమః
శాస్త్రమయ్యై
నిత్యాయై
శుభాయై
చంద్రార్ధమస్తకాయై
భారత్యై
భ్రామర్యై 60
కల్పాయై
కరాళ్యై
కృష్ణపింగాళాయై
బ్రాహ్మ్యై
నారాయణ్యై
రౌద్ర్యై
చంద్రామృతపరివృతాయై
జ్యేష్ఠాయై
ఇందిరాయై
మహామాయాయై 70
జగత్సృష్ట్యధికారిణ్యై
బ్రహ్మాండకోటిసంస్థానాయై
ఓం కామిన్యై నమః
కమలాలయాయై
కాత్యాయన్యై
కలాతీతాయై
కాలసంహారకారిణ్యై
యోగనిష్ఠాయై
యోగిగమ్యాయై
యోగిధ్యేయాయై 80
తపస్విన్యై
జ్ఞానరూపాయై
నిరాకారాయై
భక్తాభీష్టఫలప్రదాయై
భూతాత్మికాయై
భూతమాత్రే
భూతేశ్యై
భూతధారిణ్యై
స్వధానారీమధ్యగతాయై
షడాధారాదివర్ధిన్యై 90
మోహితాయై
ఓం అంశుభవాయై నమః
శుభ్రాయై
సూక్ష్మాయై
మాత్రాయై
నిరాలసాయై
నిమగ్నాయై
నీలసంకాశాయై
నిత్యాయై
నందిన్యై 100
హరాయై
పరాయై
సర్వజ్ఞానప్రదాయై
అనంతాయై
సత్యాయై
దుర్లభరూపిణ్యై
సరస్వత్యై
సర్వగతాయై 108
సర్వాభీష్టప్రదాయై
శ్రీదుర్గాంబికాయై నమః

10-10-2016 సోమవారం ఆశ్వయుజ శుద్ధ నవమి శ్రీ మహిషాసురమర్దిని దేవి అవతారం

9. శ్రీ మహిషాసుర మర్దనీఅష్టోత్తర శతనామావళిః

ప్రతినామమునకు ముందు "ఓం"అనియు చివర "నమః" అనియు చదువుకొనవలెను.

ఓం మహత్యై నమః
చేతనాయై
మాయాయై
మహాగౌర్యై
మహేశ్వర్యై
మహోదరాయై
మహాబుద్ధ్యై
మహాకాళ్యై
మహాబలాయై
మహాసుధాయై 10
మహానిద్రాయై
మహాముద్రాయై
మహోదర్యై
మహాలక్ష్మ్యై
మహాభోగాయై
మహామోహాయై
మహాజయాయై
మహాతుష్ట్యై
మహాలజ్జాయై
మహాధృత్యై 20
మహాఘోరాయై
మహాదంష్ట్రాయై
మహాకాంత్యై
మహాస్మృత్యై
మహాపద్మిన్యై
మహామేధాయై
మహాబోధాయై
మహాతపసే
మహాసంస్థానాయై
మహారవాయై 30
మహారోషాయై
మహాయుధాయై
మహాబంధసంహార్యై
మహాభయవినాశిన్యై
మహానేత్రాయై
మహావక్త్రాయై
మహావక్షసే
మహాభుజాయై
మహామహీరుహాయై
(సం) పూర్ణాయై 40
మహాఛాయాయై
మహానఘాయై
మహాశాంత్యై
మహాశ్వాసాయై
మహాపర్వతనందిన్యై
మహాబ్రహ్మమయై
మాత్రవే
మహాసారాయై
మహాసురఘ్ని
మహత్యై 50
పార్వత్యై
చర్చితానందాయై
శివాయై
మహాక్షాంత్యై
మహాభ్రాంత్యై
మహామంత్రాయై
మహీమ్యై
మహామహీకులాయై
మహాలోలాయై
మహామాయాయై 60
మహాఫలాయై
మహానీలాయై
మహాశీలాయై
మహాబలాయై
మహాకలా(ళా)యై
మహాచిత్రాయై
మహాహేతవే
మహాసేతవే
మహాయశస్విన్యై
మహావిద్యాయై 70
మహాసాధ్యాయై
మహాసత్వాయై
మహాగత్యై
మహాసుఖిన్యై
మహాదుఃస్వప్ననాశిన్యై
మహామోక్షప్రదే
మహాపక్షాయై
మహీయస్యై
మహాభద్రాయై
మహావాణ్యై 80
మహారోగవినాశినే
మహాధారయై
మహాకారా(ర్యా)యై
మహామార్యై
ఖేచర్యై / మహాక్షేమకర్యై
మహాక్షమాయై
మహైశ్వర్యప్రదాయినే
మహావిషఘ్న్యై
విషదాయై 90
మహాదుర్గవినాశిన్యై
మహావర్షాయై
మహాతత్త్వాయై
మహాకైలాసవాసిన్యై
మహాసుభద్రాయై
మహ్యైసుభగాయై
మహావిద్యాయై
మహాసత్యై
మహాప్రత్యంగిదేవతాయై
మహానిత్యాయై 100
మహాప్రళయకారిణ్యై
మహాశక్త్యై (తృష్ణే)
మహామత్యై
మహ్యై మంగళకారిణ్యై
మహారమ్యై
మహారాజ్ఞ్యై
మహారాగిణ్యై
మహారాజరాజసింహాసిన్యై108

11-10-2016 మంగళవారం ఆశ్వయుజ శుద్ధ దశమి శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారం

10. శ్రీ రాజరాజేశ్వరీ అష్టోత్తర శతనామావళిః

ప్రతినామమునకు ముందు "ఓం"అనియు చివర "నమః" అనియు చదువుకొనవలెను.

ఓం భువనేశ్వర్యై నమః
రాజేశ్వర్యై
రాజరాజేశ్వర్యై
కామేశ్వర్యై
బాలాత్రిపురసుందర్యై
సర్వేశ్వర్యై
కళ్యాణ్యై
సర్వసంక్షోభిణ్యై
సర్వలోకశరీరిణ్యై
సౌగంధికపరిమళాయై10
మంత్రిణే
మంత్రరూపిణ్యై
ప్రాకృత్యై / వికృత్యై
ఆదిత్యై
సౌభాగ్యవత్యై
పద్మావత్యై
భగవత్యై / శ్రీమత్యై
సత్యవత్యై 20
ప్రియకృత్యై
మాయాయై
సర్వమంగళాయై
సర్వలోకమోహాధీశాన్యై
కింకరీభూతగీర్వాణ్యై
పరబ్రహ్మస్వరూపిణ్యై
పురాణాగమరూపిణ్యై
పంచప్రణవ రూపిణ్యై
సర్వగ్రహ రూపిణ్యై
రక్తగంధకస్తూరీ విలేప్యై30
నానాయై
శరణ్యాయై
నిఖిలవిద్యేశ్వర్యై
జనేశ్వర్యై
భూతేశ్వర్యై
సర్వసాక్షిణ్యై
క్షేమకారిణ్యై
పుణ్యాయై
సర్వరక్షణ్యై
సకలధర్మిణ్యై 40
విశ్వకర్మిణే
సురమునిదేవనుతాయై
సర్వలోకారాధ్యాయై నమః
పద్మాసనాసీనాయై
యోగీశ్వరమనోధ్యేయాయై
చతుర్భుజే
సర్వార్థసాధనాధీశాయై
పూర్వాయై
నిత్యాయై
పరమానందాయై 50
కళాయై
అనంగాయై
వసుంధరాయై
శుభదాయై
త్రికాలజ్ఞాన సంపన్నాయై
పీతాంబరధరే
అనంతాయై
భక్తవత్సలాయై
పాదపద్మాయై
జగత్కారిణే 60
అవ్యయాయై
లీలామానుషవిగ్రహాయై
సర్వమాయాయై
మృత్యుంజయాయై
కోటిసూర్యసమప్రభాయై
పవిత్రాయై
ప్రాణదాయై
విమలాయై
మహాభూషాయై
సర్వభూతహితప్రదాయై 70
పద్మాలయాయై
సుధాయై
స్వాంగాయై
పద్మరాగకిరీటినే
సర్వపాపవినాశిన్యై
సకలసంపత్ప్రదాయిన్యై
పద్మగంధిన్యై
సర్వవిఘ్నక్లేశధ్వంసినే
హేమమాలిన్యై
విశ్వమూర్త్యై 80
అగ్నిక(ళా)ల్పాయై
పుండరీకాక్షిణ్యై
మహాశక్త్యై
బుద్ధ్యై
భూతేశ్వర్యై
అదృశ్యాయై
శుభేక్షణాయై
సర్వదర్శిణే
ప్రాణాయై
శ్రేష్ఠాయై 90
శాంతాయై
తత్త్వాయై
సర్వజనన్యై
సర్వలోకవాసిన్యై
కైవల్యరేఖిన్యై
భక్తపోషణవినోదిన్యై
దారిద్ర్యనాశిన్యై
సర్వోపద్రవనివారిణ్యై
సంహృదానందలహర్యై
చతుర్దశాంతకోణస్థాయై 100
సర్వాత్మాయై
సత్యవక్త్రే
న్యాయాయై
ధనధాన్యనిధ్యై
కాయకృత్యై
అనంతజిత్యై
అనంతగుణరూపే
స్థిరేరాజేశ్వర్యై 108

శ్రీ లలితా సహస్ర నామస్తోత్రమ్



న్యాసమ్ :- ఓం అస్యశ్రీ లలితాదివ్యసహస్రనామ స్తోత్రమాలా మహా మంత్రస్య, వశిన్యాది వాగ్దేవతా ఋషయః అనుష్టు ప్ఛన్ద, శ్రీలలితా పరాభట్టారికా మహాత్రిపురసుందరీ దేవతా, ఐం- బీజం, క్లీం-శక్తిః, సౌః -కీలకం. మమ చతుర్విధ ఫల పురు షార్థ సిద్ధ్యర్థే జపే వినియోగః

కరన్యాసః

ఐం -అంగుష్ఠాభ్యాం నమః
క్లీం - తర్జనీభ్యాం నమః
సౌః -మధ్యమాభ్యాంనమః
సౌః-అనామికాభ్యాం నమః
క్లీం-కనిష్ఠికాభ్యాం నమః
ఐం-కరతలకరపృష్ఠాభ్యాం నమః

అంగన్యాసః

ఐం-హృదయాయనమః
క్లీం- శిరసేస్వాహా
సౌః-శిఖాయైవషట్
సౌః-కవచాయ హుం
క్లీం-నేత్రత్రయాయ వౌషట్
ఐం-అస్త్రాయ ఫట్
భూర్భువస్సువరోమితిదిగ్బంధః

ధ్యానమ్: సిందూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫుర
త్తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహామ్.
పాణిభ్యామళి పూర్ణ రత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం
సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరామమ్బికామ్.
అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపామ్,
అణిమాదిభిరావృతాం మయూఖై రహమిత్యేవ విభావయే భవానీమ్.
ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం
హేమాభాం పీతవస్త్రాం కరకలిత లసద్ధేమపద్మాం వరాంగీమ్,
సర్వాలంకారయుక్తాం సకల మభయదాం భక్తనమ్రాం భవానీం
శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్ర దాత్రీమ్
సకుంకుమవిలేపనా మళికచుంబి కస్తూరికాం
సమంద హసితేక్షణాం సశరచాపపాశాంకుశాం,
అశేషజనమోహినీ మరుణమాల్యభూషోజ్జ్వలాం
జపాకుసుమ భాసురాం జపవిధౌ స్మరేద్దమ్బికామ్

పంచపూజాం కుర్యాత్

లమిత్యాది పంచపూజాం విభావయేత్. తద్యథా
లం-పృధ్వీ తత్త్వాత్మికాయై శ్రీ లలితా దేవ్యై గంధం పరికల్పయామి.
హం-ఆకాశతత్త్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై పుష్పం పరికల్పయామి.
యం-వాయు తత్త్వాత్మికాయై శ్రీలలితా దేవ్యై ధూపం పరికల్పయామి.
రం-వహ్ని తత్త్వాత్మికాయై శ్రీలలితా దేవ్యై దీపం పరికల్పయామి.
వం-అమృతతత్త్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై అమృత నైవేద్యం పరికల్పయామి.
సం- సర్వతత్త్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై సర్వోపచారాన్ పరికల్పయామి.

ఇతి స్తోత్రాదౌ ఋష్యాదిన్యాసం పంచపూజాన్తం కృత్వా సహస్ర నామస్తోత్ర పారాయణం శ్రీదేవ్యా దక్షిణహస్తే జలధారా పూర్వకం సమర్పణం కుర్యాత్, శ్రీదేవీం స్వాభిన్నాం ధ్యాత్వా విహరేత్.సర్వత్ర విజయః

శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర ప్రారంభః

ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః

శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ,
చిదగ్నికుండసమ్భూతా దేవకార్యసముద్యతా. 1
ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహుసమన్వితా,
రాగస్వరూపపాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్జ్వలా. 2
మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్రసాయకా,
నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా. 3
చమ్పకాశోకపున్నాగ సౌగన్ధికలసత్కచా,
కురువింద మణిశ్రేణీ కనత్కోటీర మండితా. 4
అష్టమీచంద్ర విభ్రాజ దళికస్థలశోభితా,
ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషికా. 5
వదనస్మరమాంగల్య గృహతోరణ చిల్లికా,
వక్త్రలక్ష్మీపరీవాహ చలన్మీనాభ లోచనా. 6
నవచంపకపుష్పాభ నాసాదండవిరాజితా,
తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా 7
కదంబమంజరీక్లుప్త కర్ణపూరమనోహరా,
తాటంకయుగళీభూత తపనోడుపమండలా. 8
పద్మరాగ శిలాదర్శ పరిభావికపోలభూః,
నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్ఛదా. 9

శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తిద్వయోజ్జ్వలా,
కర్పూరవీటికామోద సమాకర్షద్దిగంతరా. **10**
నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సితకచ్ఛపీ,
మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశమానసా. **11**
అనాకలిత సాదృశ్య చుబుక శ్రీవిరాజితా,
కామేశ బద్ధమాంగల్య సూత్రశోభిత కంధరా. **12**
కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా,
రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్వితా. **13**
కామేశ్వర ప్రేమరత్న మణిప్రతిపణస్తనీ,
నాభ్యాలవాలరోమాళిలతాఫల కుచద్వయీ. **14**
లక్ష్యరోమలతాధారసమున్నేయమధ్యమా,
స్తనభార దళన్మధ్య పట్టబన్ధవళి త్రయా. **15**
అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటీ,
రత్నకింకిణికారమ్య రశనా దామభూషితా. **16**
కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా,
మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా. **17**
ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంఘికా,
గూఢ గుల్ఫా కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా. **18**
నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణా,
పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా. **19**
శింజాన మణిమంజీర మండిత శ్రీపదాంబుజా,
మరాళీమందగమనా మహాలావణ్య శేవధిః. **20**
సర్వారుణాఽనవద్యాంగీ సర్వాభరణభూషితా,
శివకామేశ్వరాంకస్థా శివాస్వాధీనవల్లభా. **21**
సుమేరు శృంగమధ్యస్థా శ్రీమన్నగరనాయికా,
చింతామణి గృహాంతస్థా పంచబ్రహ్మాసనస్థితా. **22**
మహాపద్మాటవీసంస్థా కదంబవనవాసినీ,
సుధాసాగర మధ్యస్థా కామాక్షీ కామదాయినీ. **23**
దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మవైభవా,
భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్వితా. **24**

సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితా,
అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటి కోటిభిరావృతా. **25**

చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా,
గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా. **26**

కిరిచక్ర రథారూఢ దండనాథాపురస్కృతా,
జ్వాలామాలినికాక్షిప్త వహ్ని ప్రాకారమధ్యగా. **27**

భండసైన్యవధోద్యుక్త శక్తివిక్రమహర్షితా,
నిత్యాపరాక్రమాటోప నిరీక్షణసముత్సుకా. **28**

భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా,
మంత్రిణ్యంబా విరచిత విషంగవధ తోషితా. **29**

విశుక్రప్రాణ హరణా వారాహీ వీర్యనందితా,
కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వరా. **30**

మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా,
భండాసురేంద్ర నిర్ముక్త శస్త్రప్రత్యస్త్ర వర్షిణీ. **31**

కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృతిః,
మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా. **32**

కామేశ్వరాస్త్ర నిర్దగ్ధా సభండాసుర శూన్యకా,
బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవా, **33**

హరనేత్రాగ్ని సందగ్ధ కామసంజీవనౌషధిః
శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖపంకజా. **34**

కంఠాధః కటి పర్యంత మధ్యకూట స్వరూపిణీ,
శక్తికూటైకతాపన్న కట్యధోభాగ ధారిణీ, **35**

మూలమంత్రాత్మికా మూలకూటత్రయ కళేబరా,
కుళామృతైక రసికా కుళసంకేత పాలినీ. **36**

కుళాంగనా కుళాంతస్థా కౌళినీ కులయోగినీ,
అకులా సమయాంతస్థా సమయాచార తత్పరా. **37**

మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంథి విభేదినీ,
మణిపూరాంత రుదితా విష్ణుగ్రంథి విభేదినీ. **38**

ఆజ్ఞా చక్రాంతరాళస్థా రుద్రగ్రంథివిభేదినీ,
సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణీ. **39**

తటిల్లతా సమరుచి ష్షట్చక్రోపరి సంస్థితా,
మహాశక్తిః కుండలినీ బిసతంతు తనీయసీ. 40
భవానీ భావనాగమ్యా భవారణ్య కుఠారికా,
భద్రప్రియా భద్రమూర్తి ర్భక్తసౌభాగ్య దాయినీ. 41
భక్తప్రియా భక్తిగమ్యా భక్తివశ్యా భయాపహా,
శాంభవీ శారదారాధ్యా శర్వాణీ శర్మదాయినీ. 42

శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరచ్చంద్ర నిభాననా,
శాతోదరీ శాంతిమతీ నిరాధారా నిరంజనా. 43

నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకారా నిరాకులా,
నిర్గుణా నిష్కళా శాంతా నిష్కామా నిరుపప్లవా. 44
నిత్యముక్తా నిర్వికారా నిష్ప్రపంచా నిరాశ్రయా,
నిత్యశుద్ధా నిత్యబుద్ధా నిరవద్యా నిరంతరా. 45
నిష్కారణా నిష్కళంకా నిరుపాధిర్నిరీశ్వరా,
నీరాగా రాగమథనీ నిర్మదా మదనాశినీ. 46

నిశ్చింతా నిరహంకారా నిర్మోహా మోహనాశినీ,
నిర్మమా మమతాహంత్రీ నిష్పాపా పాపనాశినీ. 47
నిష్క్రోధా క్రోధశమనీ నిర్లోభా లోభనాశినీ,
నిస్సంశయా సంశయఘ్నీ నిర్భవా భవనాశినీ. 48
నిర్వికల్పా నిరాబాధా నిర్భేదా భేదనాశినీ,
నిర్నాశా మృత్యుమథనీ నిష్క్రియా నిష్పరిగ్రహా. 49
నిస్తులా నీలచికురా నిరపాయా నిరత్యయా,
దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖ హంత్రీ సుఖప్రదా. 50
దుష్టదూరా దురాచారశమనీ దోషవర్జితా,
సర్వజ్ఞా సాంద్రకరుణా సమానాధిక వర్జితా. 51

సర్వశక్తిమయీ సర్వమంగళా సద్గతి ప్రదా,
సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్ర స్వరూపిణీ, 52

సర్వయంత్రాత్మికా సర్వతంత్రరూపా మనోన్మనీ,
మాహేశ్వరీ మహాదేవీ మహాలక్ష్మీ ర్మృడప్రియా. 53

మహారూపా మహాపూజ్యా మహాపాతక నాశినీ,
మహామాయా మహాసత్త్వా మహాశక్తి ర్మహారతిః. 54

మహాభోగా మహైశ్వర్యా మహావీర్యా మహాబలా,
మహాబుద్ధి ర్మహాసిద్ధి ర్మహాయోగీశ్వరేశ్వరీ. 55
మహాతంత్రా మహామంత్రా మహాయంత్రా మహాసనా,
మహాయాగ క్రమారాధ్యా మహాభైరవ పూజితా. 56
మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ,
మహాకామేశ మహిషీ మహాత్రిపుర సుందరీ. 57
చతుష్షష్ట్యుపచారాఢ్యా చతుష్షష్టి కళామయీ,
మహాచతుష్షష్టికోటి యోగినీ గణసేవితా. 58
మనువిద్యా చంద్రవిద్యా చంద్రమండల మధ్యగా,
చారురూపా చారుహాసా చారుచంద్ర కళాధరా. 59
చరాచర జగన్నాథా చక్రరాజ నికేతనా,
పార్వతీ పద్మనయనా పద్మరాగ సమప్రభా. 60
పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మ స్వరూపిణీ,
చిన్మయీ పరమానందా విజ్ఞాన ఘనరూపిణీ. 61
ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపా ధర్మాధర్మ వివర్జితా,
విశ్వరూపా జాగరిణీ స్వపంతీ తైజసాత్మికా. 62
సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థా వివర్జితా,
సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణీ. 63
సంహారిణీ రుద్రరూపా తిరోధానకరీశ్వరీ,
సదాశివానుగ్రహదా పంచకృత్య పరాయణా. 64
భానుమండల మధ్యస్థా భైరవీ భగమాలినీ,
పద్మాసనా భగవతీ పద్మనాభ సహోదరీ. 65
ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః,
సహస్రశీర్ష వదనా సహస్రాక్షీ సహస్రపాత్. 66
ఆబ్రహ్మకీటజననీ వర్ణాశ్రమ విధాయినీ,
నిజాజ్ఞారూప నిగమా పుణ్యాపుణ్య ఫలప్రదా. 67
శ్రుతి సీమంత సింధూరీ కృత పాదాబ్జ ధూళికా,
సకలాగమ సందోహ శుక్తిసంపుట మౌక్తికా. 68
పురుషార్థప్రదా పూర్ణా భోగినీ భువనేశ్వరీ,
అంబికాఽనాదినిధనా హరి బ్రహ్మేంద్ర సేవితా. 69

నారాయణీ నాదరూపా నామరూప వివర్జితా,
హ్రీంకారీ హ్రీమతీ హృద్యా హేయోపాదేయవర్జితా. **70**

రాజరాజార్చితా రాజ్ఞీ రమ్యా రాజీవలోచనా,
రంజనీ రమణీ రస్యా రణత్కింకిణి మేఖలా. **71**

రమా రాకేందువదనా రతిరూపా రతిప్రియా,
రక్షాకరీ రాక్షసఘ్నీ రామా రమణ లంపటా. **72**

కామ్యా కామకలారూపా కదంబ కుసుమప్రియా,
కల్యాణీ జగతీకందా కరుణారస సాగరా. **73**

కళావతీ కళాలాపా కాంతా కాదంబరీ ప్రియా,
వరదా వామనయనా వారుణీమదవిహ్వలా. **74**

విశ్వాధికా వేదవేద్యా వింధ్యాచల నివాసినీ,
విధాత్రీ వేదజననీ విష్ణుమాయా విలాసినీ. **75**

క్షేత్రస్వరూపా క్షేత్రేశీ క్షేత్ర క్షేత్రజ్ఞపాలినీ,
క్షయవృద్ధి వినిర్ముక్తా క్షేత్రపాల సమర్చితా. **76**

విజయా విమలా వంద్యా వందారుజనవత్సలా,
వాగ్వాదినీ వామకేశీ వహ్నిమండల వాసినీ. **77**

భక్తిమత్కల్ప లతికా పశుపాశ విమోచనీ,
సంహృతాశేషపాషణ్డా సదాచార ప్రవర్తికా. **78**

తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా
తరుణీ తాపసారాధ్యా తనుమధ్యా తమోఽపహా. **79**

చితిస్తత్పదలక్ష్యార్థా చిదేకరస రూపిణీ,
స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః. **80**

పరా ప్రత్యక్చిదా రూపా పశ్యంతీ పరదేవతా,
మధ్యమా వైఖరీ రూపా భక్తమానస హంసికా. **81**

కామేశ్వర ప్రాణనాడీ కృతజ్ఞా కామపూజితా,
శృంగార రస సంపూర్ణా జయా జాలన్ధర స్థితా, **82**

ఓఢ్యాణ పీఠనిలయా బిందుమండల వాసినీ.
రహోయాగ క్రమారాధ్యా రహస్తర్పణ తర్పితా, **83**

సద్యః ప్రసాదినీ విశ్వసాక్షిణీ సాక్షివర్జితా,
షడంగ దేవతా యుక్తా షాడ్గుణ్య పరిపూరితా. **84**

నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయినీ,
నిత్యా షోడశికారూపా శ్రీకంఠార్ధ శరీరిణీ. **85**

ప్రభావతీ ప్రభారూపా ప్రసిద్ధా పరమేశ్వరీ,
మూలప్రకృతి రవ్యక్తా వ్యక్తాఽ వ్యక్త స్వరూపిణీ. **86**
వ్యాపినీ వివిధాకారా విద్యాఽ విద్యా స్వరూపిణీ,
మహాకామేశ నయనీ కుముదాహ్లాద కౌముదీ. **87**
భక్తహార్ద తమోభేద భాను మద్భానుసంతతిః.
శివదూతీ శివారాధ్యా శివమూర్తి శ్శివంకరీ. **88**

శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజితా,
అప్రమేయా స్వప్రకాశా మనోవాచామగోచరా. **89**
చిచ్ఛక్తి శ్చేతనారూపా జడశక్తి ర్జడాత్మికా,
గాయత్రీ వ్యాహృతి స్సంధ్యా ద్విజబృంద నిషేవితా. **90**
తత్త్వాసనా తత్త్వమయీ పంచకోశాంతర స్థితా,
నిస్సీమమహిమా నిత్యయౌవనా మదశాలినీ. **91**
మదఘూర్ణిత రక్తాక్షీ మదపాటల గండభూః,
చందనద్రవ దిగ్ధాంగీ చాంపేయ కుసుమ ప్రియా. **92**
కుశలా కోమలాకారా కురుకుళ్ళా కుళేశ్వరీ,
కుళకుండాలయా కౌలమార్గ తత్పర సేవితా. **93**
కుమార గణనాథాంబా తుష్టిః పుష్టి ర్మతి ర్ధృతిః,
శాంతి స్స్వస్తిమతీ కాంతిర్నందినీ విఘ్ననాశినీ. **94**
తేజోవతీ త్రినయనా లోలాక్షీ కామరూపిణీ,
మాలినీ హంసినీ మాతా మలయాచల వాసినీ. **95**
సుముఖీ నళినీ సుభ్రూ శ్శోభనా సురనాయికా,
కాలకంఠీ కాంతిమతీ క్షోభిణీ సూక్ష్మరూపిణీ. **96**
వజ్రేశ్వరీ వామదేవీ వయోఽ వస్థా వివర్జితా,
సిద్ధేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధమాతా యశస్వినీ, **97**
విశుద్ధ చక్రనిలయా రక్తవర్ణా త్రిలోచనీ,
ఖట్వాంగాది ప్రహరణా వదనైక సమన్వితా. **98**
పాయసాన్న ప్రియా త్వక్స్థా పశులోక భయంకరీ,
అమృతాది మహాశక్తి సంవృతా ఢాకినీశ్వరీ. **99**

అనాహతాబ్జనిలయా శ్యామాభా వదనద్వయా,
దంష్ట్రోజ్జ్వలాక్షమాలాది ధరా రుధిర సంస్థితా. 100
కాళరాత్ర్యాది శక్త్యౌఘవృతా స్నిగ్ధౌదన ప్రియా,
మహావీరేంద్ర వరదా రాకిన్యంబా స్వరూపిణీ. 101
మణిపూరాబ్జ నిలయా వదనత్రయ సంయుతా,
వజ్రాదికాయుధోపేతా డామర్యాదిభిరావృతా. 102
రక్తవర్ణా మాంసనిష్ఠా గుడాన్న ప్రీతమానసా,
సమస్త భక్తసుఖదా లాకిన్యంబా స్వరూపిణీ. 103
స్వాధిష్ఠానాంబుజగతా చతుర్వక్త్ర మనోహరా,
శూలాద్యాయుధ సంపన్నా పీతవర్ణాఽతిగర్వితా. 104
మేథోనిష్ఠా మధుప్రీతా వందిన్యాది సమన్వితా,
దధ్యన్నాసక్తహృదయా డాకినీరూపధారిణీ. 105
మూలాధారాంబుజారూఢా పంచవక్త్రాఽస్థిసంస్థితా,
అంకుశాది ప్రహరణా వరదాది నిషేవితా. 106
ముద్గౌదనాసక్త చిత్తా సాకిన్యాంబా స్వరూపిణీ,
ఆజ్ఞా చక్రాబ్జనిలయా శుక్లవర్ణా షడాననా. 107
మజ్జాసంస్థా హంసవతీముఖ్యశక్తి సమన్వితా,
హరిద్రాన్నైక రసికా హాకినీ రూపధారిణీ. 108
సహస్రదళ పద్మస్థా సర్వవర్ణోపశోభితా,
సర్వాయుధధరా శుక్ల సంస్థితా సర్వతోముఖీ. 109
సర్వౌదన ప్రీతచిత్తా యాకిన్యంబా స్వరూపిణీ,
స్వాహా స్వధామతి ర్మేధా శ్రుతిః స్మృతిరనుత్తమా. 110
పుణ్యకీర్తిః పుణ్యలభ్యా పుణ్యశ్రవణ కీర్తనా,
పులోమజాఽర్చితా బంధమోచనీ బంధురాలకా. 111
విమర్శరూపిణీ విద్యా వియదాది జగత్ప్రసూః,
సర్వవ్యాధి ప్రశమనీ సర్వమృత్యు నివారిణీ. 112
అగ్రగణ్యాఽచింత్యరూపా కలికల్మష నాశినీ,
కాత్యాయనీ కాలహంత్రీ కమలాక్ష నిషేవితా. 113
తాంబూలపూరితముఖీ దాడిమీ కుసుమప్రభా,
మృగాక్షీ మోహినీ ముఖ్యా మృడానీ మిత్రరూపిణీ. 114

నిత్యతృప్తా భక్తనిధి ర్నియంత్రీ నిఖిలేశ్వరీ,
మైత్ర్యాదివాసనాలభ్యా మహాప్రళయ సాక్షిణీ. **115**
పరాశక్తిః పరానిష్ఠా ప్రజ్ఞానఘన రూపిణీ,
మాధ్వీపానాఽలసా మత్తా మాతృకా వర్ణరూపిణీ. **116**
మహాకైలాసనిలయా మృణాళ మృదుదోర్లతా,
మహనీయా దయామూర్తి ర్మహాసామ్రాజ్యశాలినీ. **117**
ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామ సేవితా,
శ్రీషోడశాక్షరీ విద్యా త్రికూటా కామకోటికా. **118**
కటాక్షకింకరీభూత కమలా కోటి సేవితా,
శిరస్థితా చంద్రనిభా ఫాలస్థేంద్ర ధనుఃప్రభా. **119**
హృదయాస్థా రవిప్రఖ్యా త్రికోణాంతర దీపికా,
దాక్షాయణీ దైత్యహంత్రీ దక్షయజ్ఞ వినాశినీ. **120**
దరాందోళిత దీర్ఘాక్షీ దరహాసోజ్జ్వలన్ముఖీ,
గురుమూర్తి ర్గుణనిధి ర్గోమాతా గుహజన్మభూః. **121**
దేవేశీ దండనీతిస్థా దహరాకాశ రూపిణీ,
ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండలపూజితా. **122**
కళాత్మికా కళానాథా కావ్యాలాప వినోదినీ,
సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా. **123**
ఆదిశక్తి రమేయాత్మా పరమా పావనాకృతిః,
అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్యవిగ్రహా. **124**
క్లీంకారీ కేవలా గుహ్యా కైవల్య పద దాయినీ,
త్రిపురా త్రిజగద్వంద్యా త్రిమూర్తి స్త్రిదశేశ్వరీ. **125**
త్ర్యక్షరీ దివ్యగంధాఢ్యా సిందూర తిలకాంచితా,
ఉమా శైలేంద్రతనయా గౌరీ గంధర్వ సేవితా. **126**
విశ్వగర్భా స్వర్ణగర్భా వరదా వాగధీశ్వరీ,
ధ్యానగమ్యాఽపరిచ్ఛేద్యా జ్ఞానదా జ్ఞాన విగ్రహా. **127**
సర్వవేదాంత సంవేద్యా సత్యానంద స్వరూపిణీ,
లోపాముద్రార్చితా లీలాక్లుప్త బ్రహ్మాండమండలా. **128**
అదృశ్యా దృశ్యరహితా విజ్ఞాత్రీ వేద్యవర్జితా,
యోగినీ యోగదా యోగ్యా యోగానందా యుగంధరా. **129**

ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ,
సర్వాధారా సుప్రతిష్ఠా సదసద్రూప ధారిణీ. 130
అష్టమూర్తి రజాజైత్రీ లోకయాత్రా విధాయినీ,
ఏకాకినీ భూమరూపా నిర్ద్వైతా ద్వైతవర్జితా. 131
అన్నదా వసుధా వృద్ధా బ్రహ్మాత్మైక్య స్వరూపిణీ,
బృహతీ బ్రాహ్మణీ బ్రాహ్మీ బ్రహ్మానందా బలిప్రియా. 132
భాషారూపా బృహత్సేనా భావాభావ వివర్జితా,
సుఖారాధ్యా శుభకరీ శోభనా సులభాగతిః. 133
రాజరాజేశ్వరీ రాజ్యదాయినీ రాజ్యవల్లభా,
రాజత్కృపా రాజపీఠనివేశిత నిజాశ్రితః. 134
రాజ్యలక్ష్మీ కోశనాథా చతురంగ బలేశ్వరీ,
సామ్రాజ్యదాయినీ సత్యసంధా సాగర మేఖలా. 135
దీక్షితా దైత్యశమనీ సర్వలోక వశంకరీ,
సర్వార్థదాత్రీ సావిత్రీ సచ్చిదానంద రూపిణీ. 136
దేశకాలాపరిచ్ఛిన్నా సర్వగా సర్వమోహినీ,
సరస్వతీ శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణీ. 137
సర్వోపాధి వినిర్ముక్తా సదాశివ పతివ్రతా,
సంప్రదాయేశ్వరీ సాధ్వీ గురుమండల రూపిణీ. 138
కులోత్తీర్ణా భగారాధ్యా మాయా మధుమతీ మహీ,
గణాంబా గుహ్యకారాధ్యా కోమలాంగీ గురుప్రియా. 139
స్వతంత్రా సర్వతంత్రేశీ దక్షిణామూర్తి రూపిణీ,
సనకాది సమారాధ్యా శివజ్ఞాన ప్రదాయినీ. 140
చిత్కళాఽనందకలికా ప్రేమరూపా ప్రియంకరీ
నామపారాయణప్రీతా నందివిద్యా నటేశ్వరీ. 141
మిథ్యాజగదధిష్ఠానా ముక్తిదా ముక్తిరూపిణీ.
లాస్యప్రియా లయకరీ లజ్జా రంభాది వందితా. 142
భవదావ సుధావృష్టిః పాపారణ్య దవానలా,
దౌర్భాగ్యతూలవాతూలా జరాధ్వాంత రవిప్రభా. 143
భాగ్యాబ్ధిచంద్రికా భక్తచిత్త కేకి ఘనాఘనా,
రోగపర్వతదంభోళి ర్మృత్యుదారు కుఠారికా. 144

మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాసా మహాశనా
అపర్ణా చండికా చండముండాసుర నిషూదినీ. 145
క్షరాక్షరాత్మికా సర్వలోకేశీ విశ్వధారిణీ
త్రివర్గదాత్రీ సుభగా త్ర్యంబికా త్రిగుణాత్మికా. 146
స్వర్గాపవర్గదా శుద్ధా జపాపుష్ప నిభాకృతిః
ఓజోవతీ ద్యుతిధరా యజ్ఞరూపా ప్రియవ్రతా. 147
దురారాధ్యా దురాధర్షా పాటలీ కుసుమప్రియా,
మహతీ మేరునిలయా మందార కుసుమ ప్రియా. 148
వీరారాధ్యా విరాడ్రూపా విరజా విశ్వతోముఖీ
ప్రత్యగ్రూపా పరాకాశా ప్రాణదా ప్రాణరూపిణీ. 149
మార్తాండ భైరవారాధ్యా మంత్రిణీన్యస్త రాజ్యధూః,
త్రిపురేశీ జయత్సేనా నిస్త్రైగుణ్యా పరాపరా. 150
సత్యజ్ఞానానందరూపా సామరస్య పరాయణా,
కపర్దినీ కళామాలా కామధు క్కామరూపిణీ. 151
కళానిధిః కావ్యకళా రసజ్ఞా రససేవధిః.
పుష్టా పురాతనా పూజ్యా పుష్కరా పుష్కరేక్షణా. 152
పరంజ్యోతిః పరంధామ పరమాణుః పరాత్పరా,
పాశహస్తా పాశహంత్రీ పరమంత్ర విభేదినీ. 153
మూర్తా ఽ మూర్తా నిత్యతృప్తా మునిమానస హంసికా,
సత్యవ్రతా సత్యరూపా సర్వాంతర్యామినీ సతీ. 154
బ్రహ్మాణీ బ్రహ్మజననీ బహురూపా బుధార్చితా,
ప్రసవిత్రీ ప్రచండాజ్ఞా ప్రతిష్ఠా ప్రకటాకృతిః 155
ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంచాశత్పీఠ రూపిణీ,
విశృంఖలా వివిక్తస్థా వీరమాతా వియత్ప్రసూః. 156
ముకుందా ముక్తినిలయా మూలవిగ్రహ రూపిణీ,
భావజ్ఞా భవరోగఘ్నీ భవచక్ర ప్రవర్తినీ. 157
ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరీ,
ఉదారకీర్తి రుద్దామ వైభవా వర్ణరూపిణీ. 158
జన్మమృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయినీ,
సర్వోపనిష దుద్ఘుష్టా శాంత్యతీత కళాత్మికా. 159

గంభీరా గగనాంతస్థా గర్వితా గానలోలుపా,
కల్పనా రహితా కాష్ఠా కాంతా కాంతార్థ విగ్రహా. **160**
కార్యకారణ నిర్ముక్తా కామకేళి తరంగితా,
కనత్కనక తాటంకా లీలావిగ్రహధారిణీ. **161**
అజా క్షయ వినిర్ముక్తా ముగ్ధా క్షిప్రప్రసాదినీ,
అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా. **162**
త్రయీ త్రివర్గనిలయా త్రిస్థా త్రిపురమాలినీ,
నిరామయా నిరాలంబా స్వాత్మారామా సుధాకృతిః **163**
సంసారపంక నిర్మగ్న సముద్ధరణ పండితా,
యజ్ఞప్రియా యజ్ఞకర్త్రీ యజమాన స్వరూపిణీ. **164**
ధర్మాధారా ధనాధ్యక్షా ధనధాన్య వివర్ధినీ,
విప్రప్రియా విప్రరూపా విశ్వభ్రమణ కారిణీ. **165**
విశ్వగ్రాసా విద్రుమాభా వైష్ణవీ విష్ణురూపిణీ,
అయోని ర్యోనినిలయా కూటస్థా కులరూపిణీ. **166**
వీరగోష్ఠీప్రియా వీరా నైష్కర్మ్యా నాదరూపిణీ,
విజ్ఞానకలనా కల్యా విదగ్ధా బైందవాసనా. **167**
తత్త్వాధికా తత్త్వమయీ తత్త్వమర్థ స్వరూపిణీ,
సామగానప్రియా సౌమ్యా సదాశివకుటుంబినీ. **168**
సవ్యాపసవ్యమార్గస్థా సర్వాపద్వినివారిణీ,
స్వస్థా స్వభావ మధురా ధీరా ధీర సమర్చితా. **169**
చైతన్యార్ఘ్య సమారాధ్యా చైతన్య కుసుమప్రియా,
సదోదితా సదాతుష్టా తరుణాదిత్య పాటలా. **170**
దక్షిణా దక్షిణారాధ్యా దరస్మేర ముఖాంబుజా,
కౌళినీ కేవలాఽనర్ఘ్యకైవల్యపద దాయినీ. **171**
స్తోత్రప్రియా స్తుతిమతీ శ్రుతిసంస్తుత వైభవా,
మనస్వినీ మానవతీ మహేశీ మంగళాకృతిః. **172**
విశ్వమాతా జగద్ధాత్రీ విశాలాక్షీ విరాగిణీ,
ప్రగల్భా పరమోదారా పరామోదా మనోమయీ. **173**
వ్యోమకేశీ విమానస్థా వజ్రిణీ వామకేశ్వరీ,
పంచయజ్ఞప్రియా పంచప్రేత మంచాధిశాయినీ. **174**

పంచమీ పంచభూతేశీ పంచసంఖ్యోపచారిణీ,
శాశ్వతీ శాశ్వతైశ్వర్యా శర్మదా శంభుమోహినీ. 175
ధరా ధరసుతా ధన్యా ధర్మిణీ ధర్మవర్ధినీ,
లోకాతీతా గుణాతీతా సర్వాతీతా శమాత్మికా. 176
బంధూక కుసుమప్రఖ్యా బాలా లీలావినోదినీ,
సుమంగలీ సుఖకరీ సువేషాఢ్యా సువాసినీ. 177
సువాసిన్యర్చనప్రీతా శోభనా శుద్ధమానసా,
బిందుతర్పణ సంతుష్టా పూర్వజా త్రిపురాంబికా. 178
దశముద్రా సమారాధ్యా త్రిపురా శ్రీవశంకరీ,
జ్ఞానముద్రా జ్ఞానగమ్యా జ్ఞాన జ్ఞేయ స్వరూపిణీ. 179
యోనిముద్రా త్రిఖండేశీ త్రిగుణాంబా త్రికోణగా
అనఘాద్భుత చారిత్రా వాంఛితార్థ ప్రదాయినీ. 180
అభ్యాసాతిశయ జ్ఞాతా షడధ్వాతీత రూపిణీ,
అవ్యాజ కరుణామూర్తి రజ్ఞానధ్వాంత దీపికా. 181
ఆబాల గోపవిదితా సర్వా నుల్లంఘ్య శాసనా,
శ్రీచక్రరాజనిలయా శ్రీమత్త్రిపుర సుందరీ. 182
శ్రీశివా శివశక్త్యైక్య రూపిణీ లలితాంబికా,
ఏవం శ్రీ లలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః. 183

ఇతి శ్రీ బ్రహ్మాండ పురాణే, ఉత్తరఖండే, శ్రీ హయగ్రీవాగస్త్య సంవాదే
శ్రీలలితా రహస్యనామ సహస్ర స్తోత్ర కథనం నామ ద్వితీయోఽధ్యాయః.

శ్రీ లలితా స్తుతి

మాణిక్యవీణా ముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసామ్
మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి
చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేకమాతః

బాలా మంత్రం

ఐం - క్లీం - సౌః - సౌః - క్లీం - ఐం

పంచదశీ మంత్రం

క ఏ ఈ ల హ్రీం - హ స క హ ల హ్రీం - స క ల హ్రీం

శ్రీలలితా సహస్ర నామస్తోత్ర మాహాత్మ్యము

ఉత్తర భాగము (ఫలశృతి)

ఇత్యేతన్నామ సాహస్రం కథితం తే ఘటోద్భవ
రహస్యానాం రహస్యంచ లలితా ప్రీతిదాయకమ్. 1
సర్వాపమృత్యుశమనం కాలమృత్యు నివారణం
సర్వజ్వరార్తి శమనం దీర్ఘాయుష్య ప్రదాయకమ్. 2
అనేన సదృశం స్తోత్రం నభూతం నభవిష్యతి
సర్వరోగప్రశమనం సర్వసంపత్ప్రవర్ధనమ్ 3
పుత్రప్రద మపుత్రాణాం పురుషార్థ ప్రదాయకం
ఇదం విశేషా చ్ఛ్రీదేవ్యా స్తోత్రం ప్రీతి విధాయకమ్. 4
జపేన్నిత్యం ప్రయత్నేన లలితోపాస్తి తత్పరః
ప్రాతస్స్నాత్వా విధానేన సంధ్యాకర్మ సమాప్యచ. 5
పూజాగృహం తతోగత్వా చక్రరాజం సమర్చయేత్
విద్యాం జపే త్సహస్రంవా త్రిశతం శతమేవవా. 6
రహస్యనామసాహస్ర మిదం పశ్చా త్పఠే న్నరః
జన్మమధ్యే సకృచ్చాపియ ఏతత్పఠతే సుధీః. 7
తస్య పుణ్యఫలం వక్ష్యే శ్రణు త్వం కుంభసంభవ
గంగాది సర్వతీర్థేషు యస్స్నాయా త్కోటి జన్మసు. 8
కోటిలింగ ప్రతిష్ఠాంచ యః కుర్యా దవిముక్తకే
కురుక్షేత్రేతు యోదద్యాత్కోటివారం రవిగ్రహే. 9
కోటీ స్సువర్ణభారాణాం శ్రోత్రియేషు ద్విజన్మసు
యః కోటి హయమేధానాం ఆహరే ద్గాంగరోధసి. 10
అచరే త్కూపకోటిర్కో నిర్జలే మరుభూతలే
దుర్భిక్షే యః ప్రతిదినం కోటిబ్రాహ్మణ భోజనమ్. 11
శ్రద్ధయా పరయాకుర్యా త్సహస్రం పరివత్సరాన్
తత్పుణ్యం కోటిగుణితం భవేత్పుణ్య మనుత్తమమ్. 12
రహస్యనామ సాహస్రే నామ్నోఽ ప్యేకస్య కీర్తనాత్
రహస్య నామసాహస్రే నామైకమపి యఃపఠేత్. 13
తస్య పాపాని నశ్యంతి మహాంత్యపి నసంశయః
నిత్య కర్మాఽ ననుష్ఠానా న్నిషిద్ధకరణా దపి. 14
యత్పాపం జాయతే పుంసాం తత్సర్వం నశ్యతిధ్రువమ్
బహునాఽ త్రకిముక్తేన శ్రుణు త్వం కలశీసుత 15
అత్రైకనామ్నో యాశక్తిః పాతకానాం నివర్తనే
తన్నివర్త్యమఘం కర్తుం నాలం లోకాశ్చతుర్దశ. 16
యస్త్యక్త్వా నామ సాహస్రం పాపహానిమభీప్సతి
సహి శీత నివృత్త్యర్థం హిమశైలం నిషేవతే. 17

భక్తోయః కీర్తయే న్నిత్య మిదం నామసహస్రకం
తస్మై శ్రీ లలితాదేవి ప్రీతాఽభీష్టం ప్రయచ్ఛతి. 18
అకీర్తయన్నిదంస్తోత్రం కథం భక్తోభవిష్యతి
నిత్యంసంకీర్తనాశక్తః కీర్తయే త్పుణ్యవాసరే. 19
సంక్రాంతౌ విషువే చైవ స్వజన్మ త్రితయేఽయనే
నవమ్యాంవా చతుర్దశ్యాం సితాయాం శుక్రవాసరే. 20
కీర్తయే న్నామసాహస్రం పౌర్ణమాస్యాం విశేషతః
పౌర్ణమాస్యాం చంద్రబింబే ధ్యాత్వా శ్రీలలితాంబికామ్. 21
పంచోపచారై స్సంపూజ్య పఠేన్నామ సహస్రకం
సర్వేరోగాః ప్రణశ్యంతి దీర్ఘాయుష్యంచ విందతి. 22
అయమాయుష్కరోనామ ప్రయోగః కల్పచోదితః
జ్వరార్తం శిరసి స్పృష్ట్వా పఠేన్నామ సహస్రకమ్. 23
తత్ క్షణాత్ప్రశమంయాతి శిరస్తాదో జ్వరోఽపిచ
సర్వవ్యాధి నివృత్త్యర్థం స్పృష్ట్వా భస్మజపేదిదం 24
తద్భస్మధారణాదేవ నశ్యంతి వ్యాధయః క్షణాత్
జలం సమ్మంత్ర్య కుంభస్థం నామసాహస్రతో మునే. 25
అభిషించే ద్గ్రహగ్రస్తాన్ గ్రహాన్నశ్యంతి తత్క్షణాత్
సుధాసాగరమధ్యస్థాంధ్యాత్వా శ్రీలలితాంబికామ్. 26
యఃపఠే న్నామసాహస్రం విషం తస్య వినశ్యతి
వంధ్యానాం పుత్రలాభాయ నామసహస్ర మంత్రితమ్. 27
నవనీతం ప్రదద్యాత్తుపుత్రలాభం భవేద్ధ్రువం
దేవ్యాః పాశేన సంబద్ధా మాకృష్టా మంకుశేన చ. 28
ధ్యాత్వాఽభీష్టాం స్త్రియం రాత్రౌ జపేన్నామ సహస్రకం
ఆయాతి స్వసమీపంసా యద్యప్యంతఃపురం గతా. 29
రాజాకర్షణ కామశ్చేద్రాజావసథ దిఙ్ముఖః
త్రిరాత్రం యఃపఠే దేతత్ శ్రీదేవీధ్యాన తత్పరః 30
సరాజా పారవశ్యేన తురంగంవా మతంగజం
ఆరుహ్యాయాతి నికటం దాసవ త్ప్రణిపత్య చ. 31
తస్మైరాజ్యంచ కోశంచ దదాత్యేవ వశంగతః
రహస్యనామ సాహస్రం యఃకీర్తయతినిత్యశః 32
తన్ముఖాలోక మాత్రేణ ముహ్యేల్లోకత్రయం మునే
యస్త్విదం నామసాహస్రం సకృత్పఠతి భక్తిమాన్. 33
తస్య యేశత్రవస్తేషాం నిహంతి శరభేశ్వరః
యోవాఽభిచారం కురుతే నామసాహస్ర పాఠకే. 34
నిర్వర్త్య తత్క్రియాం హన్యాత్తంవై ప్రత్యంగిరా స్వయమ్
యే క్రూరదృష్ట్యా వీక్షంతే నామసాహస్ర పాఠకమ్. 35
తా నంధాన్ కురుతే క్షిప్రం స్వయం మార్తాండభైరవః
ధనంయో హరతే చోరైః నామసాహస్ర జాప్తిః. 36

యత్రయత్ర స్థితంవాపి క్షేత్రపాలో నిహంతితతః
విద్యాసుకురుతే వాదం యోవిద్వాన్నామజప్తినా. 37
తస్య వాక్ స్తంభనం సద్యః కరోతినకులేశ్వరీ
యో రాజా కురుతేవైరం నామసాహస్ర జాపినా 38
చతురంగబలం తస్య దండినీ సంహారే త్స్వయం.
యఃపఠే న్నామసాహస్రం షణ్మాసం భక్తి సంయుతః 39
లక్ష్మీ శ్చాంచల్య రహితా సదా తిష్ఠతి తద్గృహే
మాసమేకం ప్రతిదినం త్రివారం యఃపఠేన్నరః 40
భారతీ తస్య జిహ్వాగ్రరంగే నృత్యతి నిత్యశః
యస్త్వేకవారం పఠతి పక్షమాత్ర మతంద్రితః 41
ముహ్యంతికామవశగా మృగాక్ష్యస్తస్య వీక్షణాత్.
యః పఠేన్నా మ సాహస్రం జన్మమధ్యే సకృన్నరః 42
తద్ద్రుష్టిగోచరా స్సర్వే ముచ్యంతే సర్వ కిల్బిషైః
యోవేత్తి నామ సహస్రం తస్మైదేయం ద్విజన్మనే 43
అన్నం వస్త్రం ధనం ధాన్యం నాన్యేభస్తు కదాచన
శ్రీమంత్రరాజం యోవేత్తి శ్రీచక్రం యస్సమర్చతి. 44
యఃకీర్తయతి నామాని తం సత్వాతం విదుర్బుధాః
తస్మైదేయం విశేషేణ శ్రీదేవీ ప్రీతి మిచ్ఛతా. 45
సకీర్తయతి నా మాని మంత్రరాజం నవేత్తియః
పశుతుల్య స్సవిజ్ఞేయ స్తస్మై దత్తం నిరర్థకమ్. 46
పరీక్ష విద్యావిదుష స్తేభ్యో దద్యా ద్విచక్షణః
శ్రీమంత్రరాజ సదృశో యథామంత్రో నవిద్యతే. 47
దేవతా లలితా తుల్యా యథానాస్తి ఘటోద్భవ
రహస్య నామసాహస్రం తుల్యంనాస్తి తథా స్తుతిః 48
లిఖిత్వా పుస్తకే యస్తు నామసహస్ర ముత్తమమ్
సమర్చయే త్సదాభక్త్యా తస్య తుష్యంతి సుందరీ. 49
బహునాఽత్రకిముక్తేన శ్రుణుత్వం కుంభసంభవ
నానేన సదృశం స్తోత్రం సర్వతంత్రేషు విద్యతే. 50
తస్మా దుపాసకో నిత్యం కీర్తయే దిద మాదరాత్
ఏ తన్నామసహస్రైస్తు శ్రీచక్రం యోఽర్చయేత్ సకృత్. 51
పద్మైర్వా తులసీపత్రైః కల్హారైర్వా కదంబకైః
చంపకై ర్జాతి కుసుమై ర్మల్లికా కరవీరకైః 52
ఉత్పలైర్బిల్వ పత్రైర్వా కుంద కేసర పాటలైః
అన్యై స్సుగంధి కుసుమైః కేతకీ మాధవీ ముఖైః 53
తస్య పుణ్యఫలం వక్తుం నశక్నోతి మహేశ్వరః
సావేత్తి లలితాదేవీ స్వచక్రార్చనజం ఫలమ్. 54
అన్యే కథం విజానీయుః బ్రహ్మాద్యా స్వల్పమేధసః
ప్రతిమాసం పౌర్ణమాస్యా మేభిర్నామ సహస్రకైః 55

రాత్రౌ యశ్చక్ర రాజస్థామర్చయే త్పరదేవతాం
స ఏవం లలితారూప సద్రూపా లలితా స్వయమ్ 56
నతయో ర్విద్యతే భేదో భేదకృత్పాపకృ ద్భవేత్
మహానవమ్యాం యో భక్తః శ్రీదేవీం చక్రమధ్యగాం. 57
అర్చయే న్నామసాహస్రైస్తస్యముక్తిః కరేస్థితా
యస్తు నామసహస్రేణ శుక్రవారే సమర్చయేత్. 58
చక్రరాజే మహాదేవీం తస్య పుణ్యఫలం శ్రుణు
సర్వాన్కామా నవాప్నోతి సర్వసౌభాగ్య సంయుతః 59
పుత్రపౌత్రాదిసంయుక్తో భుక్త్వాభోగాన్యథేప్సితాన్
అంతే శ్రీలలితాదేవ్యా స్సాయుజ్య మతి దుర్లభమ్. 60
ప్రార్థనీయం శివాద్యైశ్చ ప్రాప్నోత్యేవ నసంశయః
యస్సహస్రం బ్రాహ్మణానా మేభిర్నామ సహస్రకైః 61
సమర్చ్య భోజయే ద్భక్త్యా పాయసాపూప షడ్రసైః
తస్మై ప్రీణాతి లలితాస్వసామ్రాజ్యం ప్రయచ్ఛతి. 62
న తస్య దుర్లభం వస్తు త్రిషులోకేషున విద్యతే
నిష్కామః కీర్తయే ద్యస్తు నామసాహస్ర ముత్తమం. 63
బ్రహ్మజ్ఞాన మవాప్నోతి యేనముచ్యేత బంధనాత్
ధనార్థీ ధన మాప్నోతి యశోఽర్థీ ప్రాప్ను యాద్యశః. 64
విద్యార్థీ చాప్నుయా ద్విద్యాం నామసాహస్ర కీర్తనాత్
నామేన సదృశం స్తోత్రం భోగమోక్షప్రదం మునే. 65
కీర్తనీయ మిదం తస్మా ద్భోగ మోక్షార్థిభిర్నరైః
చతురాశ్రమ నిష్ఠైశ్చ కీర్తనీయ మిదం సదా. 66
స్వధర్మ సమనుష్ఠాన వైకల్య పరిపూర్తయే
కలౌ పాపైక బహుళే ధర్మానుష్ఠాన వర్జితే. 67
నామ సంకీర్తనం ముక్త్వా నృణాం నాన్యత్పరాయణం
లౌకికా ద్వచనా న్ముఖ్యం విష్ణునామాను కీర్తనమ్. 68
విష్ణునామ సహస్రాచ్చ శివనామైక ముత్తమం
శివనామ సహస్రాచ్చ దేవ్యానామ్నైక ముత్తమమ్. 69
దేవీనామ సహస్రాణి కోటిశ స్సంతి కుంభజ
తేషు ముఖ్యం దశవిధం నామసాహస్ర ముచ్యతే. 70
గంగా భవానీ గాయత్రీ కాళీ లక్ష్మీ సరస్వతీ
రాజరాజేశ్వరీ బాలా శ్యామలా లలితా దశ. 71
రహస్య నామ సాహస్ర మిదం శస్తం దశస్వపి
తస్మా త్సంకీర్తయే న్నిత్యం కలిదోషం నివృత్తయే 72
ముఖ్యం శ్రీమాతృనామేతి నజానంతి విమోహితాః
విష్ణునామ పరాఃకేచి చ్ఛివనామపరాః పరే. 73
న కశ్చిదపి లోకేషు లలితానామ తత్పరః
యేనాన్య దేవతానామ కీర్తితం జన్మకోటిషు. 74

తస్యైవ భవతిశ్రద్ధా శ్రీదేవీ నామకీర్తనే
చరమే జన్మని యథా శ్రీవిద్యోపాసకో భవేత్. 75
నామసాహస్ర పాఠశ్చ తథా చరమ జన్మని
యథైవా విరళాలోకే శ్రీవిద్యాచార వేదినః. 76
తథైవ విరళాలోకే నామసాహస్ర పాఠకాః
మంత్రరాజ జపం చైవ చక్రరాజార్చనం తథా. 77
రహస్య నామపాఠశ్చ నాల్పస్య తపసః ఫలమ్
అపఠర్నామ సాహస్రం ప్రీణయే ద్యోమహేశ్వరీమ్. 78
నచక్షుషావినా రూపం పశ్యేదేవ విమూఢధీః
రహస్యనామ సాహస్రం త్యక్త్వాయ స్సిద్ధికాముకః. 79
సభోజనంవినా నూనం క్షున్నివృత్తి మభీప్సతి
యో భక్తో లలితాదేవ్యా స్సనిత్యం కీర్తయే దిదం. 80
నాన్యథా ప్రీయతే దేవీ కల్పకోటి శతైరపి
తస్మా ద్రహస్య నామాని శ్రీమాతుః ప్రయతః పఠేత్. 81
ఇతి తే కథితం స్తోత్రంరహస్యం కుంభ సంభవ
నావిద్యావేదినే బ్రూయా న్నాభక్తాయ కదాచన. 82
యథైవగోప్యా శ్రీవిద్యా తథాగోప్యమిదం మునే
పశుతుల్యేషు నబ్రూయా జ్జనేషు స్తోత్ర ముత్తమమ్. 83
యోదదాతి విమూఢాత్మా శ్రీవిద్యా రహితాయ చ
తస్మై కుప్యంతి యోగిన్యం సోఽనర్థం సుమహాన్స్మృతః 84
రహస్య నామసాహస్రం తస్మా త్సంగోపయే దిదమ్
స్వాతంత్రేణ మయానోక్తం తవాపి కలశీ సుత 85
లలితా ప్రేరణేనైవ మయోక్తం స్తోత్ర ముత్తమం
కీర్తనీయ మిదం భక్త్యా కుంభయోనే నిరంతరమ్. 86

సూత ఉవాచ :

తేన తుష్టా మహాదేవీ తవాభీష్టం ప్రదాస్యతి
ఇత్యుక్త్వా శ్రీహయగ్రీవః ధ్యాత్వా శ్రీలలితాంబికాం. 87
ఆనందమగ్న హృదయ స్సద్యః పులకితో భవత్

ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే ఉత్తరఖండే శ్రీ హయగ్రీవాఽగస్త్య సంవాదే శ్రీ లలితారహస్యనామ సాహస్రఫలనిరూపణంనామ తృతీయోఽధ్యాయః శ్రీ లలితా రహస్యనామ సహస్ర స్తోత్ర రత్నమ్సమాప్తమ్.

దేవీ దశనామ స్తోత్రమ్

శ్లో॥ గంగాభవానీ గాయత్రీ కాళీ లక్ష్మీ సరస్వతీ,
రాజరాజేశ్వరీ బాలా శ్యామలా లలితాదశ

సకల విద్యాప్రాప్తికి... హయగ్రీవ స్తుతి

శ్లో॥ జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ।
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే ॥

శ్రీ విష్ణు సహస్ర నామస్తోత్రమ్



శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ।
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాన్తయే॥ 1

యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్ ।
విఘ్నం నిఘ్నన్తి సతతం విష్వక్సేనం తమాశ్రయే॥ 2

వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్।
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్॥ 3

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే।
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః॥ 4

అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే।
సదైకరూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే॥ 5

యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్।
విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే॥ 6

ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే

శ్రీవైశంపాయన ఉవాచ :–

శ్రుత్వా ధర్మా నశేషేణ పావనాని చ సర్వశః।
యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత. 7

యుధిష్ఠిర ఉవాచ :–

కి మేకం దైవతం లోకే కిం వాఽప్యేకం పరాయణమ్।
స్తువన్తః కం క మర్చన్తః ప్రాప్నుయుర్మానవాః శుభమ్. 8
కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః ।
కిం జపన్ ముచ్యతే జన్తుః జన్మ సంసారబంధనాత్. 9

శ్రీభీష్మ ఉవాచ :–

జగత్ప్రభుం దేవదేవం అనన్తం పురుషోత్తమమ్ ।
స్తువ న్నామసహస్రేణ పురుషః సతతోత్థితః. 10
తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుష మవ్యయమ్ ।
ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానస్తమేవ చ. 11
అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం ।
లోకాధ్యక్షం స్తువ న్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్. 12

బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం ।
లోకనాథం మహద్భూతం సర్వభూతభవోద్భవమ్. 13
ఏష మే సర్వధర్మాణాం ధర్మోఽధికతమో మతః।
యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చే న్నరః సదా. 14
పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః ।
పరమంయో మహద్బ్రహ్మ పరమం యఃపరాయణమ్.15
పవిత్రాణాం పవిత్రం యో మఙ్గళానాం చ మంగళమ్ ।
దైవతం దేవతానాం చ భూతానాం యోఽ వ్యయఃపితా॥ 16
యతః సర్వాణి భూతాని భవన్త్యాది యుగాగమే ।
యస్మింశ్చ ప్రళయం యాన్తి పునరేవ యుగక్షయే. 17
తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే।
విష్ణో ర్నామసహస్రం మే శృణు పాపభయాపహమ్. 18
యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ।
ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే॥ 19
ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః।
ఛన్దోఽనుష్టుప్ తథా దేవోః భగవాన్ దేవకీసుతః. 20
అమృతాంశూద్భవో బీజం శక్తిర్దేవకి నందనః ।
త్రిసామా హృదయం తస్య శాన్త్యర్థే వినియుజ్యతే. 21
విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం ।
అనేకరూపదైత్యాన్తం నమామి పురుషోత్తమమ్. 22

పూర్వన్యాసః అస్య శ్రీవిష్ణోః దివ్య సహస్రనామస్తోత్ర మహామన్త్రస్య, శ్రీ వేదవ్యాసో భగవాన్ఋషిః, అనుష్టుప్ఛన్దః, శ్రీమహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా, అమృతాంశూద్భవో భానురితి బీజమ్, దేవకీ నన్దన స్రష్టేతి శక్తిఃఉద్భవః క్షోభణోదేవ, ఇతి పరమో మన్త్రః, శంఖభృన్నన్దకీ చక్రీతి కీలకమ్, శార్ఙ్గధన్వా గదాధర ఇత్యస్త్రమ్, రథాంగపాణి రక్షోభ్య ఇతినేత్రమ్, త్రిసామా సామగ సామేతి కవచం, ఆనన్దం పరబ్రహ్మేతి యోనిః, ఋతుస్సుదర్శనః కాల ఇతిదిగ్బన్ధః, శ్రీవిశ్వరూప ఇతిధ్యానమ్; శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే(కైంకర్యరూపే) శ్రీసహస్రనామ (స్తోత్ర)జపే(పారాయణే) వినియోగః **కరన్యాసః** విశ్వం విష్ణుర్వషట్కార ఇత్యంగుష్ఠాభ్యాం నమః అమృతాం శూద్భవో భానురితి తర్జనీభ్యాం నమః, బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మేతి మధ్యమాభ్యాం నమః, సువర్ణబిందు రక్షోభ్య ఇతి అనామికాభ్యాం నమః, నిమిషో ఽ నిమిషః స్రగ్వీతి కనిష్ఠికాభ్యాం నమః, రథాంగపాణి రక్షోభ్య ఇతి కరతల కరపృష్ఠాభ్యాం నమః

అంగన్యాసః సువ్రతస్సుముఖస్సూక్ష్మ ఇతి జ్ఞానాయ హృదయాయనమః సహస్రమూర్తిః విశ్వాత్మా ఇతి ఐశ్వర్యాయ శిరసేస్వాహా, సహస్రార్చిః సప్త జిహ్వా ఇతి శక్త్యై శిఖాయై వషట్, త్రిసామాసామ గస్సామేతి బలాయ కవచాయహుం రథాంగపాణి రక్ష్యోభ్య ఇతి నేత్రాభ్యాం వౌషట్, శార్ఙ్గధన్వా గదాధర ఇతి వీర్యాయ అస్త్రాయఫట్ ఋతుస్సుదర్శనః కాల ఇతి దిగ్బంధః

ధ్యానమ్

క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం ।
మాలాక్లుప్తాసనస్థః స్ఫటికమణినిభైః మౌక్తికైః మణ్డితాఙ్గః ।
శుభ్రైరభ్రైరదభ్రైః రుపరి విరచితైః -ముక్తపీయూషవర్షైః ।
ఆనన్దీ నః పునీయా దరినళిన గదాశంఖపాణిఃముకున్దః॥ 1

భూఃపాదౌ యస్యనాభిః వియదసు రనిలః చన్ద్రసూర్యాచనేత్రే।
కర్ణావాసాశ్శిరోద్యౌః ముఖమపి దహనో యస్యవాస్తేయమబ్ధిః
అన్తస్థం యస్యవిశ్వం సురనర ఖగ గో భోగి గన్ధర్వ దైత్యైః
చిత్రం రం రమ్యతే తం త్రిభువనవపుషంవిష్ణుమీశం నమామి॥ 2

శాన్తాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాఙ్గమ్।
లక్ష్మీకాన్తం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వన్దే విష్ణుం భవభయహరం సర్వలోకైక నాథమ్ ॥ 3

మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాఙ్కం కౌస్తుభోద్భాసితాఙ్గమ్।
పుణ్యోపేతం పుణ్డరీకాయతాక్షం విష్ణుం వన్దే సర్వలోకైక నాథమ్॥ 4

(నమః సమస్త భూతానాం ఆది భూతాయ భూభృతే।అనేకరూప రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే ॥)

సశంఖ చక్రం సకిరీటకుణ్డలం స పీతవస్త్రం సరసీరుహేక్షణం ।
సహారవక్షస్థల శోభి కౌస్తుభం నమామివిష్ణుంశిరసా చతుర్భుజమ్॥ 5

ఛాయాయాం పారిజాతస్య హేమ సింహాసనోపరి।
ఆసీనమంబుదశ్యామ మాయతాక్ష మలంకృతమ్। 6
చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసమ్
రుక్మిణీసత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. 7

పంచపూజలు

లం-పృథ్వీ తత్త్వాత్మనే గంధం సమర్పయామి
హం-ఆకాశ తత్త్వాత్మనే పుష్పైః పూజయామి
యం-వాయు తత్త్వాత్మనే ధూపమాఘ్రాపయామి
రం-అగ్నితత్త్వాత్మనే దీపం దర్శయామి
వం-అమృత తత్త్వాత్మనే నైవేద్యం నివేదయామి
సం-సర్వాత్మనే సర్వోపచారపూజానమస్కారాన్ సమర్పయామి

జన్మనక్షత్ర పాదమునుబట్టి

శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణ

(జన్మనక్షత్రపాదమునుబట్టి ప్రక్కన తెలిపిన ప్రకారం ఆ శ్లోకమును 108సార్లు పారాయణ చేయవలెను.)

విశ్వం విష్ణు ర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః।
భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః॥ అశ్వ1పా **1**

పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాంగతిః।
అవ్యయః పురుష సాక్షీ క్షేత్రజ్ఞోఽక్షర ఏవ చ॥ అశ్వ2పా **2**

యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః।
నారసింహవపు శ్రీమాన్ కేశవః పురుషోత్తమః॥ అశ్వ3పా **3**

సర్వః శర్వ శివస్థాణుః భూతాది ర్నిధి రవ్యయః ।
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభు రీశ్వరః ॥ అశ్వ4పా **4**

స్వయమ్భూ శ్శమ్భు రాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః ।
అనాది నిధనో ధాతా విధాతా ధాతు రుత్తమః ॥ భర1పా **5**

అప్రమేయో హృషీకేశః పద్మనాభోఽమరప్రభుః ।
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవిరో ధ్రువః ॥ భర2పా **6**

అగ్రాహ్యః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః।
ప్రభూత త్రికకుద్ధామ పవిత్రం మఙ్గళం పరమ్ ॥ భర3పా **7**

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః ।
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ॥ భర4పా **8**

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః ।
అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ ॥ కృ1పా **9**

సురేశ శ్శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః ।
అహ స్సవంత్సరో వ్యాళః ప్రత్యయ స్సర్వదర్శనః ॥ కృ2పా **10**

అజ స్సర్వేశ్వర స్సిద్ధః సిద్ధి స్సర్వాది రచ్యుతః ।
వృషాకపి రమేయాత్మా సర్వయోగ వినిస్సృతః ॥ కృ3పా **11**

వసు ర్వసుమనా స్సత్యః సమాత్మా సమ్మిత స్సమః ।
అమోఘః పుణ్డరీకాక్షో వృషకర్మా వృషాకృతిః ॥ కృ4పా **12**

రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శ్శుచిశ్రవాః ।
అమృత శ్శాశ్వతః స్థాణుః వరారోహో మహాతపాః॥ రో1పా **13**

సర్వగః సర్వవిద్భానుః విష్వక్సేనో జనార్దనః।
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః॥ రో2పా **14**

లోకాధ్యక్ష స్సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః ।
చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంష్ట్రః చతుర్భుజః ॥ రో3పా **15**
భ్రాజిష్ణుః భోజనం భోక్తా సహిష్ణుః జగదాదిజః ।
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ॥ రో4పా **16**

ఉపేన్ద్రో వామనః ప్రాంశుః అమోఘ శ్శుచి రూర్జితః ।
అతీన్ద్ర స్సంగ్రహ స్సర్గో ధృతాత్మా నియమో యమః॥ మృ1పా **17**
వేద్యో వైద్య సదాయోగీ వీరహా మాధవో మధుః।
అతీన్ద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ॥ మృ2పా **18**
మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః।
అనిర్దేశ్యవపు శ్శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృత్ ॥ మృ3పా **19**
మహేష్వాసో మహీభర్తా శ్రీనివాస స్సతాంగతిః ।
అనిరుద్ధ స్సురానన్దో గోవిన్దో గోవిదాం పతిః ॥ మృ4పా **20**
మరీచి ర్దమనో హంసః సువర్ణో భుజగోత్తమః ।
హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః॥ ఆ1పా **21**

అమృత్యు స్సర్వదృక్సింహః సన్ధాతా సన్ధిమాన్ స్థిరః।
అజో దుర్మర్షణ శ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా॥ ఆ2పా **22**
గురు ర్గురుతమో ధామ సత్య స్సత్య పరాక్రమః।
నిమిషోఽనిమిష స్స్రగ్వీ వాచస్పతి రుదారధీః॥ ఆ3పా **23**
అగ్రణీర్గ్రామణీ శ్శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః।
సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్॥ ఆ4పా **24**
ఆవర్తనో నివృత్తాత్మా సంవృత స్సంప్రమర్దనః ।
అహస్సంవర్తకో వహ్నిః అనిలో ధరణీధరః ॥ పున1పా **25**
సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వ ధృగ్విశ్వభుగ్విభుః ।
సత్కర్తా సత్కృతస్సాధుః జహ్నుర్నారాయణో నరః॥ పున2పా **26**
అసంఖ్యేయోఽ ప్రమేయాత్మా విశిష్ట శ్శిష్టకృచ్ఛుచిః ।
సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిద స్సిద్ధి సాధనః ॥ పున3పా **27**
వృషాహీ వృషభో విష్ణుః వృషపర్వా వృషోదరః ।
వర్ధనో వర్ధమానశ్చ వివిక్త శ్శ్రుతిసాగరః ॥ పున4పా **28**

సుభుజో దుర్ధరో వాగ్మీ మహేన్ద్రో వసుదో వసుః ।
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః ॥ పుష్య1పా **29**
ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః ।
ఋద్ధః స్పష్టాక్షరో మన్త్రః చన్ద్రాంశుర్భాస్కరద్యుతిః ॥ పుష్య2పా **30**
అమృతాంశూద్భవో భానుః శశిబిన్దుస్సురేశ్వరః।
ఔషధం జగత స్సేతుః సత్యధర్మ పరాక్రమః ॥ పుష్య3పా **31**
భూతభవ్య భవన్నాథః పవనః పావనోఽనలః
కామహా కామకృత్కాన్తః కామః కామప్రదః ప్రభుః॥ పుష్య4పా **32**
యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః।
అదృశ్యోఽవ్యక్తరూపశ్చ సహస్రజిదనన్తజిత్॥ ఆశ్లే1పా **33**
ఇష్టోవిశిష్ట శ్శిష్టేష్టః శిఖండీ నహుషోవృషః।
క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః ॥ ఆశ్లే2పా **34**
అచ్యుతఃప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః ।
అపారం నిధిరధిష్ఠాన మప్రమత్తః ప్రతిష్ఠితః॥ ఆశ్లే3పా **35**
స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః।
వాసుదేవో బృహద్భానుః ఆదిదేవః పురంధరః ॥ ఆశ్లే4పా **36**
అశోక స్తారణ స్తారః శూరశ్శౌరి ర్జనేశ్వరః।
అనుకూల శ్శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః ॥ మఖ1పా **37**
పద్మనాభోఽరవిన్దాక్షః పద్మగర్భశ్శరీరభృత్ ।
మహర్ధి ఋద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః ॥ మఖ2పా **38**
అతులశ్శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః।
సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః ॥ మఖ3పా **39**
విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదర స్సహః।
మహీధరో మహాభాగో వేగవానమితాశనః ॥ మఖ4పా **40**
ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః।
కరణం కారణం కర్తా వికర్తా గహనోగుహః॥ పుబ్బ1పా **41**
వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః।
పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్టశ్శుభేక్షణః॥ పుబ్బ2పా **42**
రామో విరామో విరజో మార్గో నేయో నయోనయః।
వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః॥ పుబ్బ3పా **43**

వైకుణ్ఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః।
హిరణ్యగర్భ శ్శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః ॥ పుబ్బ4పా 44
ఋతుస్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ।
ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ॥ ఉత్త1పా 45
విస్తారః స్థావరః స్థాణుః ప్రమాణం బీజమవ్యయం।
అర్థోఽనర్థో మహాకోశో మహాభోగో మహాధనః ॥ ఉత్త2పా 46
అనిర్విణ్ణః స్థవిష్ఠో భూః ధర్మయూపో మహామఖః।
నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామస్సమీహనః ॥ ఉత్త3పా 47
యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుస్సత్రం సతాం గతిః।
సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞాన ముత్తమమ్ ॥ ఉత్త4పా 48
సువ్రతస్సుముఖస్సూక్ష్మః సుఘోషస్సుఖదస్సుహృత్ ।
మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః ॥ హస్త1పా 49
స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ ।
వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః ॥ హస్త2పా 50
ధర్మగుబ్ధర్మకృద్ధర్మీ సదసత్ క్షరమక్షరమ్ ।
అవిజ్ఞాతా సహస్రాంశుః విధాతా కృతలక్షణః॥ హస్త3పా 51
గభస్తినేమిస్సత్వస్థః సింహో భూతమహేశ్వరః ।
ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ॥ హస్త4పా 52
ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః
శరీరభూతభృద్భోక్తా కపీన్ద్రో భూరిదక్షిణః॥ చిత్త1పా 53
సోమపోఽమృతపస్సోమః పురుజిత్పురుసత్తమః।
వినయోజయస్సత్యసన్ధో దాశార్హ స్సాత్వతాంపతిః॥ చిత్త2పా 54
జీవో వినయితా సాక్షీ ముకున్దోఽమిత విక్రమః।
అమ్భోనిధి రనన్తాత్మా మహోదధిశయోఽన్తకః ॥ చిత్త3పా 55
అజో మహార్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।
ఆనన్దో నన్దనో నన్దః సత్యధర్మా త్రివిక్రమః॥ చిత్త4పా 56
మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః।
త్రిపదస్త్రిదశాధ్యక్షః మహాశృఙ్గః కృతాన్తకృత్ ॥ స్వా1పా 57
మహావరాహో గోవిన్దః సుషేణః కనకాఙ్గదీ ।
గుహ్యోగభీరో గహనో గుప్తశ్చక్ర గదాధరః ॥ స్వా2పా 58

వేధాఃస్వాంగోఽజితఃకృష్ణో దృఢస్సఙ్కర్షణోఽచ్యుతః।
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః॥ స్వా3పా 59
భగవాన్ భగహానన్దీ వనమాలీ హలాయుధః।
ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతిసత్తమః ॥ స్వా4పా 60
సుధన్వా ఖణ్డపరశుః దారుణో ద్రవిణః ప్రదః ।
దివిస్పృక్సర్వ దృగ్వ్యాసో వాచస్పతి రయోనిజః ॥ విశా1పా 61
త్రిసామా సామగఃసామ నిర్వాణం భేషజం భిషక్।
సన్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠాశాన్తిః పరాయణమ్॥ విశా2పా 62
శుభాంగశ్శాన్తిదస్రష్టా కుముదః కువలేశయః ।
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ విశా3పా 63
అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।
శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాం వరః ॥ విశా4పా 64
శ్రీదఃశ్రీశః శ్రీనివాసః శ్రీనిధి శ్రీవిభావనః।
శ్రీధరశ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః॥ అనూ1పా 65
స్వక్ష స్స్వంగః శ్శతానన్దో నన్దిర్జ్యోతి ర్గణేశ్వరః ।
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్న సంశయః ॥ అనూ2పా 66
ఉదీర్ణసర్వతశ్చక్షు రనీశ శ్శాశ్వతః స్థిరః।
భూశయో భూషణో భూతిః విశోక శ్శోకనాశనః ॥ అనూ3పా 67
అర్చిష్మా నర్చితః కుమ్భో విశుద్ధాత్మా విశోధనః ।
అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః॥ అనూ4పా 68
కాలనేమినిహా వీరః శౌరిః శూరజనేశ్వరః।
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః॥ జ్యేష్ఠ1పా 69
కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః।
అనిర్దేశ్యవపుః విష్ణుః వీరోఽనంతో ధనఞ్జయః ॥ జ్యేష్ఠ2పా 70
బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ వివర్ధనః।
బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః॥ జ్యేష్ఠ3పా 71
మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః ।
మహాక్రతు ర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః ॥ జ్యేష్ఠ4పా 72
స్తవ్యః స్తవప్రియః స్తోత్రం స్తుతః స్తోతా రణప్రియః।
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తి రనామయః॥ మూ1పా 73

మనోజవ తీర్థకరో వసురేతా వసుప్రదః।
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః॥ మూ2పా 74
సద్గతిః స్సత్కృతిస్సత్తా సద్భూతి స్సత్పరాయణః।
శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాస స్సుయామునః ॥ మూ3పా 75
భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోఽనలః।
దర్పహా దర్పదో దృప్తో దుర్ధరోఽథాపరాజితః॥ మూ4పా 76
విశ్వమూర్తిర్మహామూర్తిః దీప్తమూర్తి రమూర్తిమాన్।
అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తి శ్శతాననః॥ పూషా1పా 77
ఏకోనైక స్తవః కః కిం యత్తత్పద మనుత్తమం।
లోకబన్ధు ర్లోకనాథో మాధవో భక్తవత్సలః ॥ పూషా2పా 78
సువర్ణ వర్ణో హేమాంగో వరాంగ శ్చన్దనాంగదీ।
వీరహా విషమ శ్శూన్యో ఘృతాశీ రచల శ్చలః॥ పూషా3పా 79
అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృత్।
సుమేధా మేధజో ధన్యః సత్యమేధా ధరాధరః ॥ పూషా4పా 80
తేజో వృషో ద్యుతిధరః సర్వశస్త్రభృతాం వరః ।
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః ॥ ఉషా1పా 81
చతుర్మూర్తి శ్చతుర్బాహుః చతుర్వ్యూహః చతుర్గతిః।
చతురాత్మా చతుర్భావః చతుర్వేదవిదేకపాత్॥ ఉషా2పా 82
సమావర్తోఽనివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః।
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా॥ ఉషా3పా 83
శుభాంగో లోకసారంగః స్సుతంతుః తంతువర్ధనః ।
ఇన్ద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ॥ ఉషా4పా 84
ఉద్భవ స్సుందర స్సున్దో రత్ననాభ స్సులోచనః ।
అర్కో వాజసని శ్శృంగీ జయన్తః సర్వవిజ్జయీ॥ శ్రవ1పా 85
సువర్ణ బిందురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః।
మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః ॥ శ్రవ2పా 86
కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనోఽనిలః।
అమృతాంశోఽమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః॥ శ్రవ3పా 87
సులభ సువ్రతః స్సిద్ధః శత్రుజి శత్రుతాపనః ।
న్యగ్రోధోదుమ్బరోఽశ్వత్థ శ్చాణూరాన్ధ్ర నిషూదనః॥ శ్రవ4పా 88

సహస్రార్చి స్సప్తజిహ్వః సప్తైధా స్సప్తవాహనః।
అమూర్తి రనఘో ఽ చిన్త్యో భయకృద్భయనాశనః॥ ధని1పా **89**
అణు ర్బృహ త్కృశః స్థూలో గుణభృన్నిర్గుణోమహాన్।
అధృత స్స్వధృత స్స్వాస్యః ప్రాగ్వంశో వంశవర్ధనః॥ ధని2పా **90**
భారభృత్ కథితో యోగీ యోగీశ స్సర్వ కామదః।
ఆశ్రమ శ్శ్రమణః క్షామః సుపర్ణో వాయు వాహనః॥ ధని3పా **91**
ధనుర్ధరో ధనుర్వేదో దణ్డో దమయితాఽ దమః।
అపరాజిత స్సర్వసహో నియన్తా నియమో యమః॥ ధని4పా **92**
సత్త్వవాన్ సాత్త్విక స్సత్యః సత్యధర్మ పరాయణః।
అభిప్రాయః ప్రియార్హోర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః॥ శత1పా **93**
విహాయసగతి ర్జ్యోతిః సురుచిర్హుతభుగ్విభుః।
రవి ర్విరోచన స్సూర్యః సవితా రవి లోచనః॥ శత2పా **94**
అనన్తో హుతభుగ్భోక్తా సుఖదో నైకజోఽ గ్రజః।
అనిర్విణ్ణ స్సదామర్షీ లోకాధిష్ఠాన మద్భుతః॥ శత3పా **95**
సనా త్సనాతనతమః కపిలః కపిరవ్యయః।
స్వస్తిద స్స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తి దక్షిణః॥ శత4పా **96**
అరౌద్రః కుణ్డలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః।
శబ్దాతిగ శ్శబ్దసహః శిశిర శ్శర్వరీకరః॥ పూభా1పా **97**
అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః।
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ॥ పూభా2పా **98**
ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్న నాశనః।
వీరహా రక్షణ స్సన్తో జీవనః పర్యవస్థితః ॥ పూభా3పా **99**
అనన్తరూపోఽ నన్త శ్రీః జితమన్యుర్భయాపహః।
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః ॥ పూభా4పా **100**
అనాది ర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః।
జననో జన జన్మాదిః భీమో భీమపరాక్రమః॥ ఉభా1పా **101**
ఆధార నిలయో ధాతా పుష్పహాసః ప్రజాగరః।
ఊర్ధ్వగ స్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః॥ ఉభా2పా **102**
ప్రమాణం ప్రాణనిలయః ప్రాణధృత్ ప్రాణజీవనః।
తత్త్వం తత్త్వ విదేకాత్మా జన్మమృత్యు జరాతిగః॥ ఉభా3పా **103**

భూర్భువ స్స్వస్తరుస్తారః సవితా ప్రపితామహః।
యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః॥ ఉభా4పా 104
యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధనః।
యజ్ఞాన్తకృత్ యజ్ఞ గుహ్యము అన్న మన్నాద ఏవచ॥ రేవ1పా 105
ఆత్మయోని స్స్వయంజాతో వైఖాన స్సామగాయనః।
దేవకీ నన్దన స్స్రష్టా క్షితీశః పాపనాశనః ॥ రేవ2పా 106
శఙ్ఖభృత్ నన్దకీ చక్రీ శార్ఙ్గ ధన్వా గదాధరః।
రథాంగపాణి రక్షోభ్యః సర్వ ప్రహరణాయుధః॥ రేవ3పా 107

శ్రీసర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి

వనమాలీ గదీ శార్ఙ్గ శంఖీ చక్రీ చ నన్దకీ॥
శ్రీమాన్నారాయణో విష్ణుః వాసుదేవోఽభిరక్షతు॥ రేవ4పా 108

(ఈ పై శ్లోకములను(107,108) రెండుమారులు చదువవలెను)

ఉత్తరన్యాసః అంగన్యాసము చేయవలెను. ఋతుః సుదర్శనః కాల ఇతిదిగ్విమోకః

ధ్యానమ్ : '**క్షీరోదన్వత్**' మొదలు '**చంద్రాననం**' అనేశ్లోకం వరకు (పేజీ24) చదివిన తరువాత పంచపూజలు చేయాలి.

ఉత్తరభాగము - (ఫలశ్రుతి)

ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః ।
నామ్నాం సహస్రం దివ్యానాం అశేషేణ ప్రకీర్తితమ్ ॥ 1

య ఇదం శృణుయాత్ నిత్యం యశ్చాపి పరికీర్తయేత్ ।
నాశుభం ప్రాప్నుయాత్కిఞ్చిత్ సోఽముత్రేహచమానవ॥ 2

వేదాన్తగో బ్రాహ్మణస్స్యాత్ క్షత్రియో విజయీ భవేత్ ।
వైశ్యో ధనసమృద్ధస్స్యాత్ శూద్ర స్సుఖ మవాప్నుయాత్॥ 3

ధర్మార్థీ ప్రాప్ను యాద్ధర్మం అర్థార్థీ చార్థమాప్నుయాత్।
కామానవాప్నుయాత్ కామీ ప్రజార్థీ చాప్నుయాత్ప్రజామ్ః॥ 4

భక్తిమాన్య స్సదోత్థాయ శుచిః స్తద్గత మానసః।
సహస్రం వాసుదేవస్య నామ్నా మేతత్ ప్రకీర్తయేత్॥ 5

యశః ప్రాప్నోతి విపులం జ్ఞాతి ప్రాధాన్య మేవచ।
అచలాం శ్రియ మాప్నోతి శ్రేయః ప్రాప్నోత్యనుత్తమమ్॥ 6

న భయం క్వచి దాప్నోతి వీర్యం తేజశ్చ విన్దతి ।
భవ త్యరోగో ద్యుతిమాన్ బలరూప గుణాన్వితః॥ 7
రోగార్తో ముచ్యతే రోగాత్ బద్ధో ముచ్యేత బన్ధనాత్।
భయా న్ముచ్యేత భీతస్తు ముచ్యే దాపన్న ఆపదః॥ 8
దుర్గాణ్యతితరత్యాశు పురుషః పురుషోత్తమం।
స్తువ న్నామసహస్రేణ నిత్యం భక్తి సమన్వితః॥ 9
వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవ పరాయణః।
సర్వపాప విశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనమ్ ॥ 10
న వాసుదేవ భక్తానామశుభం విద్యతే క్వచిత్ ।
జన్మ మృత్యు జరా వ్యాధి భయం నైవోప జాయతే॥ 11
ఇమం స్తవ మధీయానః శ్రద్ధాభక్తి సమన్వితః।
యుజ్యే దాత్మ సుఖక్షాన్తి శ్రీధృతి స్మృతి కీర్తిభిః॥ 12
న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాఽశుభామతిః।
భవన్తి కృత పుణ్యానాం భక్తానాం పురుషోత్తమే॥ 13
ద్యౌ స్సచన్ద్రార్కనక్షత్రం ఖం దిశో భూర్మహోదధిః ।
వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః॥ 14
ససురాసుర గన్ధర్వం సయక్షోరగ రాక్షసం।
జగద్వశే వర్తతేదం కృష్ణస్య సచరాచరమ్॥ 15
ఇన్ద్రియాణి మనోబుద్ధిః సత్త్వం తేజోబలం ధృతిః।
వాసుదేవాత్మ కాన్యాహుః క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవ చ॥ 16
సర్వాగమానా మాచారః ప్రథమం పరికల్ప్యతేః।
ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః॥ 17
ఋషయః పితరో దేవాః మహాభూతాని ధాతవః।
జంగమాజంగమం చేదం జగన్నారాయణోద్భవమ్॥ 18
యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యా శ్శిల్పాది కర్మచ ।
వేదాశ్శాస్త్రాణి విజ్ఞానం ఏతత్సర్వం జనార్దనాత్ ॥ 19
ఏకోవిష్ణు ర్మహద్భూతం పృథగ్భూతా న్యనేకశః।
త్రీన్‌లోకాన్వ్యాప్యభూతాత్మా భుజ్క్తే విశ్వభుగవ్యయః ॥ 20
ఇమం స్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితమ్।
పఠేద్య ఇచ్ఛేత్ పురుషః శ్రేయః ప్రాప్తుం సుఖానిచ ॥ 21
విశ్వేశ్వర మజం దేవం జగతః ప్రభుమవ్యయమ్।
భజన్తి యే పుష్కరాక్షం నతే యాన్తి పరాభవమ్ ॥ 22

న తే యాన్తి పరాభవమ్ ఓమ్ నమ ఇతి

అర్జున ఉవాచ :

పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ।
భక్తానా మనురక్తానాం త్రాతా భవ జనార్దన ॥ 23

శ్రీ భగవానువాచ :

యోమాం నామ సహస్రేణ స్తోతు మిచ్ఛతి పాణ్డవ।
సోఽహ మేకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయః॥ 24
స్తుత ఏవ న సంశయ ఓమ్ నమ ఇతి

వ్యాస ఉవాచ :

వాసనాత్ ద్వాసు దేవస్య వాసితం తే భువనత్రయం ।
సర్వభూత నివాసోఽపి వాసుదేవ నమోఽస్తుతే ॥ 25
శ్రీ వాసుదేవ నమోస్తుతే ఓమ్ నమ ఇతి

పార్వత్యువాచ :

కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకమ్ ।
పఠ్యతే పండితైః నిత్యం శ్రోతు మిచ్ఛామ్యహం ప్రభో ॥ 26

ఈశ్వర ఉవాచ :

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే।
సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే। 27
శ్రీరామనామ వరానన ఓమ్ నమ ఇతి

బ్రహ్మోవాచ :

నమోఽస్త్వనన్తాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే
సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీ యుగధారిణే నమః 28
శ్రీ సహస్రకోటీ యుగధారిణ ఓమ్ నమ ఇతి

సంజయ ఉవాచ :

యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః ।
తత్రశ్రీః విజయో భూతిః ధ్రువా నీతిః మతి ర్మమ॥ 29

శ్రీ భగవానువాచ :

అనన్యాశ్చిన్తయన్తో మాం యే జనాః పర్యుపాసతే ॥
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం॥ 30

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్॥
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే॥ 31

ఆర్తావిషణాశ్శిథిలాశ్చభీతాః ఘోరేషుచవ్యాధిషు వర్తమానాః
సంకీర్త్యనారాయణశబ్దమాత్రంవిముక్తదుఃఖాస్సుఖినోభవన్తు॥ 32

కాయేన వాచా మనసేన్ద్రియైర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతేః స్వభావాత్
కరోమి యద్యత్సకలంపరస్మై నారాయణాయేతి సమర్పయామి॥

ఇతి శ్రీ మహాభారతే శతసహస్రికాయాంవైయాసిక్యామ్
అనుశాసనికపర్వణి మోక్షధర్మే శ్రీభీష్మ యుధిష్ఠిర సంవాదే
శ్రీ విష్ణోఃదివ్యసహస్రనామ స్తోత్రం నామ ఏకోన పంచాశదధిక ద్విశతతమోధ్యాయః

శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రమ్



ఓం శ్రీదేవ్యువాచ :

దేవదేవ ! మహాదేవ! త్రికాలజ్ఞ ! మహేశ్వర !
కరుణాకర ! దేవేశ ! భక్తానుగ్రహకారక! ॥
అష్టోత్తరశతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్త్వతః ॥

శ్రీ ఈశ్వర ఉవాచ :

దేవి ! సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకం ।
సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనమ్ ॥
సర్వదారిద్ర్య శమనం శ్రవణాద్భుక్తి ముక్తిదమ్ ।
రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్గుహ్యతరం పరం ॥
దుర్లభం సర్వదేవానాం చతుష్షష్టి కళాస్పదమ్ ।
పద్మాదీనాం పరంతానాం నిధీనాం నిత్యదాయకమ్ ॥
సమస్త దేవ సంసేవ్య మణిమాద్యష్టసిద్ధిదం ।
కిమత్ర బహుక్తేన దేవి ప్రత్యక్షదాయకం ॥
తవ ప్రీత్యర్థంవక్ష్యామి సమాహితమనాశ్శృణు ।

అస్య శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామస్తోత్ర మహా మంత్రస్య మహాలక్ష్మీస్తు దేవతా, క్లీం బీజం, భువనేశ్వరీ శక్తిః శ్రీ మహాలక్ష్మీ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః

కరన్యాసం

ఓం శ్రీం ఆం అంగుష్ఠాభ్యాం నమః
ఓం శ్రీం సీం తర్జనీభ్యాంనమః
ఓం శ్రీం సాం మధ్యమాభ్యాం నమః
ఓం శ్రేం సేం అనామికాభ్యాంనమః
ఓం శ్రూం సౌం కనిష్ఠికాభ్యాం నమః
ఓం శ్రం సం కరతలకరపృష్ఠాభ్యాంనమః

అంగన్యాసం

ఓం శ్రీం సాం హృదయాయ నమః
ఓం శ్రీం సీం శిరసే స్వాహా
ఓం శ్రూం సూం శిఖాయై వషట్
ఓం శ్రేం సేం కవచాయ హుమ్
ఓం శ్రౌం సౌం నేత్రత్రయాయ వౌషట్
ఓం శ్రం సం అస్త్రాయ ఫట్
ఓం భూర్భువస్సువరోమితి దిగ్బంధః

ధ్యానమ్ :
వందే పద్మకరాం ప్రసన్న వదనాం సౌభాగ్యదాం భాగ్యదాం
హస్తాభ్యా మభయప్రదాం మణిగణై ర్నానావిధైర్భూషితాం,
భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభి స్సేవితాం
పార్శ్వే పంకజం శంఖ పద్మ నిధిభి ర్యుక్తాం సదా శక్తిభిః
సరసిజనయనే సరోజహస్తే ధవళతరాంశుక గంధమాల్య శోభే
భగవతిహరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతకరీ ప్రసీదమహ్యామ్
ఓం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహిత ప్రదాం
శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం
వాచాం పద్మాలయాం పద్మాం శుచి స్వాహాం స్వధాం సుధాం
ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీమ్.
అదితిం చ దితిం దీప్తాం వసుధాం వసుధారిణీం
నమామి కమలాం కాంతాం కామాక్షీం క్రోధసంభవాం
అనుగ్రహ ప్రదాం బుద్ధిం అనఘాం హరివల్లభాం
అశోకా మమృతాం దీప్తాం లోకశోక వినాశినీం
నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరం
పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం
పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభ ప్రియాంరమాం
పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం
పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభాం.
నమామి చంద్రవదనాం, చంద్రాం చంద్రసహోదరీం
చతుర్భుజాం చంద్రరూపా మిందిరా మిందుశీతలాం
ఆహ్లాదజననీం పుష్టిం శివాం శివకరీం సతీం
విమలాం విశ్వజననీం పుష్టిం దారిద్ర్య నాశినీం
ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియం
భాస్కరీం బిల్వనిలయాం వరారోహాం యశస్వినీం
వసుంధరా ముదారాంగాం హరిణీం హేమమాలినీం
ధనధాన్య కరీం సిద్ధిం స్త్రైణసౌమ్యాం శుభ ప్రదాం
నృపవేశ్మ గతానందాం వరలక్ష్మీం వసుప్రదాం
శుభాం హిరణ్య ప్రాకారం సముద్ర తనయాం జయాం
నమామి మంగళాం దేవీం విష్ణు వక్షస్థల స్థితాం

విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితాం
దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్రవ వారిణీం.
నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం,
త్రికాలజ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీం.
లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరఙ్గధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మందకటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాంత్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందేముకుందప్రియాం
మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణు హృత్కమలవాసిని విశ్వమాతః
క్షీరోదజే కమల కోమలగర్భగౌరి లక్ష్మీ ప్రసీద సతతం సమతాం శరణ్యే.

ఫలశ్రుతి : త్రికాలంయో జపేద్విద్వాన్ షణ్మాసం విజితేంద్రియః దారిద్ర్య ధ్వంసనం కృత్వా సర్వ మాప్నోతి యత్నతః దేవీ నామ సహస్రేషు పుణ్యమష్టోత్తరం శతం యేనశ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః భృగువారే శతం ధీమాన్ పఠేద్వత్సర మాత్రకం అష్టైశ్వర్య మవాప్నోతి కుబేర ఇవ భూతలే. దారిద్ర్యమోచనం నామ స్తోత్ర మంబాపరం శతం యేన శ్రియమవాప్నోతి కోటి జన్మ దరిద్రతః భుక్త్వాతు విపులాన్ భోగానన్తే సాయుజ్య మాప్నుయాత్ ప్రాతఃకాలే పఠేన్నిత్యం సర్వదుఃఖోపశాంతయే పఠంతు చింతయే ద్దేవీం సర్వాభరణ భూషితామ్.

సౌభాగ్యలక్ష్మీ రావమ్మా !



సౌభాగ్యలక్ష్మీ రావమ్మా....అమ్మా...సౌభాగ్య ॥

చర1 నుదుటకుంకుమ రవి బింబముగ కన్నుల నిండుగ కాటుకవెలుగ
కాంచనహారము గళమున మెరియగ పీతాంబరముల శోభలు నిండగ॥సౌభాగ్య॥

చర2 నిండు కరముల బంగరుగాజులు ముద్దులొలుకు వాదమ్ముల మువ్వలు
గలగలమని సవ్వడిజేయగ సౌభాగ్యవంతుల సేవలనందగ ॥సౌభాగ్య॥

చర3 నిత్యసుమంగళి నిత్యకళ్యాణి భక్తజనుల మా కల్పవల్లివై
కమలాసనవై కరుణనిండగా కనకవృష్టి కురిపించే తల్లి ॥సౌభాగ్య॥

చర4 జనకరాజుని ముద్దుల కొమరిత రవికుల సోముని రమణీమణివై
సాధుసజ్జనుల పూజలందుకొని శుభములనిచ్చెడి దీవెనలీయగ ॥సౌభాగ్య॥

చర5 కుంకుమ శోభిత పంకజ లోచని వేంకట రమణుని పట్టపురాణి
పుష్కలముగ సౌభాగ్యములిచ్చే పుణ్యమూర్తి మాయింట వెలసిన ॥సౌభాగ్య॥

చర6 సౌభాగ్యమ్ముల బంగరు తల్లి పురందర విఠలుని పట్టపురాణి
శుక్రవారము పూజలనందగ సాయంకాలము శుభ ఘడియలలో ॥సౌభాగ్య॥

శ్రీ లక్ష్మీగాయత్రి మంత్రములు

ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్
అమృతవాసిని విద్మహే పద్మలోచని ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్॥

శ్రీ సూక్తమ్

ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజామ్। చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమమావహ॥ తాం మావహజాతవేదో లక్ష్మీమనపగామినీమ్। యస్యాం హిరణ్యం విన్దేయం గామశ్వంపురుషానహమ్॥ అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీమ్। శ్రియన్దేవీ ముపాహ్వయే శ్రీర్మాదేవీ జుషతామ్॥ కాంసోఽస్మితాంహిరణ్యప్రాకారామార్ద్రాజ్వలన్తీన్తృప్తాన్తర్పయన్తీమ్। పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహో పహ్వయే శ్రియమ్॥ చన్ద్రాప్రభాసాం యశసాజ్వలన్తీ శ్రియంలోకదేవజుష్టాముదారామ్। తాన్పద్మినీంశరణ మహప్రపద్యేఽ లక్ష్మీర్మేనశ్యతాన్త్వాంవృణే॥ ఆదిత్యవర్ణేతపసోఽ ధిజాతో వనస్పతి స్తవవృక్షోఽ థబిల్వః తస్యఫలాని తపసానుదన్తుమాయాన్తరాయాశ్చ బాహ్యాలక్ష్మీః ఉపైతుమాన్దేవసఖఃకీర్తిశ్చమణినాసహ। ప్రాదుర్భూతో స్మిఽ రాష్ట్రేస్మిఽ న్కీర్తిమృద్ధిన్దదాతుమే॥ క్షుత్పిపాసామలాంజ్యేష్ఠామలక్ష్మీర్నాశయా మ్యహం। అభూతి మసమృద్ధించ సర్వాం నిర్ణుదమే గృహాత్॥ గంధద్వారాం దురాధర్షాం న్నిత్యపుష్టాఙ్కరీషిణీమ్।ఈశ్వరీగ్ం సర్వభూతా నాం తా మిహో పహ్వయేశ్రియమ్॥ మనసః కామమాకూతిం వాచఃసత్యమశీమహి । పశూనాం రూపమన్నస్య శ్రీశ్శ్వయుతాంయశః॥ కర్దమేన ప్రజాభూతా మయిసమ్భవ కర్దమ । శ్రియం వాసయ మేకులే మాతరం పద్మమాలినీమ్॥ ఆపస్సృజంతు స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే। నిచదేవీమాతరం శ్రియం వాసయమేకులే॥ ఆర్ద్రాపుష్కరిణీం పుష్టిం పింగళాంపద్మమాలినీమ్। చంద్రాం హిరణ్యయీం లక్ష్మీజాతవేదో మమా వహ॥ ఆర్ద్రాం యఃకరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీమ్। సూర్యాం హిరణ్మ యీం లక్ష్మీజాతవేదో మమావహ॥మావహజాతవేదో లక్ష్మీమనప గామినీమ్। యస్యాం హిరణ్యం ప్రభూతాఙ్గావోదాస్యోశ్వాన్ విన్దేయమ్పురుషానహమ్॥

యశ్శుచిః ప్రయతోభూత్వాజుహుయాదాద్యమన్వహమ్ శ్రీయఃపంచదశర్చంచ శ్రీకామస్సతతంజపేత్॥ ఆనందఃకర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః। ఋషయస్తే త్రయః పుత్రాస్స్వయంశ్రీదేవిదేవతాః॥ పద్మాననే పద్మోరు-పద్మాక్షీ పద్మసంభవే త్వమ్మాం భజస్వపద్మాక్షి యేనసౌఖ్యంలభామ్యహం। అశ్వదాయి చగోదాయి ధనదాయి మహాధనే । ధనం మే జుషతాం దేవీం సర్వకామాంశ్చ దేహిమే ॥ పుత్రపౌత్ర ధనం ధాన్యం హస్త్యశ్వాదివిగవేరథమ్।ప్రజానాంభవసిమాతా ఆయు ష్మం తం కరోతుమామ్॥ ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనంవసుః ధన మింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే। చంద్రాభాంలక్ష్మీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీమ్ చంద్ర సూర్యాగ్నిభాం శ్రీలక్ష్మీముపాస్మహే. వైనతేయ సోమం పిబ సోమం పిబతు వృత్రహా। సోమం ధనస్య సోమినో మహ్యం దదాతుసోమినీ॥

నక్రోధో నచ మాత్సర్యం నలోభో నాశుభామతిః। భవంతికృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్సదా॥వర్షస్తుతే విభావరి దివోఅభ్రస్య విద్యుతః। రోహంతు సర్వబీజాన్యవబ్రహ్మ ద్విషోజహి॥ పద్మప్రియేపద్మినిపద్మహస్తే పద్మాలయేపద్మ దళాయతాక్షి। విశ్వప్రియేవిష్ణుమనోను కూలేతత్పాదపద్మం మయిసన్నిధత్స్వ॥ యాసాపద్మాసనస్థావిపులకటితటీపద్మపత్రాయతాక్షీ। గంభీరావర్తనాభిః స్తన భరణ మితా శుభ్రవస్త్రోత్తరీయా లక్ష్మీదివ్యైర్గజేంద్రైర్మణిగణ ఖచితైఃస్నా పితాహేమ కుంభైః నిత్యం సా పద్మహస్తామమవసతుగృహేసర్వ మాంగళ్యయుక్తా॥

లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం।
దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం ॥
శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవః బ్రహ్మేంద్రగంగాధరాం।
త్వాంత్రైలోక్యకుటుంబినీం సరసిజాంవందేముకుందప్రియాం

సిద్ధలక్ష్మీ ర్మోక్షలక్ష్మీ ర్జయలక్ష్మీ స్సరస్వతీ । శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నామమ సర్వదా॥ వరాంకుశౌ పాశమభీతి ముద్రాంకరైర్వహంతీంకమలాసనస్థాం బాలార్క కోటిప్రతిభాం త్రినేత్రాంభజే హమంబామాద్యాంజగదీశ్వరీంతాం॥

సర్వమంగళమాంగళ్యే శివేసర్వార్థసాధికే। శరణ్యేత్ర్యంబకేదేవి నారాయణి నమోస్తుతే ॥

సరసిజ నిలయే సరోజహస్తే ధవళతరాంశుక గంధమాల్య-శోభే । భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరీ ప్రసీద మహ్యమ్ ॥

ఓం విష్ణుపత్నీం క్షమాం దేవీం మాధవీం మాధవప్రియామ్ । విష్ణోః ప్రియ సఖీం దేవీం నమామ్యచ్యుత వల్లభామ్ ॥

ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి।తన్నోలక్ష్మీః ప్రచోదయాత్॥ శ్రీవర్చస్యమాయుష్యమారోగ్య మావిధాత్ పవమానం మహీయతే । ధనం ధాన్యం పశుం బహు పుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః। ఋణ రోగాది దారిద్ర్యపాపక్షుద్రాపమృత్యవః। భయశోక మనస్తాపా నశ్యంతు మమ సర్వదా॥

శ్రియే జాత శ్రియ అనిర్యాయ శ్రియం వయో జరితృభ్యో దధాతు । శ్రియం వసానా అమృతత్వమాయన్ భజంతి సద్యః సవితా విద ధ్యాన్ ॥ శ్రియ ఏవైనం తచ్ఛ్రియా మాదధాతి । సంత తమృచా వషట్కృత్యం సంధత్తం సంధీయతే ప్రజయా పశుభిః। య ఏవం వేద । ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి। తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ ॥ ఓం శాంతిః శాంతిః శాంతిః

సకల కష్టములు తొలగుటకు **అష్టాక్షరీ మహా మంత్రం**

ఓం నమో నారాయణాయ

అష్టలక్ష్మీ స్తోత్రమ్



సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే
మునిగణ మండిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే
పంకజ వాసిని దేవసుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే
జయజయహే మధుసూదనకామిని **ఆదిలక్ష్మి** సదాపాలయమాం.

అయికలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే
క్షీరసముద్భవ మంగళ రూపిణి మంత్రనివాసిని మంత్రనుతే
మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుగే
జయజయహే మధుసూదన కామిని **ధాన్యలక్ష్మి** సదా పాలయమాం.

జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే
సురగణ పూజిత శ్రీఘ్రఫల ప్రద జ్ఞానవికాసిని శాస్త్రనుతే
భవభయహారిణి పాపవిమోచని సాధుజనాశ్రిత పాదయుతే
జయజయహే మధుసూదన కామిని **ధైర్యలక్ష్మి** సదా పాలయమాం.

జయజయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే
రథగజ తురగపదాది సమావృత పరిజన మండిత లోకనుతే
హరి హరబ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే
జయజయహే మధుసూదన కామిని **గజలక్ష్మి** సదా పాలయమాం.


అయిఖగ వాహిని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్ఞానమయే
గుణగణవారిధి లోకహితైషిణి స్వరసప్త భూషిత గాననుతే
మనుజ సురాసుర మానవ వందిత పాదయుతే
జయజయహే మధుసూదన కామిని **సంతానలక్ష్మి** పాలయమాం.

జయకమలాసని సద్గతి దాయిని జ్ఞానవికాసిని గానమయే
అనుదిన మర్చిత కుంకుమ ధూసర భూషిత వాసిత వాద్యనుతే !
కనకధారాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్యపదే
జయజయహే మధుసూదన కామిని **విజయలక్ష్మి** సదా పాలయమాం.

ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోకవినాశిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణవిభూషణ శాంతి సమావృత హాస్యముఖే
నవనిధి దాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే
జయజయహే మధుసూదన కామిని **విద్యాలక్ష్మి** సదా పాలయమాం.

ధిమి ధిమి ధింధిమి ధిం ధిమి ధిం ధిమి దుందుభి నాద సుపూర్ణమయే
ఘుం ఘుం ఘుమ ఘుమ ఘుం ఘుమ ఘుం ఘుమ శంఖనినాద సువాద్యనుతే
వేదపురాణేతిహాస సుపూజిత వైదికమార్గ ప్రదర్శయుతే
జయజయహే మధుసూదన కామిని **ధనలక్ష్మి** సదా పాలయమాం.

శ్రీ కనకధారా స్తోత్రమ్



వన్దే వన్దారుమన్దారమిన్దిరానన్ద కన్దలమ్ అమన్దానన్దసన్దోహబన్ధురం సిన్ధురాననమ్
అఙ్గం హరేః పులకభూషణమాశ్రయన్తీ భృఙ్గాఙ్గనేవ ముకులాభరణం తమాలమ్
అఙ్గీకృతాఖిల విభూతిరపాఙ్గలీలామాఙ్గల్యదాఽస్తు మమ మఙ్గళ దేవతాయాః 1
ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేఃప్రేమపాత్ర ప్రణిహితాని గతాగతాని
మాలాదృశోర్మధుకరీవ మహోత్పలే యా సా మేశ్రియం దిశతు సాగరసమ్భవాయాః 2
విశ్వామరేన్ద్ర పదవిభ్రమదానదక్ష మానన్ద హేతురధికం మురవిద్విషోఽపి
ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థ మిన్దీవరోదరసహోదరమిన్దిరాయాః 3
అమీలితాక్ష మధిగమ్య ముదా ముకున్ద మానన్దకన్దమని మేషమనఙ్గతన్త్రం
ఆకేకరస్థిరకనీనిక పద్మనేత్రం భూత్యై భవేన్మమ భుజఙ్గశయాఙ్గనాయాః 4
కాలామ్బుదాళిలలితోరసి కైటభారే ర్ధారాధరే స్ఫురతియా తటిదఙ్గనేవ
మాతస్సమస్తజగతాం మహనీయమూర్తిర్భద్రాణి మే దిశతు భార్గవ నన్దనాయాః5
బాహ్యన్తరే మురజితః శ్రితకౌస్తుభే యా హారావళీవ హరినీలమయీవిభాతి
కామప్రదా భగవతోఽపి కటాక్షమాలాకల్యాణమావహతు మే కమలాలయాయాః6
ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాఙ్గల్యభాజి మధుమర్దని మన్మథేన
మయ్యాపతే త్తదిహ మన్థరమీక్షణార్థం మన్దాలసం చ మకరాలయకన్యకాయాః 7
ఉద్యద్దయానుపవనో ద్రవిణాంబుధారా మస్మిన్నకిఞ్చనవిహఙ్గ శిశౌ విషణ్ణే
దుష్కర్మఘర్మ మపనీయచిరాయదూరంనారాయణ ప్రణయినీ నయనామ్బువాహః8
ఇష్టావిశిష్టమతయోఽపినరా యయా దయార్ద్ర దృష్ట్యాస్త్రివిష్ట పదం సులభం భజన్తే
దృష్టిః ప్రహృష్టకమలోదరదీప్తిరిష్టాం పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః 9
గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి
సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితా యా తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై 10
శ్రుత్యై నమోఽస్తు సుభకర్మఫల ప్రసూత్యై రత్యై నమోఽస్తు రమణీయగుణార్ణవాయై
శక్త్యై నమోఽస్తు శతపత్రనికేతనాయై నమోఽస్తు పురుషోత్తమ వల్లభాయై 11
నమోఽస్తు నాళీక నిభాననాయై నమోఽస్తు దుగ్ధోదధిజన్మభూమ్యై
నమోఽస్తు సోమామృత సోదరాయై నమోఽస్తు నారాయణ వల్లభాయై 12
నమోఽస్తు హేమామ్బుజ పీఠికాయై నమోఽస్తు భూమణ్డల నాయికాయై
నమోఽస్తు దేవాదిదయా పరాయై నమోఽస్తు శార్ఙ్గాయుధ వల్లభాయై 13
నమోఽస్తు దేవ్యై భృగునందనాయై నమోఽస్తు విష్ణోరురసి స్థితాయై
నమోఽస్తు లక్ష్మై కమలాలయాయై నమోఽస్తు దామోదర వల్లభాయై 14
నమోఽస్తు కన్త్యై కమలేక్షణాయై నమోఽస్తు భూత్యై భువన ప్రసూత్యై
నమోఽస్తు దేవాది భిరర్చితాయైనమోఽస్తు నన్దాత్మజ వల్లభాయై 15
సమ్పత్కరాణి సకలేన్ద్రియ నన్దనాని సామ్రాజ్య దాననిరతాని సరోరుహాక్షి
త్వద్వన్దనాని దురితా హరణోద్యతాని మామేవమాత రనిశం కలయ న్తుమాన్యే16
యత్కటాక్ష సముపాసనావిధిః సేవకస్య సకలార్థ సంపదః
సన్తనోతి వచనాఙ్గ మానసై స్త్వాం మురారి హృదయేశ్వరీం భజే. 17

సరసిజనయనే సరోజహస్తేధవళతరాంశుక గంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరీ ప్రసీదమహ్యామ్ 18
దిగ్దన్తిభిః కనకకుమ్భముఖావసృష్టస్వర్వాహినీ విమలచారుజల ప్లుతాఙ్గీమ్
ప్రాతర్నమామి జగతాం జననీమశేషలోకాధినాథ గృహిణీ మమృతాబ్ధిపుత్రీమ్. 19
కమలే కమలాక్ష వల్లభే త్వం కరుణాపూరతరఙ్గితైరపాఙ్గైః
అవలోకయ మామకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయా 20
బిల్వాటనీ మధ్య లసత్సరోజే సహస్ర పత్రే సుఖ సన్నివిష్టామ్
అష్టాప దామ్భోరుహ పాణి పద్మాం సువర్ణ వర్ణాం ప్రణమామి లక్ష్మీమ్. 21
కమలాసన పాణినాలలాటే లిఖితామక్షరపంక్తి మస్య జంతోః
పరిమార్జయ మాత రంఘ్రిణా తే ధనికద్వార నివాస దుఃఖ దోగ్ధ్రీమ్ 22
అంభోరుహం జన్మగృహం భవత్యాః వక్షస్థలం భర్తృగృహం మురారేః
కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందమ్ 23
స్తువన్తి యేస్తుతిభిరమా భిరన్వహం త్రయీమయీం త్రిభువమాతరం రమామ్
గుణాధికా గురుతరభాగ్య భాజినో భవన్తి తే బుధభావితాశయాః 24

కనకధారా స్తవం య చ్ఛంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేర సమోభవేత్.

శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్



ఓం నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే
శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తుతే. 1
నమస్తే గరుడారూఢే కో(డో)లాసురభయంకరీ
సర్వపాపహరే దేవీ మహాలక్ష్మి నమోఽస్తుతే. 2
సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ
సర్వదుఃఖహరే దేవీ మహాలక్ష్మి నమోఽస్తుతే. 3
సిద్ధిబుద్ధిప్రదే దేవీ భుక్తిముక్తిప్రదాయినీ
మంత్రమూర్తే సదా దేవీ మహాలక్ష్మి నమోఽస్తుతే. 4
ఆద్యన్తరహితే దేవీ ఆద్యశక్తిమహేశ్వరీ
యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మి నమోఽస్తుతే. 5
స్థూల సూక్ష్మమహారౌద్రే మహాశక్తిమహోదరే
సర్వపాపహరే దేవీ మహాలక్ష్మి నమోఽస్తుతే. 6
పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణీ
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తుతే. 7
శ్వేతామ్బరధరే దేవి నానాలంకారభూషితే
జగత్థ్సితే జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తుతే. 8
మహాలక్ష్మ్యష్టకస్తోత్రం యఃపఠేద్భక్తిమాన్నరః
సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. 9
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాపవినాశనం
ద్వికాలం యఃపఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః 10
త్రికాలం యఃపఠేన్నిత్యం మహాశత్రువినాశనం
మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా. 11

మహిషాసుర మర్దినీ స్తోత్రము



శ్లో॥ అయిగిరి నందిని నందితమోహిని విశ్వవినోదిని నందినుతే
గిరివర వింధ్యశిరోఽధి నివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే
జయజయహే మహిషాసురమర్ధని రమ్యకపర్దిని శైలసుతే ॥ 1

శ్లో॥ సురవరపోషిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్దిని హర్షరతే
త్రిభువన పోషిణి శంకరతోషిణి కల్మషమోచని ఘోరరతే
దనుజనిరోషిణి దుర్మదశోషిణి దుఃఖవినాశిని సింధునుతే
జయజయహే మహిషాసురమర్ధని రమ్యకపర్దిని శైలసుతే ॥ 2

శ్లో॥ అయి జగదంబ కదంబవన ప్రియవాసవిలాసిని వాసరతే
శిఖరిశిరోమణి తుంగహిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే
మధు మధురే మధుకైటభ భంజని కైటభ భంజిని వాసరతే
జయజయహే మహిషాసురమర్ధని రమ్యకపర్దిని శైలసుతే ॥ 3

శ్లో॥ అయినిజహుం కృతిమాతృనిరాకృతి ధూమ్రవిలోచని ధూమ్రశిఖే
సమర విశోణిత బీజసముద్భవ బీజలతాధిక బీజలతే
శివశివ శుంభనిశుంభమహోపాప దర్పితభూత పిశాచనతే
జయజయహే మహిషాసురమర్ధని రమ్యకపర్దిని శైలసుతే ॥ 4

శ్లో॥ అయి భో శతముఖ ఖండితకుండలి తుండితముండ గణాధిపతే
రిపుగజగండ విదారణఖండ పరాక్రమశౌండ మృగాధిపతే
నిజభుజదండ నిపాతితదండ నిపాతితముండ భటాధిపతే
జయజయహే మహిషాసురమర్ధని రమ్యకపర్దిని శైలసుతే ॥ 5

శ్లో॥ హయరణమర్మదశాత్రవదోర్ధుర దుర్జయ నిర్జయ శక్తిభృతే
చతురవిచారధురీణ మహాశివ దూతకృత ప్రమథాధిపతే
దరితదురీహదురాశయ దుర్మదదానవదూత దురంతగతే
జయజయహే మహిషాసురమర్ధని రమ్యకపర్దిని శైలసుతే ॥ 6

శ్లో॥ అయి శరణాగత వైరివధూవర కీరవరాభయదానకరే
త్రిభువనమస్తక శూలవిరోధి విరోధ కృతామలశూలకరే
దుర్నిమితావర దుందుభినాద ముహుర్ముఖరీకృత దీనకరే
జయజయహే మహిషాసురమర్ధని రమ్యకపర్దిని శైలసుతే ॥ 7

శ్లో॥ సురలలనాగత ధాయిత ధాయిత తాళనిమిత్తజ లాస్యరతే
కకుభాంప తివరథోంగత తాలక తాల కుతూహల నాదరతే
ధింధిం ధిమికిట ధింధింత ధ్వని ధీరమృదంగ నినాదరతే
జయజయహే మహిషాసురమర్ధని రమ్యకపర్దిని శైలసుతే ॥ 8

శ్లో॥ ఝుణ ఝుణఝుణ హీంకృతసుర నూపురరంజిత మోహిత భూతపతే
నటితనరాటార్ధ నటీనటనాయిక నాటితనాటక నాట్యరతే
వదనకపాలిని ఫాలవిలోచని పద్మవిలాసిని విశ్వధురే
జయజయహే మహిషాసురమర్ధని రమ్యకపర్దిని శైలసుతే ॥ 9

శ్లో॥ దనుజసుసంగర రక్షణసంగ పరిస్ఫురదంగ నటత్కటకే
కనకవిషంగ వృషత్కవిషంగ రసద్భటభృంగహటాచటకే
అతిచతురంగ బలక్షితిరంగ ఘటద్బహురంగ వలత్కటకే
జయజయహే మహిషాసురమర్ధని రమ్యకపర్దిని శైలసుతే ॥ 10

శ్లో॥ మహిత మహాహవ మల్ల మతల్లిక వేల్లకవేల్లిక భిక్షురతే
విరచితవల్లిక వల్లిక గేల్లిక మల్లిక భిల్లిక వర్గభృతే
భృతికృతపుల్ల సముల్లసితారుణ పల్లవతల్లత పల్లవితే
జయజయహే మహిషాసురమర్ధని రమ్యకపర్దిని శైలసుతే ॥ 11

శ్లో॥ అయితవసుమనస్సుమనస్సు మనోహర కాంతిలసత్కలకాంతియుతే
నుతరజనీరజనీరజనీ రజనీకర వక్త్ర విలాసకృతే
సునయన వరనయన సువిభ్రమర భ్రమరాధిపతే విశ్వనుతే
జయజయహే మహిషాసురమర్ధని రమ్యకపర్దిని శైలసుతే ॥ 12

శ్లో॥ అవిరళగండకమేదుర మున్మద మత్తమతంగజరాజగతే
త్రిభువనభూషణ భూతకళానిధిరూప పయోనిధి రాజసుతే
అయి సుదతీజనలాలసమానస మోహనమన్మధ రాజగతే
జయజయహే మహిషాసురమర్ధని రమ్యకపర్దిని శైలసుతే ॥ 13

శ్లో॥ కమలదళామలకోమల కాంతికళా కలితాకుల బాలలతే
సకలకళావిజయక్రమకేళి చలత్కలహంస కులాలికులే
అతికులసంకుల కువలయమండిత మౌళిమిళత్సమదాళికులే
జయజయహే మహిషాసురమర్ధని రమ్యకపర్దిని శైలసుతే ॥ 14

శ్లో॥ కలమురరవ వరాజితకూజిత కోకిల మంజుల మంజురతే
మిళితమిళింద మనోహర గుంఫిత రంజితశైలని కుంజగతే
మృగగణ భూత మహాశబరీగణరింఖణ సంభృత కేళిభృతే
జయజయహే మహిషాసురమర్ధని రమ్యకపర్దిని శైలసుతే ॥ 15

శ్లో॥ కటితటినీత దుకూలవిచిత్ర మయూఖసురంజిత చంద్రకళే
నిజకనకాచల మౌళిపయోగత నిర్జరకుంజరభూరిరుచే
ప్రణతసురాఽసుర మౌళిమణి స్ఫురదంశు లతాధిక చంద్రరుచే
జయజయహే మహిషాసురమర్ధని రమ్యకపర్దిని శైలసుతే ॥ 16

శ్లో॥ నిజితసహస్రకరైక సహస్ర సుధాసమయరూప కరైక మతే
కృతసుతతారక సంగసు తారక తారకసాగర సంగనుతే
గజముఖ షణ్ముఖ రంజితపార్శ్వ సుశోభితమానస కంజపుటే
జయజయహే మహిషాసురమర్ధని రమ్యకపర్దిని శైలసుతే ॥ 17

శ్లో॥ పదకమలాంకమలానిలయే పరివస్యతి యోఽనుదినం ననశివే
అయికమలే విమలే కమలానిలశీకర సేవ్యముఖాబ్జశివే
తవ పదమధ్య హి శివదం దృష్టిపదంగ తమస్తు మభిన్నశివే
జయజయహే మహిషాసురమర్ధని రమ్యకపర్దిని శైలసుతే ॥ 18

శ్లో॥ స్తుతిమతి స్తితమితస్తు సమాధినా నియమతో యమితోఽ సుదినంపఠేత్
పరమయార మయాసతు సేవ్యతే పరిజనోఽ పిజన్నోఽ పిసతంభవత్ ॥19

శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రరత్నమ్



శ్లో॥ హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం భిభ్రతీం
సౌవర్ణాంబరధారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్జ్వలామ్
వందే పుస్తకపాశ మంకుశధరాం స్రగ్భూషితా ముజ్జ్వలాం
త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీమ్

అస్యశ్రీశుద్ధ శక్తిమాలా మహామంత్రస్య ఉపస్థేంద్రియా ధిష్ఠాయీ వరుణాదిత్య ఋషిః దైవీగాయత్రీచ్ఛందః సాత్త్విక కకార భట్టారకపీఠస్థిత కామేశ్వరాంకనిలయా మహాకామేశ్వరీ శ్రీలలితాపరాభట్టారికా దేవతా ఐం బీజం క్లీం శక్తిః సౌః కీలకం మమ ఖడ్గసిద్ధ్యర్థే (సర్వాభీష్ట సిద్ధ్యర్థే) జపే వినియోగః మూలమంత్రేణ షడంగ (కరాంగ) న్యాసం కుర్యాత్.

ధ్యానమ్ తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్త స్థితేనవై, అష్టాదశమహాద్వీప సమ్రాడ్భోక్తా భవిష్యతి, ఆర్తక్తాభాం త్రిణేత్రా మరుణిమవదనాం రత్నతాటంక రమ్యాం హస్తాంభోజైః సపాశాంకుశమదన ధనుః సాయకైర్విస్ఫురంతీం అపీనోత్తుంగవక్షోరుహ కలశలుఠత్తారహారోజ్జ్వలాంగీం ధ్యాయే దంభోరుహస్థా మరుణిమవసనా మీశ్వరీ మీశ్వరాణామ్ లమిత్యాది పంచపూజాం కుర్యాత్ యథాశక్తిఃమూలమంత్రం జపేత్

ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః, ఓం నమస్త్రిపురసుందరి । హృదయదేవి! శిరోదేవీ! శిఖాదేవీ! కవచదేవీ! నేత్రదేవి! అస్త్రదేవి! కామేశ్వరి! భగవమాలిని! నిత్యక్లిన్నే! భేరుండే! వహ్నివాసిని! మహావజ్రేశ్వరి! శివదూతి! త్వరితే! కులసుందరి! నిత్యే! నీలపతాకే! విజయే! సర్వమంగళే! జ్వాలామాలిని! చిత్రే! మహానిత్యే! పరమేశ్వర పరమేశ్వరి ! మిత్రేశమయి! షష్ఠీశమయి! ఉడ్డీశమయి! చర్యానాథమయి! లోపా ముద్రామయి! అగస్త్యమయి! కాస్థలతాపనమయి ! ధర్మాచార్యమయి ! ముక్తకేశీశ్వర మయి! దీపకళానాథమయి! విష్ణుదేవమయి! ప్రభాకరదేవమయి! తేజోదేవమయి! మనోజదేవమయి! కల్యాణదేవమయి! వాసుదేవమయి! రత్నదేవమయి! శ్రీరామానంద మయి! అణిమాసిద్ధే! లఘిమాసిద్ధే! గరిమాసిద్ధే! మహిమాసిద్ధే! ఈశిత్వసిద్ధే! వశిత్వసిద్ధే! ప్రాకామ్యసిద్ధే! భుక్తిసిద్ధే! ఇచ్ఛాసిద్ధే! ప్రాప్తిసిద్ధే! సర్వకామసిద్ధే! బ్రాహ్మి! మహేశ్వరి! కౌమారి! వైష్ణవి! వారాహి! మాహేంద్రి! చాముండే ! మహాలక్ష్మి! సర్వసంక్షోభిణి! సర్వవిద్రావిణి! సర్వాకర్షిణి! సర్వవశంకరి! సర్వోన్మాదిని! సర్వమహాంకుశే ! సర్వఖేచరి! సర్వబీజే! సర్వయోనే! సర్వత్రిఖండే ! త్రైలోక్యమోహనచక్రస్వామిని ! ప్రకటయోగిని! కామాకర్షిణి ! బుద్ధ్యాకర్షిణి ! అహంకారాకర్షిణి! శబ్దాకర్షిణి! స్పర్శాకర్షిణి! రూపాకర్షిణి! రసాకర్షిణి! గంధాకర్షిణి! చిత్తాకర్షిణి! ధైర్యాకర్షిణి! స్మృత్యాకర్షిణి! నామాకర్షిణి! బీజాకర్షిణి! ఆత్మాకర్షిణి! అమృతాకర్షిణి! శరీరాకర్షిణి ! సర్వాశాపరిపూరక చక్ర స్వామిని! గుప్తయోగిని ! అనంగకుసుమే, అనంగమేఖలే, అనంగమదనే, అనంగ మదనాతురే, అనంగరేఖే, అనంగవేగిని, అనంగాంకుశే, అనంగమాలినిసర్వసంక్షోభణ చక్రస్వామిని, గుప్తతరయోగిని సర్వసంక్షోభిణి,

సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వా హ్లాదిని, సర్వ సమ్మోహిని,సర్వస్తంభిని, సర్వజృంభిణి, సర్వవశంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని, సార్వార్థసాధికే సర్వసంపత్తిపూరణి, సర్వమంత్రమయి, సర్వద్వంద్వ క్షయంకరి, సర్వసౌభాగ్యదాయక చక్రస్వామిని, సంప్రదాయయోగిని సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వప్రియంకరి, సర్వమంగళకారిణి, సర్వకామప్రదే, సర్వదుఃఖ విమోచని, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణి, సర్వాంగ సుందరి, సర్వ సౌభాగ్య దాయిని, సర్వార్థసాధకచక్ర స్వామిని, కుళోత్తీర్ణయోగిని సర్వజ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్య ప్రదాయిని, సర్వజ్ఞానమయి, సర్వవ్యాధివినాశిని, సర్వాధార స్వరూపే, సర్వపాపహరే, సర్వానందమయి, సర్వరక్షా స్వరూపిణి, సర్వేప్సిత ఫలప్రదే, సర్వరక్షాకర చక్రస్వామిని, నిగర్భయోగిని వశిని, కామేశ్వరి, మోదిని, విమలే, అరుణి,జయిని, సర్వేశ్వరి, కౌళిని, సర్వరోగహర చక్రస్వామిని, రహస్యయోగిని బాణిని, చాపిని, పాశిని, అంకుశిని, మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, మహాభగమాలిని,మహాశ్రీసుందరి సర్వసిద్ధిప్రద చక్రస్వామిని, అతిరహస్యయోగిని శ్రీశ్రీమహా భట్టారికే సర్వానంద మయి చక్రస్వామిని, పరాపర రహస్యయోగిని త్రిపురే, త్రిపురేశి, త్రిపుర సుందరి, త్రిపురవాసిని, త్రిపురాశ్రీః త్రిపురమాలిని, త్రిపురాసిద్ధే, త్రిపురాంబ, మహాత్రిపుర సుందరి మహామహేశ్వరి, మహా మహారాజ్ఞి, మహామహా శక్తే, మహామహా గుప్తే, మహామహాజ్ఞప్తే, మహామహా నందే, మహామహాస్కంధే, మహామహాశయే, మహామహా శ్రీచక్రనగర సామ్రాజ్ఞి నమస్తే నమస్తే నమస్తే నమః

శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామ మాలా



దుర్గా దుర్గార్తి శమనీ దుర్గాపద్వి నివారిణీ
దుర్గమచ్ఛేదినీ దుర్గా సాధనీ దుర్గనాశినీ
ఓం దుర్గతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా
ఓం దుర్గమజ్ఞానదా దుర్గదైత్యలోక దవానలా
ఓం దుర్గమాదుర్గమాలోకా దుర్గమాత్మ స్వరూపిణీ
ఓం దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా
ఓం దుర్గ మజ్ఞాన సంస్థానా దుర్గ మధ్యాన భాసినీ
ఓం దుర్గ మోహాదుర్గ మగాదుర్గమార్ధ స్వరూపిణీ
ఓం దుర్గమాసుర సంహంత్రీ దుర్గమాయుధధారిణీ
ఓం దుర్గమాంగీ దుర్గమాతా దుర్గమ్యాదుర్గమేశ్వరీ
ఓం దుర్గభీమా దుర్గభామా దుర్గభా దుర్గ ధారిణీ
నామావళి మిదం యస్తు దుర్గయా మమ మానవః
పఠేత్సర్వ భయాన్ముక్తో భవిష్యతి నసంశయః

శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామ మాలాః (శ్రీ దుర్గా స్తోత్రమ్)



అస్యశ్రీ దుర్గాస్తోత్ర మహా మంత్రస్య బదరీ నారాయణ ఋషిః అనుష్టుప్ఛందః శ్రీ దుర్గాఖ్యా యోగదేవీ దేవతా, మమ సర్వాభీష్ట సిద్ధ్యర్థే జపేవినియోగః ఓం హ్రీం దుం దుర్గాయై నమః

1. నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని ।
కుమారి కాళి కాపాలీ కపిలే కృష్ణపింగలే ॥
2. భద్రకాళి నమస్తుభ్యం మహాకాళీ నమోஉస్తుతే ।
చండి చండే నమస్తుభ్యం తారిణీ వరవర్ణినీ ॥
3. కాత్యాయని మహాభాగే కరాళీ విజయే జయే ।
శిఖిపింఛధ్వజ ధరే నానాభరణ భూషితే ॥
4. అట్టశూల ప్రహరణే ఖడ్గఖేటక ధారిణీ ।
గోపేంద్రస్యానుజే జ్యేష్ఠే నందగోపకులోద్భవే ॥
5. మహిషా సృక్ప్రియే నిత్యం కౌశికీ పీతవాసినీ ।
అట్టహాసే కోకముఖే నమస్తేஉస్తురభప్రియే ॥
6. ఉమే శాకంభరి శ్వేతే కృష్ణే కైటభనాశినీ ।
హిరణ్యాక్షి విరూపాక్షి సుధూమ్రాక్షి నమోஉస్తుతే ॥
7. వేదశ్రుతి మహాపుణ్యే బ్రహ్మణ్యే జాతవేదసీ ।
జంబూ కటక చైత్యేషు నిత్యం సన్నిహితాలయే ॥
8. త్వం బ్రహ్మవిద్యా విద్యానాం మాయా నిద్రా చ దేహినాం
స్కందమాతర్భగవతి దుర్గే కాంతార వాసినీ ॥
9. స్వాహాకార స్వధా, చైవ కలాకాష్ఠా సరస్వతీ ।
సావిత్రీ వేదమాతా చ తథా వేదాంత ఉచ్యతే ॥
10. కాంతార భయదుర్గేషు భక్తానాం చలయేషు చ ।
నిత్యం వససి పాతాలే యుద్ధే జయసి దానవాన్ ॥
11. త్వం జంభనీ మోహినీ చ మాయాహ్రీం శ్రీ స్తథైవ చ ।
సంధ్యా ప్రభావతీ చైవ సావిత్రీ జననీ తథా ॥
12. తుష్టిః పుష్టిర్ధృతి ర్దీప్తి శ్చంద్రాదిత్య వివర్ధినీ ।
భూతిర్భూతిమతాం సంఖ్యే వీక్ష్యసే సిద్ధచారణైః॥
13. స్తుతాసి త్వం మహాదేవి విశుద్ధే నాంతరాత్మనా ।
జయే భవతు మే నిత్యం త్వత్ప్రాసాదా ద్రణాజిరే ॥

అనేన మయాకృతేన దుర్గాస్తోత్ర మహామంత్ర జపేన
శ్రీదుర్గాపరాశక్తి ర్యోగదేవీమయి సుప్రీతా సుప్రసన్నావరదా భవతు॥

శ్రీ సుబ్రహ్మణ్య గాయత్రి మంత్రములు

భుజంగేశాయ విద్మహే ఉరగేశాయ ధీమహి తన్నోనాగః ప్రచోదయాత్ ॥
కార్తికేయాయ విద్మహే వల్లీ నాథాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్॥

నవరత్నమాలికా స్తోత్రరత్నమ్



హార నూపుర కిరీట కుండల విభూషితావయవ శోభినీం
కారణేశ వరమౌళికోటి పరికల్ప్య మాన పదపీఠికాం
కాలకాల ఫణి పాశబాణ ధనురంకుశా మరుణమేఖలాం
ఫాల భూతిలక లోచనాం మనసి భావయామి పరదేవతామ్ ॥ 1

గంధసార ఘనసార చారు నవ నాగవల్లి రసవాసినీం
సాంధ్యరాగ మధురాఽధరాఽభరణ సుందరానన శుచిస్మితాం
మంథరాఽయత లోచనా మమలబాల చంద్రకృతశేఖరీమ్
ఇందిరా రమణ సోదరీం మనసి భావయామి పరదేవతామ్ ॥ 2

స్మేర చారుముఖ మండలాం విమలగండలంబి మణి కుండలాం
హారదామ పరిశోభమాన కుచభార భీరుతనుమధ్యమాం
వీర గర్వహార నూపురాం వివిధకారణేశ వరపీఠికాం
మారవైరి సహచారిణీం మనసి భావయామి పరదేవతామ్॥ 3

భూరిభార ధరకుండలీంద్ర మణిబద్ధ భూవలయ పీఠికాం
వారిరాశి మణిమేఖలావలయ వహ్ని మండల శరీరిణీం
వారి సారవహ కుండలాం గగన శేఖరీం చ పరమాత్మికాం
చారుచంద్ర రవిలోచనాం మనసి భావయామి పరదేవతామ్ ॥ 4

కుండల త్రివిధకోణ మండల విహార షడ్దళ సముల్లసత్
పుండరీక ముఖభేదినీం తరుణ చండభాను తటిదుజ్జ్వలాం
మండలేందు పరివాహితాఽమృత తరంగిణీ మరుణ రూపిణీం
మండలాంత మణిదీపికాం మనసి భావయామి పరదేవతామ్ ॥ 5

వారణాఽనన మయూరవాహముఖ దాహవారణ పయోధరాం
చారణాఽఽది సురసుందరీ చికుర శేఖరీకృత పదాంబుజాం
కారణాధిపతి పంచక ప్రకృతి కారణ ప్రథమ మాతృకాం
వారణాంత సుఖపారణాం మనసి భావయామి పరదేవతామ్॥ 6

పద్మకాంతి పదపాణిపల్లవ పయోధరాఽఽనన సరోరుహామ్
పద్మరాగ మణిమేఖలా వలయినీ విశోభిత నితంబినీమ్
పద్మసంభవ సదా శివాంతమయ పంచరత్న పదపీఠికామ్
పద్మినీం ప్రణవ రూపిణీం మనసి భావయామి పరదేవతామ్॥ 7

ఆగమ ప్రణవపీఠికా మమల వర్ణ మంగళ శరీరిణీమ్
ఆగమాఽయవ శోభినీ మఖిలవేద సారకృత శేఖరీమ్
మూలమంత్ర ముఖ మండలాం ముదితనాద బిందునవయౌవనామ్
మాతృకాం త్రిపురసుందరీం మనసి భావయామి పరదేవతామ్॥ 8

కాలికా తిమిర కుంతలాంత ఘన భృంగ మంగళ విరాజినీం
చూలికా శిఖర మాలికా వలయ మల్లికా సురభి సౌరభాం
కాళికా మధుర గండమండల మనోహరాఽఽనన సరోరుహాం
కాళికా మఖిల నాయికీం మనసి భావయామి పరదేవతామ్ ॥ 9

నిత్యమేవ నియమేన జల్పతాం భుక్తి ముక్తి ఫలదా మభీష్టదాం
శంకరేణ రచితాం సదా జపేత్ నామరత్న నవరత్న మాలికామ్ ॥

బాలాస్తుతి



ఆయీ ఆనన్దవల్లీ అమృతకర తల్లీ ఆదిశక్తీ పరాయీ
మాయా మాయా స్వరూపి స్ఫటికమణిమయీ మాతంగీషడంగీ
జ్ఞానీ జ్ఞానస్వరూపీ నళిన పరిమళీ నాద ఓంకార యోగీ
యోగీ యోగాసనస్థా భువనవశకరీ సౌన్దరీ ఐం నమస్తే॥ 1

బాలామన్త్రే కటాక్షీ మమహృదయసఖీ ముక్తభావ ప్రచండీ
వ్యాళీ యజ్ఞోపవీతే వికట కటి తటీ వీరశక్తీ ప్రసాదీ
బాలే బాలేన్దుమౌళే మదగజభుజహస్తాభిషేక్త్రీ స్వతన్త్రీ
కాళీ త్వాం కాలరూపీ ఖగ గలన హృదీ, కారణీ క్లీం నమస్తే॥ 2

మూలాధారే మహిమ్నీ హుతవహనయనీ మూలమన్త్రీ త్రినేత్రీ
హారాః కేయూరవల్లీ అఖిలసుఖకరీ అంబికాయాః శివాయా
వేదే వేదాన్తరూపీ వితత ఘనతటీ వీరతన్త్రీ భవానీ
శౌరీ సంసార యోనీ సకల గుణమయీతేఽద్య శ్రీం సౌః నమస్తే॥ 3

ఐం క్లీం సౌః సర్వమన్త్రే మమ వరశుభకరీ అంగనా చేష్టితాయా
శ్రీం హ్రీం క్లీం బీజముఖ్యైః దినకర కిరణైః జ్యోతిరూపే శివాఖ్యే
హ్రీం హ్రీం హ్రూం హేమవర్ణే హిమకరకిరణా భాసమానేన్దుచూడే
క్షాం క్షీం క్షూం క్షౌమవాసే సకల జయకరీశక్తి బాలే నమస్తే॥ 4

దేవీస్తుతి

సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్ర్యమ్బకే దేవి నారాయణి నమోఽస్తుతే
మధుకైటభ విద్రావ విధాత్రి వరదే నమః
రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషో జహి
మహిషాసుర సంహారీ విధాత్రీ వరదే నమః ॥రూపం దేహి॥
ధూమ్రలోచన దర్పఘ్నీ విధాత్రీ వరదే నమః ॥రూపం దేహి॥
రక్తబీజ కులచ్ఛేత్రి చణ్డముణ్డ విమర్దినీ ॥రూపం దేహి॥
నిశుమ్భ శుమ్భమథినీ తథా ధూమ్రాక్షమర్దినీ ॥రూపం దేహి॥
వన్దితాఙ్ఘ్రియుగేదేవైర్దేవి సౌభాగ్యదాయినీ ॥రూపం దేహి॥
అచిన్త్యరూపచరితే సర్వశత్రు వినాశినీ ॥రూపం దేహి॥
న తేభ్యస్సర్వదా భక్త్యా చణ్డికే దురితాపహే ॥రూపం దేహి॥
స్తువద్భ్యో భక్తిఃపూర్వంత్వాం చణ్డికే వ్యాధినాశినీ ॥రూపం దేహి॥
చణ్డికే సతతం యేత్వామర్చయ న్తీహభక్తితః ॥రూపం దేహి॥
దేహి సౌభాగ్యమారోగ్యం దేహి దేవి పరం సుఖం రూపం ॥రూపం దేహి॥
విధేహి ద్విషతాంనాశం విధేహి బలముచ్చకైః ॥రూపం దేహి॥
దేహిమేదేవి కల్యాణం దేహి మే విపులాం శ్రియమ్ ॥రూపం దేహి॥

సురాఽసురశిరోరత్న నిఘృష్టచరణామ్బుజే ॥రూపం దేహి॥
ప్రచణ్డదైత్యదర్పఘ్నీ చణ్డికే ప్రణతాయ మే ॥రూపం దేహి॥
విద్యావ న్తం యశస్వన్తం లక్ష్మీవ న్తంచమాంకురు ॥రూపం దేహి॥
చతుర్భుజ చతుర్వక్త్రసంస్తుతే పరమేశ్వరీ ॥రూపం దేహి॥
ఇన్ద్రాణీపతి సద్భావపూజితే పరమేశ్వరీ ॥రూపం దేహి॥
దేవీ ప్రచణ్డదోర్దణ్డ దైత్యదర్పవినాశినీ ॥రూపం దేహి॥
దేవీ భక్తజనోద్దామ దత్తానన్దోదయాన్వితే ॥రూపం దేహి॥
పుత్రాన్దేహి ధనం దేహి సర్వాన్కామాంశ్చ దేహి మే ॥రూపం దేహి॥
రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషో జహి
పత్నీం మనోరమాందేహి మనోవిత్తానుసారిణీమ్
తారిణీం దుర్గసంసార సాగరస్య కులోద్భవామ్
ఇదం స్తోత్రం పఠిత్వాతు మహాస్తోత్రం పఠేన్నరః
స తు సప్తశతీ సఙ్ఖ్యావర మాప్నోతి సమ్పదః

శ్రీ లలితా మూలమంత్ర కవచమ్

అస్యశ్రీ లలితాకవచ స్తవరత్న మంత్రస్య ఆనందభైరవ ఋషిః అమృత విరాట్ ఛందః శ్రీ మహాత్రిపురసుందరీ లలితా పరాంబా దేవతా, ఐం బీజం, హ్రీం శక్తిః, శ్రీం కీలకం, మమ శ్రీ లలితాంబా ప్రసాదసిద్ధ్యర్థే శ్రీ లలితాకవచస్తవరత్న మంత్రజపే వినియోగః ఐం-అంగుష్ఠాభ్యాం నమః హ్రీం తర్జనీభ్యాం నమః శ్రీం-మధ్యమాభ్యాం నమః శ్రీం-అనామికాభ్యాం నమః హ్రీం కనిష్ఠికాభ్యాం నమః ఐం కరతలకర పృష్ఠాభ్యాం నమః ఐం హృదయాయ నమః హ్రీం శిరసే స్వాహా శ్రీం శిఖాయైవషట్; శ్రీం కవచాయహుం హుం నేత్రత్రయాయ వౌషట్; ఐం అస్త్రాయ ఫట్; భూర్భువస్సువరోమితి దిగ్బంధః

ధ్యానమ్

శ్రీవిద్యాం పరిపూర్ణ మేరుశిఖరే బిందు త్రికోణే స్థితాం
వాగీశాది సమస్తభూత జననీం మంచే శివాకారకే
కామాక్షీం కరుణా రసార్ణవమయీం కామేశ్వరాంక స్థితాం
కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మవిద్యాం భజే॥1



పంచపూజాం కృత్వా - యోనిముద్రాం ప్రదర్శ్య
కకారః పాతు శీర్షం మే ఏకారః ఫాలకమ్
ఈకారః చక్షుషీపాతు శ్రోత్రేరక్షే ల్లకారకః॥2

హ్రీంకారః పాతు నాసాగ్రం వక్త్రం వాగ్భవ సంజ్ఞికః
హకారః పాతుకంఠంమే సకారః స్కంధదేశకమ్ ॥3

కకారో హృదయం పాతు హకారో జఠరంతథా,
లకారో నాభిదేశంతు, హ్రీంకారః పాతు గుహ్యకమ్॥4

కామకూటస్సదా పాతు కటిదేశం మమైవతు,
సకారః పాతుచోరూ మే కకారః పాతుజానునీ ॥ 5

లకారః పాతు జంఘేమే హ్రీంకారః పాతు గుల్ఫకా,
శక్తికూటం సదాపాతు పాదౌరక్షతు సర్వదా ॥ 6

మూలమన్త్రకృతం చైతత్కవచం యో జపేన్నరః,
ప్రత్యహం నియతః ప్రాత స్తస్యలోకా వశంవదాః 7



లలితా హారతి

శ్రీచక్రపురమందు స్థిరమైన శ్రీలలిత-పసిడి పాదాలకిదె నీరాజనం
పరమేశ్వరుని పుణ్యాభాగ్యాలరాశి ఆ సింహమధ్యకు రత్న నీరాజనం
-బంగారుతల్లికిదె నీరాజనం

1. బంగారు హారాలు సింగారుమొలకించు అంబికాహృదయకూనీరాజనం
శ్రీ గౌరి శ్రీమాత శ్రీమహారాజ్ఞి శ్రీసింహాసనేశ్వరికి నీరాజనం ॥నీరాజనం॥

2. కల్పతరువై మమ్ముకాపాడు కరములకు కనకంబు కాసులతో నీరాజనం
పాశాంకుశ పుష్పబాణచాపధరికి, పరమపావనమైన నీరాజనం॥బంగారు॥

3. కాంతికిరణాలతో కలికిమెడలో మెరిసే కళ్యాణ సూత్రమునకు నీరాజనం
కాంతలందరి పసుపు-కుంకుమలు కాపాడు కాత్యాయినికి నిత్యనీరాజనం ॥బంగారు॥

4. చిరునవ్వులొలికించు శ్రీదేవి అధరాన శతకోటినక్షత్ర నీరాజనం
కలవరేకులవంటి కన్నుల తల్లి శ్రీరాజరాజేశ్వరికి నీరాజనం ॥బంగారు॥

5. ముదమారమోమున ముచ్చటగ ధరియించు కస్తూరి కుంకుమకు నీరాజనం
చంద్రవంకను శిరోమకుటముగా దాల్చు సౌందర్యలహరికిదే నీరాజనం ॥బంగారు॥

6. శుక్రవారమునాడు శుభములొసగే తల్లి శ్రీ మహాలక్ష్మికిదే నీరాజనం
శృంగేరి పీఠమున సుందరాకారిణి, శారదా మాయికిదే నీరాజనం ॥బంగారు॥

7. ముగ్గురమ్మలకును మూలమగు పెద్దమ్మకు ముత్యాలతో నిత్యనీరాజనం
జన్మజన్మల తల్లి జగదీశ్వరీ నీకు భక్తజనులిచ్చేటి నీరాజనం ॥బంగారు॥

8. సకలహృదయాలలో బుద్ధిప్రేరణ చేయు తల్లి గాయత్రికిదె నీరాజనం
ఆత్మార్పణతో నిత్యనీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం ॥బంగారు॥

శ్రీ శివగాయత్రి మంత్రములు

గౌరీనాథాయ విద్మహే సదాశివాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ ॥
శివోత్తమాయ విద్మహే మహోత్తమాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ ॥
తన్మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ ॥

శ్రీలలితా త్రిశతీ స్తోత్రరత్న నామావళిః

ప్రతినామము ముందు ఓం-ఐం-హ్రీం-శ్రీం-అని; చివర నమః అనియు చేర్చి చదువుకొనవలయును.

ఓం-ఐం-హ్రీం-శ్రీం
-కకారరూపాయై నమః
కల్యాణ్యై
కల్యాణగుణశాలిన్యై
కల్యాణశైలనిలయాయై
కమనీయాయై
కళావత్యై
కమలాక్ష్యై
కల్మషఘ్న్యై
కరుణామృతసాగరాయై
కదంబకాననావాసాయై 10
కదంబకుసుమప్రియాయై
కందర్పవిద్యాయై
కందర్పజనకాపాంగవీక్షణాయై
కర్పూరవీటీసౌరభ్య
-కల్లోలితకకుప్తటాయై
కలిదోషహరాయై
కంజలోచనాయై
కమ్రవిగ్రహాయై
కర్మాదిసాక్షిణ్యై
కారయిత్ర్యై
కర్మఫలప్రదాయై 20
ఏకారరూపాయై
ఏకాక్షర్యై
ఏకానేకాక్షరాకృత్యై
ఏతత్తదిత్యనిర్దేశ్యాయై
ఏకానందచిదాకృత్యై
ఏవమిత్యాగమాబోధ్యాయై
ఏకభక్తి మదర్చితాయై
ఏకాగ్రచిత్తనిర్ధ్యాతాయై
ఏషణారహితాదృతాయై
ఏలాసుగంధిచికురాయై 30
ఏనః కూటవినాశిన్యై

ఏకభోగాయై
ఏకరసాయై
ఏకైశ్వర్యప్రదాయిన్యై
ఏకాతపత్రసామ్రాజ్యప్రదాయై
ఏకాంతపూజితాయై
ఏధమానప్రభాయై
ఏజదనేజజ్జగదీశ్వర్యై
ఏకవీరాది సంసేవ్యాయై
ఏకప్రాభవశాలిన్యై 40
ఈకారరూపిణ్యై
ఈశిత్ర్యై
ఈప్సితార్థప్రదాయిన్యై
ఈదృగిత్యవినిర్దేశ్యాయై
ఈశ్వరత్వవిధాయిన్యై
ఈశానాదిబ్రహ్మమయ్యై
ఈశిత్వాద్యష్టసిద్ధిదాయై
ఈక్షిత్ర్యై
ఈక్షణసృష్టాండకోట్యై
ఈశ్వరవల్లభాయై 50
ఈడితాయై
ఈశ్వరార్ధాంగశరీరాయై
ఈశాధిదేవతాయై
ఈశ్వరప్రేరణకర్త్యై
ఈశతాండవసాక్షిణ్యై
ఈశ్వరోత్సంగనిలయాయై
ఈతిబాధావినాశిన్యై
ఈహావిరహితాయై
ఈశశక్త్యై
ఈషత్స్మితాననాయై 60
లకారరూపాయై
లలితాయై
లక్ష్మీవాణీనిషేవితాయై
లాకిన్యై

లలనారూపాయై
లసద్దాడిమపాటలాయై
లలంతికాలసత్ఫాలాయై
లలాటనయనార్చితాయై
లక్షణోజ్జ్వలదివ్యాంగ్యై
లక్ష్యకోట్యండనాయికాయై 70
లక్ష్యార్థాయై
లక్షణాగమ్యాయై
లబ్ధకామాయై
లతాతనవే
లలామరాజదళికాయై
లంబముక్తాలతాంచితాయై
లంబోదర ప్రసవే
లభ్యాయై
లజ్జాఢ్యాయై
లయవర్జితాయై 80
హ్రీంకారరూపాయై
హ్రీంకారనిలయాయై
హ్రీంపదప్రియాయై
హ్రీంకారబీజాయై
హ్రీంకారమంత్రాయై
హ్రీంకారలక్షణాయై
హ్రీంజపసుప్రీతాయై
హ్రీంమత్యై
హ్రీంవిభూషణాయై
హ్రీంశీలాయై 90
హ్రీంపదారాధ్యాయై
హ్రీంగర్భాయై
హ్రీంపదాభిధాయై
హ్రీంకారవాచ్యాయై
హ్రీంకారపూజ్యాయై
హ్రీంకారపీఠికాయై
హ్రీంకారవేద్యాయై

హ్రీంకారచింత్యాయై
హ్రీంయ్యై
హ్రీంశరీరిణ్యై 100
హకారరూపాయై
హలధృత్పూజితాయై
హరిణేక్షణాయై
హరప్రియాయై
హరారాధ్యాయై
హరిబ్రహ్మేంద్రసేవితాయై
హయారూఢాసేవితాంఘ్ర్యై
హయమేధసమర్చితాయై
హర్యక్షవాహనాయై
హంసవాహనాయై110
హతదానవాయై
హత్యాదిపాపశమన్యై
హరిదశ్వాదిసేవితాయై
హస్తికుంభోత్తుంగకుచాయై
హస్తికృత్తిప్రియాంగనాయై
హరిద్రాకుంకుమాదిగ్ధాయై
హర్యశ్వాద్యమరార్చితాయై
హరికేశసఖ్యై
హాదివిద్యాయై
హాలామదాలసాయై120
సకారరూపాయై
సర్వజ్ఞాయై
సర్వేశ్యై
సర్వమంగళాయై
సర్వకర్త్ర్యై
సర్వధాత్ర్యై
సర్వహంత్ర్యై
సనాతన్యై
సర్వానవద్యాయై
సర్వాంగసుందర్యై 130
సర్వసాక్షిణ్యై
సర్వాత్మికాయై
సర్వసౌఖ్యదాత్ర్యై
సర్వవిమోహిన్యై
సర్వాధారాయై
సర్వగతాయై
సర్వావగుణవర్జితాయై
సర్వారుణాయై
సర్వమాత్రే
సర్వాభరణభూషితాయై140
కకారార్థాయై
కాలహంత్ర్యై
కామేశ్యై
కామితార్థదాయై
కామసంజీవిన్యై
కల్యాయై
కఠినస్తనమండలాయై
కరభోరవే
కళానాథముఖ్యై
కచజితాంబుదాయై150
కటాక్షస్యందికరుణాయై
కపాలిప్రాణనాయికాయై
కారుణ్యవిగ్రహాయై
కాంతాయై
కాంతిధూతజపావళ్యై
కలాలాపాయై
కంబుకంఠ్యై
కరనిర్జితపల్లవాయై
కల్పవల్లీసమభుజాయై
కస్తూరీతిలకోజ్జ్వలాయై160
హకారార్థాయై
హంసగత్యై
హాటకాభరణోజ్జ్వలాయై
హారహారికుచాభోగాయై
హాకిన్యై
హల్యవర్జితాయై
హరిత్పతిసమారాధ్యాయై
హఠాత్కారహతాసురాయై
హర్షప్రదాయై
హవిర్భోక్త్ర్యై 170
హార్దసంతమసాపహాయై
హల్లీహాలాస్యసంతుష్టాయై
హంసమంత్రార్థరూపిణ్యై
హానోపాదాననిర్ముక్తాయై
హర్షిణ్యై
హరిసోదర్యై
హాహాహూహూముఖస్తుత్యాయై
హానివృద్ధివివర్జితాయై
హయ్యంగవీనహృదయాయై
హరికోపారుణాంశుకాయై180
లకారార్థాయై
లతాపూజ్యాయై
లయస్థిత్యుద్భవేశ్వర్యై
లాస్యదర్శనసంతుష్టాయై
లాభాలాభవివర్జితాయై
లంఘ్యేతరాజ్ఞాయై
లావణ్యశాలిన్యై
లఘుసిద్ధిదాయై
లాక్షారససవర్ణాభాయై
లక్ష్మణాగ్రజపూజితాయై190
లభ్యేతరాయై
లబ్ధశక్తిసులభాయై
లాంగలాయుధాయై
లగ్నచామరహస్త
–శ్రీశారదాపరివీజితాయై
లజ్జాపదసమారాధ్యాయై
లంపటాయై
లకుళేశ్వర్యై
లబ్ధమానాయై
లబ్ధరసాయై
లబ్ధసంపత్సమున్నత్యై200
హ్రీంకారిణ్యై
హ్రీంకారాదయే
హ్రీంమధ్యాయై
హ్రీంశిఖామణయే

హ్రీంకారకుండాగ్నిశిఖాయై
హ్రీంకారశశిచంద్రికాయై
హ్రీంకారభాస్కరరుచ్యై
హ్రీంకారాంభోదచంచలాయై
హ్రీంకారకందాంకురికాయై
హ్రీంకారైకపరాయణాయై210
హ్రీంకారదీర్ఘికాహంస్యై
హ్రీంకారోద్యానకేకిన్యై
హ్రీంకారారణ్యహరిణ్యై
హ్రీంకారావాలవల్లర్యై
హ్రీంకారపంజరశుక్యై
హ్రీంకారాఙ్గణదీపికాయై
హ్రీంకారకందరాసింహ్యై
హ్రీంకారాంబుజభృంగికాయై
హ్రీంకారసుమనోమాధ్వ్యై
హ్రీంకారతరుమంజర్యై220
సకారాఖ్యాయై
సమరసాయై
సకలోత్తమసంస్తుతాయై
సర్వవేదాంతతాత్పర్యభూమ్యై
సదసదాశ్రయాయై
సకలాయై
సచ్చిదానందాయై
సాధ్వ్యై
సద్గతిదాయిన్యై
సనకాదిమునిధ్యేయాయై230
సదాశివకుటుంబిన్యై
సకలాధిష్ఠానరూపాయై
సత్త్వరూపాయై
సమాకృత్యై
సర్వప్రపంచనిర్మాత్ర్యై
సమానాధికవర్జితాయై
సర్వోత్తుంగాయై
సంగహీనాయై
సద్గుణాయై
సకలేష్టదాయై 240
కకారిణ్యై
కావ్యలోలాయై
కామేశ్వరమనోహరాయై
కామేశ్వరప్రాణనాడ్యై
కామేశోత్సంగవాసిన్యై
కామేశ్వరాలింగితాంగ్యై
కామేశ్వరసుఖప్రదాయై
కామేశ్వరప్రణయిన్యై
కామేశ్వరవిలాసిన్యై
కామేశ్వరతపస్సిద్ధ్యై250
కామేశ్వరమనఃప్రియాయై
కామేశ్వరప్రాణనాథాయై
కామేశ్వరవిమోహిన్యై
కామేశ్వరబ్రహ్మవిద్యాయై
కామేశ్వరగృహేశ్వర్యై
కామేశ్వరాహ్లాదకర్యై
కామేశ్వరమహేశ్వర్యై
కామేశ్వర్యై
కామకోటినిలయాయై
కాంక్షితార్థదాయై260
లకారిణ్యై
లబ్ధరూపాయై
లబ్ధధియే
లబ్ధవాంఛితాయై
లబ్ధపాపమనోదూరాయై
లబ్ధాహంకారదుర్గమాయై
లబ్ధశక్త్యై
లబ్ధదేహాయై
లబ్ధైశ్వర్యసమున్నత్యై
లబ్ధబుద్ధయే 270
లబ్ధలీలాయై
లబ్ధయౌవనశాలిన్యై
లబ్ధాతిశయసర్వాంగసౌందర్యాయై
లబ్ధవిభ్రమాయై
లబ్ధరాగాయై
లబ్ధగత్యై
లబ్ధనానాగమస్థిత్యై
లబ్ధభోగాయై
లబ్ధసుఖాయై
లబ్ధహర్షాభిపూజితాయై280
హ్రీంకారమూర్తయే
హ్రీంకారసౌధశృంగకపోతికాయై
హ్రీంకారదుగ్ధాబ్ధిసుధాయై
హ్రీంకారకమలేన్దిరాయై
హ్రీంకారమణిదీపార్చిషే
హ్రీంకారతరుశారికాయై
హ్రీంకారపేటకమణయే
హ్రీంకారదర్శబింబికాయై
హ్రీంకారకోశాసిలతాయై
హ్రీంకారాస్థానర్తక్యై290
హ్రీంకారశుక్తికాముక్తామణయే
హ్రీంకారబోధితాయై
హ్రీంకారమయసౌవర్ణస్తంభ
-విద్రుమపుత్రికాయై
హ్రీంకారవేదోపనిషదే
హ్రీంకారాధ్వరదక్షిణాయై
హ్రీంకారనందనారామనవ
-కల్పకవల్లర్యై
హ్రీంకారహిమవద్గంగాయై
హ్రీంకారార్ణవకౌస్తుభాయై
హ్రీంకారమంత్రసర్వస్వాయై
ఓం ఐం హ్రీం శ్రీం-
-హ్రీంకారపర
-సౌఖ్యదాయైనమః300

ఏకవింశతి దేవీస్తుతి శ్లోకే


యాదేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః 1
యాదేవీ సర్వభూతేషు చేతనే త్యభిధీయతే నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః॥ 2
యాదేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః॥ 3
యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యైనమోనమః॥ 4
యాదేవీ సర్వభూతేషు క్షుధారూపేణసంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః॥ 5
యాదేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః॥ 6
యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః॥ 7
యాదేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః॥ 8
యాదేవీ సర్వభూతేషు క్షాన్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః॥ 9
యాదేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః॥ 10
యాదేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః॥ 11
యాదేవీ సర్వభూతేషు శాన్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః॥ 12
యాదేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః॥ 13
యాదేవీ సర్వభూతేషు కాన్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః॥ 14
యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః॥ 15
యాదేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః॥ 16
యాదేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః॥17
యాదేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః॥18
యాదేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః॥ 19
యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణసంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః॥ 20
యాదేవీ సర్వభూతేషు భ్రాన్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః॥21

తా. సర్వభూతములయందు విష్ణుమాయ అను పేర నిలిచియుండు దేవికి అనేక సార్లు నమస్కారములు. అంతేకాక సర్వభూతములందును చేతనా(తెలివి) స్వరూపమై, బుద్ధిస్వరూపమై, నిద్రాస్వరూపమై, క్షుధా(ఆకలి)స్వరూపమై, ఛాయా (ప్రతిబింబ) స్వరూపమై, శక్తిస్వరూపమై తృష్ణా(దప్పి) స్వరూపమై, క్షాన్తి (ఓర్పు) స్వరూపమై, జాతిస్వరూపమై, లజ్జా(వినమ్రత)స్వరూపమై, శాన్తిస్వరూపమై, శ్రద్ధా(ఆసక్తి) కాన్తి(అందము) స్వరూపమై, లక్ష్మీ(భాగ్యము) స్వరూపమై, వృత్తి స్వరూపమై స్మృతి(జ్ఞప్తి) దయాస్వరూపమై, తుష్టి(తృప్తి) స్వరూపమై, మాతృ స్వరూపమై, భ్రాన్తి స్వరూపమై ఉండుదేవికి పలుమార్లు భక్తితో విశ్వాసంతో నమస్కారములు.

శ్రీమార్కండేయ పురాణ దేవీమాహాత్మ్యం (శ్రీదేవీసప్తశతీ)లో
పంచమ అధ్యాయంలో దేవినిస్తుతించే ఇరువదిఒక (21)శ్లోకములు

పైన చెప్పిన 21 శ్లోకములను నిత్యం పఠించినచో దేవి అనుగ్రహం కల్గునని పురాణవచనం.

శ్రీదేవి అపరాధ స్తోత్రరత్నమ్



న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతిమహో
న చాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతికథాః ।
న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం
పరం జానే మాత స్త్వదనుసరణం కష్టహరణమ్ ॥1

విధేరజ్ఞానేన ద్రవిణ విరహేణాలసతయా
విధేయా శక్యత్వా త్తవచరణయోర్యా చ్యుతిరభూత్ ।
తదేతత్ క్షంతవ్యం జనని సకలోద్ధారిణి శివే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి ॥2

జగన్మాత ర్మాత స్తవచరణసేవా న రచితా
న వాదత్తం దేవి ద్రవిణమపి భూయ స్తవ మయా ।
తథాపిత్వం స్నేహం మయి నిరుపమం యత్ప్రకురుషే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి ॥ 3

పృథివ్యాం పుత్రాస్తే జనని బహవస్సంతి సరళః
పరంతేషాం మధ్యే విరళ తరళోஉహం తవ సుతః ॥
మదీయోஉయంత్యాగ స్సముచిత మిదం నో తవ శివే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి ॥ 4

పరిత్యక్తా దేవా వివిధపరసేవాకులతయా
మయా పంచాశీతే రధిక మపనీ తేతు వయసి ।
ఇదానీం నో మాత స్తవ యదికృపా నాపి భవితా
నిరాలంబో లంబోదరజనని కం యామి శరణమ్ ॥ 5

శ్వపాకో జల్పాకో భవతి మధుపాకోపమగిరా
నిరాంతంకోరంకో విహరతి చిరం కోటికనకైః ।
తవాపర్ణే విశతి మనువర్ణే ఫలమిదం
జనః కో జానీతే జననీయం జపవిధౌ ॥ 6

చితాభస్మాలేపో గరళమశనం దిక్పటధరో
జటాధారీ కంఠే భుజగపతిహారీ పశుపతిః ।
కపాలీ భూతేశో భజతి జగదీశైక పదవీం
భవాని త్వత్పాణిగ్రహణ పరపాటీహ ఫలమిదమ్ ॥ 7

నమోక్షస్యాకాంక్షా భవతిభవ వాంఛాపి చ నమే
నవిజ్ఞా నాపేక్షా శశిముఖి సుఖేచ్ఛాపి న పునః ।
అతస్త్వాం యాచేహం జనని జననం యాతు మనుమవై
మృడానీ రుద్రాణీ శివశివ భవానీతి జపతః ॥ 8

నారాధితాసి విధినా వివిధోపచారైః కిం రూక్ష చింతన చయైః ర్న కృతం వచోభిః ।
శ్యామే త్వ మేవ యది కించ న మయ్యనాథేధత్సేకృపా ముచిత మంబ పరం తథైవ ॥ 9

ఆపత్సుమగ్న స్స్మరణం త్వదీయం కరోమి దుర్గే కరుణార్ణవేశివే ।
నైత చ్ఛఠత్వం మమ దాపయత్వం క్షుధా తృషార్తా జననీం స్మరంతి ॥ 10

జగదంబ విచిత్రమంత్రం కిం పరిపూర్ణా కరుణాస్తి చేన్మయి।
అపరాధ పరంపరావృతం నహి మాతా సముపేక్షతే సుతమ్॥

మత్సమః పాతకీ నాస్తి పాపఘ్నీ త్వత్సమా నహి ।
ఏవం జ్ఞాత్వా మహాదేవీ యథా యోగ్యం తథా కురు ॥



భ్రమరాంబికాష్టకమ్

రవి సుధాకర వహ్నిలోచన రత్నకుండల భూషిణీ
ప్రవిమలంబుగ మమ్ము నేలెడి భక్తజన చింతామణీ
అవని జనులకు కొంగు బంగారైన దైవశిఖామణీ
శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబికా ॥

కలియుగంబున మానవులకును కల్పతరువై యుండవా
వెలయగను శ్రీ శిఖరమందున విభవమై విలసిల్లవా
ఆలసింపక భక్తవరులకు అష్టసంపద లీయవా
జిలుగు కుంకుమ కాంతిరేఖల శ్రీగిరి భ్రమరాంబికా ॥

అంగ వంగ కళింగ కాశ్మీరాంధ్ర దేశములందునూ
పొంగుచును వరహాట కొంకణ పుణ్యభూముల యందునూ
రంగుగా కర్ణాటరాట మరాట దేశములందునూ
శృంగిణీ దేశముల వెలసిన శ్రీగిరి భ్రమరాంబికా॥

అక్షయంబుగ కాశిలోపల అన్నపూర్ణ భవానివై
సాక్షి గణపతి గన్నతల్లివి సద్గుణాన్విత శాంభవీ
మోక్ష మొసగెడు కనకదుర్గవు మూలకారణ శక్తివీ
శిక్షజేతువు ఘోరభవముల శ్రీగిరి భ్రమరాంబికా॥

ఉగ్రలోచన నటవధూమణి కొప్పు గలిగిన భామినీ
విగ్రహంబుల కెల్ల ఘనమై వెలయు శోభనకారిణీ
అగ్రపీఠమునందు వెలసిన ఆగమార్థ విచారిణీ
శీఘ్రముగను వరమ్ములిత్తువు శ్రీగిరి భ్రమరాంబికా॥

సోమశేఖరు పల్లవాధరి సుందరీమణి ధీమణీ
కోమలాంగి కృపాపయోనిధి కుటిలకుంతల యోగినీ
నా మనంబున బాయకుండుము నగకులేశుని నందినీ
సీమలోన ప్రసిద్ధికెక్కిన శ్రీగిరి భ్రమరాంబికా ॥

భూతనాథుని వామభాగము పొందుగా జేకొంటివా
ఖ్యాతిగను శ్రీశైలమందు ప్రీతిగా నెలకొంటివా
పాతకంబుల బాఱద్రోలుచు భక్తులను చేకొంటివా
శ్వేతగిరిపై వెలసియున్న శ్రీగిరి భ్రమరాంబికా ॥

వెల్లివిరిసెను నీ ప్రభావము విష్ణులోకమునందునా
పల్లవించెను నీదు భావము బ్రహ్మలోకము నందునా
తెల్లముగ కైలాసమందున నెల్లలోకములందునా
చెల్లునమ్మ త్రిలోకవాసిని శ్రీగిరి భ్రమరాంబికా॥

తరుణి శ్రీగిరి మల్లికార్జున దైవరాయల భామినీ
కరుణతో మమ్మేలుమమ్మా కల్పవృక్షము భృంగినీ
వరుసతో నీ అష్టకంబును వ్రాసి చదివిన వారికిన్
సిరులు నిచ్చెద నెల్లకాలము శ్రీగిరి భ్రమరాంబికా ॥


శ్రీ దుర్గాష్టకమ్



శ్లో॥ ఉద్వపయతునశ్శక్తి - మాదిశక్తే ర్ధరస్మితమ్
తత్త్వం యస్యమహత్సూక్ష్మం-మనన్వేతిసంశయః1
శ్లో॥ జ్ఞాతుర్జ్ఞానం స్వరూపం - స్యాన్నగుణోనాపి చక్రియ
యదిస్వ స్య స్వరూపేణ - వైశిష్ట్యమనవస్థితిః 2
శ్లో॥ దుర్గే భర్గ సంసర్గే - సర్వభూతాత్మవర్తనే
నిర్మమేనిర్మలేనిత్యే - నిత్యానందపదేశివా । 3
శ్లో॥ శివాభవాని రుద్రాణి - జీవాత్మపరిశోధినీ
అమ్బా అమ్బిక మాతంగీ-పాహిమాం పాహిమాం శివా4
శ్లో॥ దృశ్యతేవిషయాకారా - గ్రహణే స్మరణే చధీః
ప్రజ్ఞావిషయతాదాత్మ్య - మేవం సాక్షాత్ ప్రదృశ్యతే 5
శ్లో॥ పరిణామో యథా స్వప్నః - సూక్ష్మస్యస్థూలరూపతః
జాగ్రత్ ప్రపఞ్చ ఏషస్యా - త్తథేశ్వర మహోచితః 6
శ్లో॥ వికృతి స్సర్వ భూతాని - ప్రకృతిర్దుర్గదేవతా
సతః పాదస్తయోరాద్యా - త్రిపాదీణీయతేపరా। 7
శ్లో॥ భూతానామాత్మనస్సర్గే - సంహృతౌచతథాత్మని
ప్రభేవేద్దేవతా శ్రేష్ఠా - సఙ్కల్పానారా యథామతిః 8
ఫలశ్రుతి : యశ్చాష్టక మిదం పుణ్యం - పాత్రరుత్థాయ మానవః
పఠేదనన్యయా భక్త్యా - సర్వాన్కామానవాప్నుయాత్

సూర్య గాయత్రి: భాస్కరాయవిద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్న ఆదిత్యః ప్రచోదయాత్ ॥
చంద్ర గాయత్రి: అమృతేశాయ విద్మహే రాత్రించరాయ ధీమహి తన్నశ్చంద్రః ప్రచోదయాత్ ॥
కుజ గాయత్రి: అంగారకాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్న కుజః ప్రచోదయాత్॥
బుధ గాయత్రి: చంద్రసుతాయ విద్మహే సౌమ్యగ్రహాయ ధీమహి తన్న బుధః ప్రచోదయాత్॥

శ్రీ రాజరాజేశ్వర్యష్టకమ్



శ్లో॥ అంబా శాంభవి చంద్రమౌళి రబలాపర్ణా ఉమాపార్వతీ
కాళీ హైమావతీ శివా త్రినయనీ కాత్యాయినీ భైరవీ
సావిత్రీ నవయౌవనీ శుభకరీ సామ్రాజ్యలక్ష్మీ ప్రదా
చిద్రూపా పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ॥

2. అంబామెహిని దేవతా త్రిభువనీ ఆనందసంధాయినీ
వాణీపల్లవపాణి వేణుమురళీగాన ప్రియాలోలినీ
కళ్యాణీ ఉడురాజబింబవదనా ధూమ్రాక్ష సంహారిణీ
చిద్రూపా పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ॥

3. అంబానూపుర రత్న కంకరణధరీ కేయూరహారావళీ
జాజీపంకజ వైజయంతిలహరీ గ్రైవేయ వైరాజితా
వీణావేణు వినోదమండితకరా వీరాసనే సంస్థితా
చిద్రూపా పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ॥

4. అంబా రౌద్రిణి భద్రకాళి బగళా జ్వాలముఖీ వైష్ణవీ
బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురసుతాదేదీప్యమానోజ్జ్వలా
చాముండా శ్రితరక్ష పోషజననీ దాక్షాయణీ పల్లవీ
చిద్రూపా పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ॥

5. అంబా శూలధనుః కుశాంకుశధరీ అర్ధేందు బింబాధరీ
వారాహీ మధుకైటభ ప్రశమనీ వాణీరమా సేవితా
మల్లాద్యాసురమూకదైత్యదమనీ మాహేశ్వరీ అంబికా
చిద్రూపా పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ॥

6. అంబా సృష్టివినాశ పాలనకరీ ఆర్యాణి సంశోభితా
గాయత్రీ ప్రణవాక్షరామృతరసః పూర్ణానుసంధీకృతా
ఓంకారీ వినుతా సురార్చితపదా ఉద్దండదైత్యాపహా
చిద్రూపా పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ॥

7. అంబా శాశ్వత ఆగమాది వినుతా ఆర్యామహాదేవతా
యా బ్రహ్మాది పిపీలికాంత జననీ యావై జగన్మోహినీ
యాపంచ ప్రణవాది రేఫజననీ యాచిత్కళి మాలినీ
చిద్రూపా పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ॥

8. అంబా పాలిత భక్తరాజిరనిశం అంబాష్టకం యఃపఠేత్
అంబాలోక కటాక్షవీక్ష కలితా ఐశ్వర్యమవ్యాహతా
అంబాపావన మంత్రరాజ పఠనా ద్యంతేన మోక్షప్రదా
చిద్రూపా పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ ॥

గురు గాయత్రి : సురాచార్యాయవిద్మహే దేవపూజ్యాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్ ॥
శుక్ర గాయత్రి : భార్గవాయ విద్మహే దైత్యాచార్యాయ ధీమహి తన్న శుక్రః ప్రచోదయాత్ ॥
శని గాయత్రి : రవి సుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్నశనిః ప్రచోదయాత్॥
రాహు గాయత్రి :శీర్షరూపాయ విద్మహే వక్రః పంథాయ ధీమహి తన్నరాహుః ప్రచోదయాత్॥
కేతు గాయత్రి : తమోగ్రహాయ విద్మహే ధ్వజస్థితాయ ధీమహి తన్న కేతుః ప్రచోదయాత్॥

శ్రీ అన్నపూర్ణాష్టకమ్



నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ
ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ. 1
నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజకుంభాంతరీ
కాశ్మీరాగరు వాసితాంగ రుచిరే కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ. 2
యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక నిష్ఠాకరీ
చంద్రార్కానల భాసమాన లహరీ త్రైలోక్య రక్షాకరీ
సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ. 3
కైలాసాచల కందరాలయకరీ గౌరీహ్యుమా శాంకరీ
కౌమారీ నిగమార్థ గోచరకరీ ఓంకార బీజాక్షరీ
మోక్షద్వార కవాట పాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ. 4
దృశ్యాఽదృశ్య విభూతి పావనకరీ బ్రహ్మాండ భాండోదరీ
లీలానాటకసూత్ర ఖేలనకరీ విజ్ఞాన దీపాంకురీ
శ్రీ విశ్వేశమనః ప్రమోదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ. 5
ఆదిక్షాంత సమస్తవర్ణ నికరీ శంభుప్రియా శాంకరీ
కాశ్మీరా త్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శ్రీధరీ
స్వర్గద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ. 6
ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ
నారీనీలసమానకుంతలధరీ నిత్యాన్న దానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ. 7
దేవీసర్వవిచిత్ర రత్నఖచితా దాక్షాయణీ సుందరీ
వామాం స్వాదుపయోధర ప్రియకరీ సౌభాగ్య మాహేశ్వరీ
భక్తాభీష్టకరీ వరా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ. 8

చంద్రార్కానలకోటి కోటి సదృశీ చంద్రాంశు బింబాధరీ
చంద్రార్కాగ్ని సమానకుంతలధరీ చంద్రార్క వర్ణేశ్వరీ
మాలాపుస్తక పాశమంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాஉన్నపూర్ణేశ్వరీ. 9
క్షత్రత్రాణకరీ సదాశివకరీ మాతాకృపాసాగరీ
సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాஉన్నపూర్ణేశ్వరీ. 10
అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. 11
మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః
బాంధవాశ్శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్. 12

వాసవీ కన్యకాష్టకము



నమో దేవ్యై సుభద్రాయై కన్యకాయై నమోనమః
శుభం కురు మహాదేవి వాసవ్యైచ నమోనమః॥ 1
జయాయై చంద్రరూపాయై చండికాయై నమోనమః
శాంతిమావహనోదేవి వాసవ్యైతే నమోనమః॥ 2
నందాయైతే నమస్తేஉస్తు గౌర్యై దేవ్యై నమోనమః
పాహినః పుత్రదారాంశ్చ వాసవ్యైతే నమోనమః॥3
అపర్ణాయై నమస్తేஉస్తు, కౌస్తుంభ్యైతే నమోనమః।
నమః కమల హస్తాయై, వాసవ్యైతే నమో నమః॥4
చతుర్భుజాయై శర్వాణ్యై శుకపాణ్యై నమోనమః।
సుముఖాయై నమస్తేஉస్తు, వాసవ్యైతే నమోనమః॥ 5
కమలాయై నమస్తేஉస్తు విష్ణునేత్ర కులాలయే।
మృడాన్యైతే నమస్తేஉస్తు, వాస్తవ్యైతే నమోనమః॥ 6
నమశ్శీతలపాదాయై నమస్తే పరమేశ్వరి ।
శ్రియం నోదేహి మాతస్త్వం వాసవ్యైతే నమోనమః॥ 7
త్వత్పాదపద్మ విన్యాసం చంద్రమండల శీతలమ్।
గృహేషు సర్వ దాస్మాకం దేహి శ్రీ పరమేశ్వరీ॥ 8

నవదుర్గ స్తుతిః

ప్రథమా శైలపుత్రీచ; ద్వితీయ బ్రహ్మచారిణీ; తృతీయా చంద్ర ఘంటేతి కూష్మాండేతి చతుర్థికీ; పంచమా స్కంద మాతేతి; షష్ఠా కాత్యాయనేతిచ; సప్తమా కాళరాత్రీచ; అష్టమాచాతి భైరవీ; నవమా సర్వసిద్ధిశ్చాత్; నవదుర్గా ప్రకీర్తితా!

నవదుర్గలు

శైలపుత్రీ వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరామ్ ।
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్ ॥

బ్రహ్మచారిణి దధానా కరపద్మాభ్యాం అక్షమాలాకమండలః ।
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ॥

చంద్రఘంట పిండజప్రవరారూఢా చండకోపాస్త్ర కైర్యుతా ।
ప్రసాదం తనుతే మహ్యాం చంద్ర ఘంటేతి విశ్రుతా ॥

కూష్మాండ సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ ।
దధానా హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే ॥

స్కందమాత సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా ।
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ॥

కాత్యాయని చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా ।
కాత్యాయనీ శుభం దద్యాద్దేవి దానవఘాతినీ ॥


కాళరాత్రి ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ ।
వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా
వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ॥

మహాగౌరి శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః ।
మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా ॥

సిద్ధధాత్రి సిద్ధ గంధర్వ యక్షాద్యైః అసురైర మరైరపి ।
సేవ్యమానా సదా భూయత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ॥
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే ।
శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణీ నమోఽస్తుతే ॥

అష్టాదశ పీఠముల ప్రార్థన


ఓం లంకాయాం శాంకరీదేవి, కామాక్షీ కాంచికాపురీ
ప్రద్యుమ్నే శృంఖలాదేవీ, చాముండే క్రౌంచపట్టణే
అల్లంపురి జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబికా ।
కొల్హాపురీ మహాలక్ష్మీ మాహుర్యే ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠికాయాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి మాణిక్యా దక్ష వాటికా
హరిక్షేత్రే కామరూపీ, ప్రయాగే మాధవేశ్వరీ ।
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయామాంగళ్య గౌరికా
వారణశ్యాం విశాలాక్షీ, కాశ్మీరేతు సరస్వతీ ।
అష్టాదశ పీఠాని, యోగినామపి దుర్లభం
సాయంకాలం పఠేన్నిత్యం, సర్వశత్రువినాశనం
సర్వ రోగహరం దివ్యం, సర్వసంపత్కరం శుభం ।



అష్టాదశ శక్తిపీఠముల ధ్యానములు

శ్రీశాంకరీదేవీ	శ్రీ సతీ శాంకరీదేవీ త్రింకోమలి పురస్థితా।
ట్రింకోమలి (శ్రీలంక)	ఉత్తమాంగ ప్రభాగౌరీ భక్తకామ ఫలప్రదా॥
శ్రీ కామాక్షీదేవి	కాంచీపురాశ్రితే దేవీ కామాక్షీ సర్వమంగళా।
కంచి (తమిళనాడు)	చింతాతన్మాత్ర సంతుష్టా చింతితార్థఫలప్రదా॥
శ్రీ శృంఖలాదేవీ	ప్రద్యుమ్నేవంగరాజ్యాయాం శృంఖలానామభూషితే।
ప్రద్యుమ్నం(గుజరాత్)	విశ్వవిమోహితే దేవీ శృంఖలా బంధనాశనీ॥
శ్రీ చాముండేశ్వరీదేవీ	క్రౌంచపుర స్థితామతా చాముండా దుష్టనాశనీ ।
మైసూరు(కర్ణాటక)	సర్వసిద్ధి ప్రదాదేవీ భక్తపాలన దీక్షితా ॥
శ్రీ జోగులాంబాదేవీ	జోగులాంబా మహాదేవీ రౌద్రవీక్షణ లోచనా ।
అలంపురం(ఆంధ్రప్రదేశ్)	అలంపురీ స్థితా మాతా సర్వార్థ ఫల సిద్ధిదా ॥
శ్రీ భ్రమరాంబాదేవీ	శివపార్శ్వస్థితా మాతా శ్రీశైలే శుభపీఠకే ।
శ్రీశైలం(ఆంధ్రప్రదేశ్)	భ్రమరాంబా మహాదేవీ కరుణారసవీక్షణా॥
శ్రీమహాలక్ష్మీదేవీ	మహాలక్ష్మ్యభిదా దేవీ కరవీర పుర స్థితా ।
కొల్హాపూర్(మహారాష్ట్ర)	పురుషార్థ ప్రదామాతా సంపూర్ణామృత వర్షిణీ॥
శ్రీ ఏకవీరాదేవీ	ఏకవీరా మహాశక్తి మాహుగ్రామ గుహాస్థితా।
నాందేడ్(మహారాష్ట్ర)	భవానీ వీర విఖ్యాతా ధర్మరక్షణ తత్పరా॥
శ్రీమహాకాళీదేవీ	ఉజ్జయిన్యాం మహాకాళీ మహాకాళేశ్వరేశ్వరీ ।
ఉజ్జయిని(మధ్యప్రదేశ్)	క్షిప్రా తీరస్థితామాతా వాంఛితార్థ ప్రదాయినీ॥
శ్రీపురుహూతికాదేవీ	పురుహూతీ సతీమాతా పీఠికాపుర సంస్థితా ।
పిఠాపురం(ఆంధ్రప్రదేశ్)	పుత్రవత్పాలితా దేవీ భక్తానుగ్రహదాయినీ ॥
శ్రీ గిరిజా దేవీ	ఓఢ్రదేశే భువనేశీ గిరిజానామ సంస్థితా ।
కటక్ (ఒరిస్సా)	పాలికాఖిల లోకానాం పల్లవారుణ పాణినా॥
శ్రీమాణిక్యాంబాదేవీ	దక్షావాటీ స్థితాశక్తీః విఖ్యాతా మాణిక్యాంబికా।
ద్రాక్షారామం(ఆంధ్ర)	వరదా శుభదాదేవీ భక్తమోక్ష ప్రదాయినీ॥
శ్రీకామరూపిణీదేవీ	కామరూపిణి విఖ్యాతా హరిక్షేత్రే సనాతనీ ।
గౌహతి (అస్సాం)	యోని ముద్రాత్రిఖండేశీ మాసే మాసే నిదర్శితా॥
శ్రీమాధవేశ్వరిదేవీ	మాధవేశ్వరీ మాంగళ్యా ప్రయాగ స్థల వాసినీ ।
ప్రయాగ(ఉత్తరప్రదేశ్)	త్రివేణీ సంగమే తీరే భుక్తి ముక్తి ప్రదాయినీ ॥
శ్రీవైష్ణవీ దేవీ	తుహినాద్రి స్థితామాతా జ్వాలాముఖీతి విశ్రుతా ।
జ్వాలాకేతం(హిమాచల్)	జ్వాలామాలా ప్రభాదేవీ జ్ఞాన వైరాగ్య వర్ధినీ॥
శ్రీమాంగల్యగౌరీదేవీ	సర్వమంగళ మాంగల్యా గయా మాంగల్య గౌరికాః
గయ(బీహార్)	అర్థదా మోక్షదాదేవీ అక్షయ్య ఫలదాయినీ॥
శ్రీ విశాలాక్షీ దేవీ	విశాలాక్షీదేవి విఖ్యాత వారణాస్యాం శివాంతికే
వారణాశి(ఉత్తరప్రదేశ్)	నిరతాన్న ప్రదాత్రీచనిర్భాగ్య జనతోషిణీ ॥
శ్రీసరస్వతీ దేవీ	జ్ఞాన ప్రదా సతీమాతా కాశ్మీరేతు సరస్వతీ ।
(జమ్మూకాశ్మీర్)	మహావిద్యా మహామాయా భుక్తిముక్తి ప్రదాయినీ॥

అథ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రము



ఓం సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ।
ఉజ్జయిన్యామ్ మహాకాళ ఓంకార అమరేశ్వరం ॥
ప్రజ్జ్వల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం।
సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే ॥
వారాణస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే ।
హిమాలయేతు కేదారం ఘృష్ణేశంచ విశాలకే ॥
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః।
సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ॥

ద్వాదశజ్యోతిర్లింగ స్తోత్రమ్

సౌరాష్ట్రదేశే విశదేతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసమ్
భక్తిప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే. 1
శ్రీశైలసంగే విబుధాతిసంగే తులాద్రితుంగేఽపి ముదావసంతమ్
తమర్జునం మల్లికపూర్వమేకం నమామి సంసారసముద్రసేతుమ్. 2
అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయచ సజ్జనానామ్
అకాలమృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాళ మహాసురేశమ్. 3
కావేరికానర్మదయోః పవిత్రేసమాగమేసజ్జనతారణాయ
సదైవ మాంధాతృపురే వసంత మోంకారమీశం శివమేక మీడే. 4
పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా వసంతం గిరిజాసమేతమ్
సురాసురారాధితపాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి. 5
యామ్యేసదంగే నగరేఽతిరమ్యే విభూషితాంగం వివిధైశ్చభోగైః
సద్భక్తిముక్తిప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే. 6
మహాద్రిపార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః
సురాసురైర్యక్షమహోరగాద్యైః కేదారమీశం శివమేకమీడే. 7
సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరీతీరపవిత్రదేశే
యద్దర్శనాత్పాతకమాశు నాశం ప్రయాతి తంత్ర్యంబకమీశమీడే. 8
సుతామ్రపర్ణీ జలరాశియోగే నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యైః
శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి. 9
యం డాకినీశాకినికాసమాజైః నిషేవ్యమాణం పిశితాశనైశ్చ
సదైవ భీమాదిపదప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి. 10
సానందమానందవనే వసంత మానందకందం హతపాపబృందమ్
వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. 11
ఇళాపురే రమ్యవిశాలకేఽస్మిన్స్సముల్లసంతం చ జగద్వరేణ్యమ్
వందే మహోదారతరస్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే. 12
జ్యోతిర్మయద్వాదశలింగకానాం శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ
స్తోత్రం పఠిత్వా మనుజోతిభక్త్యా ఫలం తదాలోక్యానిశం భజేచ్చ. 13

శ్రీ శివపంచాక్షరీ స్తోత్రమ్



ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ।
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై **న** కారాయ నమశ్శివాయ॥
మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ।
మందారపుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై **మ** కారాయ నమశ్శివాయ॥
శివాయ గౌరీ వదనాబ్జ భృంగ సూర్యాయ దక్షాధ్వర నాశకాయ ।
శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ తస్మై **శి** కారాయ నమశ్శివాయ ॥
వసిష్ఠ కుంభోద్భవ గౌతమాది మౌనీంద్ర సేవార్చిత శేఖరాయ ।
చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై **వ**కారాయ నమశ్శివాయ ॥
యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ ।
దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై **య** కారాయ నమశ్శివాయ॥
పంచాక్షరమిదం పుణ్యం యఃపఠేత్ ఛ్ఛివసన్నిధౌ । శివలోక మవాప్నోతి శివేనసహ మోదతే ॥

శివాష్టకమ్



ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజమ్
భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభు మీశాన మీడే.1
గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం
జటాజూటగంగోత్తరంగైర్విశాలం శివంశంకరం శంభుమీశానమీడే.2
ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతమ్
అనాదిం హ్యపారం మహామోహమారం శివంశంకరంశంభుమీశానమీడే. 3
వ(త)టాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదాసుప్రకాశమ్
ఉమేశం గణేశం గిరీశం మహేశం శివం శంకరం శంభు మీశానమీడే. 4
గిరీంద్రాత్మజాసంగృహీతార్ధ దేహమ్ గిరౌ సంస్థితం సర్వ దాపన్న గేహమ్
పరబ్రహ్మ బ్రహ్మాదిభి ర్వంద్యమానం శివం శంకరం శంభు మీశాన మీడే. 5
కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజ నమ్రాయ కామం దధానం
బలీవర్ధయానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభు మీశాన మీడే. 6
శరచ్చంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్
అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివంశంకరం శంభుమీశాన మీడే. 7
హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం
శ్మశానే వసంతంమనోజం దహంతం శివం శంకరం శంభు మీశాన మీడే. 8
స్వయం యః ప్రభాతే నర శ్శూలపాణేః పఠేత్ స్తోత్రరత్నం త్విహప్రాప్యరత్నమ్
సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రం సమాసాద్య మోక్షంప్రయాతి.

మృత్యుంజయ మహామంత్రము

ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ।
ఉర్వారుక మివబంధనా న్మృత్యోర్ముక్షీ యమామృతాత్ ॥

చంద్రశేఖరాష్టకమ్



చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్
రత్నసాను శరాసనం రజతాద్రిశృంగ నికేతనం
శింజినీకృతపన్నగేశ్వరమచ్యుతానలసాయకం
క్షిప్రదగ్ధపురత్రయం త్రిదిశాలయై రభివందితం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః
పంచపాదప పుష్పగంధ పదాంబుజద్వయశోభితం
ఫాలలోచనజాత పావకదగ్ధ మన్మథవిగ్రహం
భస్మదిగ్ధకళేబరం భవనాశనం భవ మవ్యయం ॥చంద్ర॥
మత్తవారణముఖ్య చర్మ కృతోత్తరీయమనోహరం
పంకజాసనపద్మలోచన పూజితాంఘ్రిసరోరుహమ్
దేవసింధుతరంగశీకరసిక్త శుభ్రజటాధరం ॥చంద్ర॥
యక్షరాజసఖంశుభగాక్షహరం భుజంగవిభూషణం
శైలరాజసుతాపరిష్కృత చారువామకళేబరమ్
క్ష్వేళనీలగళం పరశ్వథ ధారిణం మృగధారిణమ్ ॥చంద్ర॥
కుండలీకృత కుండలీశ్వర కుండలం వృషవాహనం
నారదాదిమునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరమ్
అంధకాంతక మాశ్రితామరపాదపం శమనాంతకం ॥చంద్ర॥
భేషజం భవరోగిణా మఖిలాపదామపహారిణం
దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనమ్
భుక్తి ముక్తి ఫలప్రదం సకలాఘసంఘ నిబర్హణం ॥చంద్ర॥
భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరిదంబరం
సర్వభూతపతిం పరాత్పరమప్రమేయమనుత్తమం
సోమవారినభూహుతాశనసోమపానిఖిలాకృతిం ॥చంద్ర॥

విశ్వసృష్టి విధాయినం పున రేవ పాలన తత్పరం
సంహరంత మపి ప్రపంచ మశేషలోక నివాసినమ్
క్రీడయంత మహర్నిశమ్ గణనాథయూథ సమన్వితం
చంద్రశేఖరమాశ్రయే మమకిం కరిష్యతి వై యమః॥
మృత్యుభీతమృకండుసూనుకృత స్తవం శివసన్నిధౌ
యత్ర కుత్ర చ యః పఠే న్నహి తస్య మృత్యుభయం భవేత్.
పూర్ణమాయురారోగతామఖిలార్థ సంపదమాదరం
చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తి మయత్నతః॥

బిల్వాష్టకమ్



త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్ర్యయుధం
త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్ 1
త్రిశాఖైర్బిలపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలై శ్శుభైః
శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణమ్. 2
దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనమ్
అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పితమ్ ॥ 3
సాలగ్రామేషు విప్రేషు తటాకే వనకూపయోః
యజ్ఞకోటి సహస్రాణాం ఏకబిల్వం శివార్పితమ్ ॥ 4
దంతకోటి సహస్రేషు అశ్వమేధశతానిచ
కోటికన్యాప్రదానేన ఏకబిల్వం శివార్పితమ్ ॥ 5
ఏకం చ బిల్వపత్రైశ్చ కోటియజ్ఞ ఫలం లభేత్
మహాదేవైశ్చ పూజార్థం ఏకబిల్వం శివార్పితమ్ ॥ 6
కాశీక్షేత్రే నివాసంచ కాలభైరవ దర్శనమ్
గయాప్రయాగ మే దృష్ట్వా ఏకబిల్వం శివార్పితమ్ ॥ 7
ఉమయా సహ దేవేశం వాహనం నందిశంకరమ్
ముచ్యతే సర్వపాపేభ్యో ఏకబిల్వం శివార్పితమ్ ॥ 8

లింగాష్టకమ్

బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం
జన్మజదుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం 1
దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం
రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం 2
సర్వసుగంధి సులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం
సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం 3

కనకమహామణి భూషితలింగం ఫణిపరివేష్టిత శోభిత లింగం
దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం 4
కుంకుమచందన శోభితలింగం పంకజహార సుశోభిత లింగం
సంచితపాప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం 5
దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభి రేవచలింగం
దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం 6
అష్టదళోపరి వేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం
అష్టదరిద్ర వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం 7
సురగురు సురవరపూజిత లింగం సురవనపుష్ప సదార్చితలింగం
పరమపదంపరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం 8
లింగాష్టక మిదంపుణ్యం యఃపఠేచ్ఛివసన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే. 9

శివ మంగళాష్టకమ్



భవాయ చంద్రచూడాయ, నిర్గుణాయగుణాత్మనే
కాలకాలాయ రుద్రాయ, నీలగ్రీవాయ మంగళమ్.
వృషారూఢాయ భీమాయ, వ్యాఘ్రచర్మాంబరాయ చ
పశూనాం పతయే తుభ్యం, గౌరీకాంతాయ మంగళమ్
భస్మోద్ధూళితదేహాయ, వ్యాళయజ్ఞోపవీతినే
రుద్రాక్షమాలాభూషాయ, వ్యోమకేశాయ మంగళమ్
సూర్యచంద్రాగ్ని నేత్రాయ, నమః కైలాస వాసినే
సచ్చిదానందరూపాయ, ప్రమథేశాయ మంగళమ్ 4
మృత్యుంజయాయ సాంబాయ, సృష్టిస్థిత్యంతకారిణే
త్ర్యంబకాయ శాంతాయ, త్రిలోకేశాయ మంగళమ్ 5
గంగాధరాయ సోమాయ, నమో హరిహరాత్మనే
ఉగ్రాయ త్రిపురఘ్నాయ, వామదేవాయ మంగళమ్ 6
సద్యోజాతాయ శర్వాయ, భవ్యజ్ఞాన ప్రదాయినే
ఈశానాయ నమస్తుభ్యం, పంచవక్త్రాయ మంగళమ్ 7
సదాశివస్వరూపాయ, నమస్తత్పురుషాయ చ
అఘోరాయ చ ఘోరాయ, మహాదేవాయ మంగళమ్ 8
మహాదేవస్య దేవస్య, యః పఠేన్మంగళాష్టకమ్
సర్వార్థసిద్ధి మాప్నోతి, స సాయుజ్యం తతః పరమ్ 9

శ్రీనారాయణ ద్వాదశాక్షరీ మంత్రము	శ్రీ శివ పంచాక్షరీ మంత్రము
ఓం నమో భగవతే వాసుదేవాయ	ఓం నమశ్శివాయ



తులసీదాసకృత శ్రీ హనుమాన్ చాలీసా

ప్రార్థన

అతులితబలధామంస్వర్ణశైలాభదేహం దనుజవనకృశానుం జ్ఞానినామగ్రగణ్యమ్
సకల గుణనిధానం వానరాణా మధీశంరఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి
గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్రామాయణ మహామాలారత్నం వందేఽనిలాత్మజమ్
యత్ర యత్ర రఘునాధ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్
బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్

శ్రీరామ భక్తాయ హనుమతే నమః

శ్రీ గురుచరణ సరోజరజ నిజమన ముకుర సుధారి
వరణౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారి
బుద్ధిహీన తను జానికై సుమిరౌం పవనకుమార్
బలబుద్ధి విద్యాదేహు మోహి హరహు కలేశ వికార్
జయ హనుమాన జ్ఞాన గుణసాగర జయ కపీశ తిహుంలోక ఉజాగర
రామదూత అతులిత బలధామాఅంజనిపుత్రపవనసుతనామా
మహావీర విక్రమ భజరంగీ కుమతినివార సుమతికే సంగీ
కాంచనవరణ విరాజ సువేశా కానన కుండల కుంచిత కేశా
హాథ వజ్ర ఔధ్వజా విరాజై కాంథే మూంజ జనేవూ సాజై
శంకరసువన కేసరీ నందన తేజప్రతాప మహాజగవందన
విద్యావాన గుణీ అతి చాతుర రామకాజ కరివేకో ఆతుర
ప్రభు చరిత్ర సువివేకో రసియా రామలఖన సీతా మనబసియా
సూక్ష్మరూపధారి సియహింధిఖావా వికటరూప ధరి లంక జరావా
భీమ రూప ధరి అసుర సంహారే రామచంద్రకే కాజం సంవారే
లాయ సజీవన లఖన జియాయే శ్రీ రఘువీర హరఖి ఉరలాయే
రఘుపతి కిన్హీ బహుత బడాయీ కహాభరతసమతుమ ప్రియభాయీ
సహస్రవదన తుమ్హారో యశగావైం అసకహి శ్రీపతి కంఠలాగావైం
సనకాదిక బ్రహ్మాది మునీశా నారద శారద సహిత అహీశా
యమ కుబేర దిగపాల జహాంతే కవి కోవిద కహి సకై కహాంతే
తుమ ఉపకార సుగ్రీవ హింకీన్హా రామ మిలాయ రాజపద దీన్హా
తుమ్హారో మంత్ర విభీషణ మానా లంకేశ్వర భయే సబ్ జగ జానా.
యుగ సహస్ర యోజన పర భానూ లీల్యోతాహి మధుర ఫలజానూ
ప్రభు ముద్రికా మేలిముఖ మాహీం జలధి లాంఘి గయే అచరజ నాహీ
దుర్గమ కాజ జగతకే జేతే సుగమ అనుగ్రహతుమ్హారే తేతే
రామ దులారే తుమరఖవారే హోతవ అజ్ఞా బిను పైఠారే
సబ సుఖ లహై తుమ్హారీ శరనా తుమరక్షక కాహుకో డరనా
ఆపన తేజ తుమ్హారో ఆపై తీనోంలోక హాంకతే కాంపై
భూత పిశాచ నికట నహిం ఆవై మహావీర జబ నామ సునావై

నాశై రోగహరై సబ పీరా జపత నిరంతర హనుమత వీరా
సంకట సే హనుమాన ఛుడావై మన క్రమ వచన ధ్యాన జో లావై
సబ పర రామ తపస్వీ రాజా తినకే కాజ సకల తుమ సాజా
ఔర మనోరథ జో కోయిలావై తాసు అమిత జీవన ఫలపావై
చారోఀ యుగ పరతాప తుమ్హారా హై పరసిద్ధ జగత ఉజియారా
సాధు సంతకే తుమ రఖవారే అసుర నికందన రామ దులారే
అష్టసిద్ధి నౌనిధి కే దాతా అసవర దీన జానకీమాతా
రామ రసాయన తుమ్హరే పాసా సాదర తుమ రఘుపతికే దాసా
తుమ్హారో భజన రామకో పావై జన్మ జన్మకే దుఃఖ బిసరావై
అంతకాల రఘువర పుర జాయీ జహాఀ జన్మ హరిభక్త కహాయీ
ఔర దేవతాచిత్త న ధరయీ హనుమత సేయి సర్వసుఖ కరయీ
సంకట హటై మిటై సబపీరా జో సుమిరై హనుమత బలవీరా
జైజైజై హనుమాన గోసాయీఀ కృపాకరో గురుదేవ కీ నాయీ
యహ సతవార పాఠ కర కోయీ చూటహి బంది మహాసుఖ హోయీ
జో యహ పఢై హనుమాన చాలీసా హోయసిద్ధి సాఖీ గౌరీశా
తులసీదాస సదాహరిచేరా కీ జై నాథ హృదయ మహఀడేరాదోహా
దోహా : పవన తనయ సంకట హరణ మంగళ మూరతి రూప్
రామలఖన సీతాసహిత హృదయ బసహుసురభూప్

ఆదిత్య హృదయము



ధ్యానం

ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తీ నారాయణ స్సరసిజాసన సన్నివిష్టః
కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయ వపుర్ధృత శంఖచక్రః

స్తోత్రమ్

తతోయుద్ధ పరిశ్రాంతం। సమరేచింతయా స్థితమ్
రావణం చాగ్రతో దృష్ట్వా । యుద్ధాయ సముపస్థితమ్ 1
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టు మభ్యాగతో రణమ్
ఉపాగమ్యాఽబ్రవీద్రామ మగస్త్యో భగవన్ ఋషిః 2
రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్
యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి 3
ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనమ్
జయావహం జపేన్నిత్య మక్షయం పరమం శివమ్ 4
సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనమ్
చిన్తాశోక ప్రశమన మాయుర్వర్ధన ముత్తమమ్ 5
రశ్మిమన్తం సముద్యన్తం దేవాసుర నమస్కృతమ్
పూజయస్వ వివస్వన్తం భాస్కరం భువనేశ్వరమ్ 6

సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః
ఏషదేవాసుర గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః 7
ఏషబ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతిః
మహేంద్రో ధనదః కాలోయమస్సోమోహ్యాపాంపతిః 8
పితరో వసవ స్సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః
వాయుర్వహ్నిః ప్రజాః ప్రాణా ఋతుకర్తా ప్రభాకరః 9
ఆదిత్య సవితా సూర్యః ఖగః పూషాగభస్తిమాన్
సువర్ణ సదృశోభానుః స్వర్ణరేతా దివాకరః 10
హరిదశ్వ స్సహస్రార్చి సప్తసప్తి ర్మరీచిమాన్
తిమిరోన్మథన శ్శంభు స్త్వష్టా మార్తాండ అంశుమాన్ 11
హిరణ్యగర్భ శ్శిశిర స్తపనో భాస్కరో రవిః
అగ్నిగర్భోఽదితేః పుత్ర శ్శంఖ శ్శిశిరనాశనః 12
వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్యజు స్సామ పారగః
ఘనవృష్టి రపాంమిత్రో వింధ్యవీథీ ప్లవంగమః॥ 13
ఆతపీ మండలీ మృత్యుః పింగళ స్సర్వతాపనః
రవి(కవి)ర్విశ్వో మహాతేజా రక్తః స్సర్వభవోద్భవః 14
నక్షత్ర గ్రహతారాణా మధిపో విశ్వభావనః
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మ నమోస్తుతే 15
నమ పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః 16
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః
నమో నమ స్సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః 17
నమః ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః 18
బహ్మేశానాఽచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః 19
తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయా మితాత్మనే
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః 20
తప్త చామీకరా భాయ వహ్నయే విశ్వకర్మణే
నమస్తమోఽభి విఘ్నాయ రవయే(రుచయే) లోకసాక్షిణే 21
నాశయ త్యేషవై భూతం తథైవ సృజతి ప్రభుః
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః 22
ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః
ఏషచైవాగ్ని హోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణామ్ 23
వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవచ
యాని కృత్యాని లోకేషు సర్వఏష రవిః ప్రభుః 24
ఏవమాపత్సుకృచ్ఛేషు కాంతారేషు భయేషు చ
కీర్తయన్ పురుషః కశ్చి న్నావసీదతి రాఘవ 25

పూజయస్వైన మేకాగ్రో దేవదేవం జగత్పతిమ్
ఏత త్త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి 26
అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
ఏవముక్త్వా తథాగస్త్యో జగామ చ యథాగతమ్ 27
ఏతచ్ఛ్రుత్వా మహాతేజా నష్టశోకోఽభవత్తదా
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ 28
ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ 29
రావణంప్రేక్ష్య హృష్టాత్మాయుద్ధాయ సముపాగమత్
సర్వయత్నేన మహతావధే తస్యధృతో (తో)ఽభవత్ 30
అథరవిరవద న్నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః
నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచ స్త్వరేతి. 31

శ్రీ సూర్యాష్టకము



ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర ।
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోఽస్తుతే ॥ 1
సప్తాశ్వరథ మారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్ ।
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ॥ 2
లోహితం రథ మారూఢం సర్వలోక పితామహమ్ ।
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్॥ 3
త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మవిష్ణు మహేశ్వరమ్ ।
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్॥ 4
బృంహితం తేజసాం పుంజం వాయు రాకాశమేవ చ ।
ప్రభుస్త్వం సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్॥ 5
బంధూక పుష్ప సంకాశం హారకుండల భూషితమ్ ।
ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్॥ 6
తం సూర్యం లోకకర్తారం మహాతేజః ప్రదీపనమ్ ।
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్॥ 7
శ్రీ విష్ణుం జగతాం నాథం జ్ఞాన విజ్ఞానమోక్షదమ్ ।
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్॥ 8
సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనమ్ ।
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్ ॥ 9
ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే ।
సప్తజన్మ భవే ద్రోగీ జన్మజన్మ దరిద్రతా॥ 10
స్త్రీ తైలమధుమాంసాని యే త్యజంతి రవేర్దినే ।
న వ్యాధిశోక దారిద్ర్యం సూర్యలోకం స గచ్ఛతి॥ 11

దశరథ ప్రోక్త శనిస్తోత్రము

నమః కృష్ణాయ నీలాయ । శిఖి ఖండ నిభాయచ ।
నమో నీల మధూకాయ । నీలోత్పల నిభాయచ ।
నమో నిర్మాంస దేహాయ । దీర్ఘ శ్రుతి జటాయచ ।
నమో విశాల నేత్రాయ । శుష్కోదర భయానక ।
నమ ః పౌరుష గాత్రాయ । స్థూల రోమాయతే నమః ।
నమో నిత్యం క్షుధార్తాయ । నిత్య తృప్తాయతే నమ ః
నమో దీర్ఘాయ శుష్కాయ । కాలదంష్ట్ర నమోస్తుతే ।
నమస్తే ఘోర రూపాయ । దుర్నిరీక్ష్యాయతే నమః ।
నమస్తే సర్వ భక్షాయ । వలీముఖ నమోస్తుతే ।
సూర్య పుత్ర నమస్తేఽ స్తు । భాస్కరోఽభయ దాయినే ।
అధో దృష్టే నమస్తేఽస్తు । సంవర్తక నమోస్తుతే
నమో మందగతే తుభ్యం । నిష్ప్రభాయ నమోనమః ।
తపసా జ్ఞాన దేహాయ । నిత్యయోగ రతాయచ ।
జ్ఞాన చక్షుర్నమస్తేఽస్తు । కశ్యపాత్మజ సూనవే ।
తుష్టో దదాసి రాజ్యం తం । క్రకుద్ధో హారసి తత్ క్షణాత్ ।
దేవాసుర మనుష్యాశ్చ । సిద్ధ విద్యాధరో రగాః ।

నవగ్రహస్తోత్రమ్ -వేదవ్యాస మహర్షి

సూర్య జపాకుసుమ సంకాశం । కాశ్యపేయం మహాద్యుతిం
తమోఽరిం సర్వపాపఘ్నం । ప్రణతోఽస్మి దివాకరం ॥ 7 సార్లు॥
చంద్ర దధిశంఖ తుషారాభం । క్షీరోదార్ణవ సంభవం ।
నమామి శశినం సోమం । శంభోర్మకుట భూషణం ॥ 10 సార్లు॥
కుజ ధరణీగర్భ సంభూతం । విద్యుత్కాంతి సమప్రభం
కుమారం శక్తి హస్తం । తం మంగళం ప్రణమామ్యహం ॥6 సార్లు॥
బుధ ప్రియంగు గుళికాశ్యామం । రూపేణ ప్రతిమంబుధం ।
సౌమ్యం సౌమ్యగుణోపేతం । తం బుధం ప్రణమామ్యహం ॥17సార్లు॥
గురు దేవానాంచ ఋషీణాంచ । గురుం కాంచన సన్నిభం ।
బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం ॥ 16 సార్లు॥
శుక్ర హిమకుంద మృణాలాభం । దైత్యానాం పరమం గురుం ।
సర్వశాస్త్ర ప్రవక్తారం । భార్గవం ప్రణమామ్యహం ॥ 20 సార్లు॥
శని నీలాంజన సమాభాసం । రవిపుత్రం యమాగ్రజం ।
ఛాయామార్తాండ సంభూతం।తం నమామి శనైశ్చరం ॥ 19 సార్లు॥
రాహు అర్ధకాయం మహావీరం । చంద్రాదిత్య విమర్దనం ।
సింహికా గర్భసంభూతం।తం రాహుం ప్రణమామ్యహం॥ 18 సార్లు॥

కేతు ఫలాశ పుష్పసంకాశం । తారకాగ్రహ మస్తకం ।
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం।తం కేతుం ప్రణమామ్యహం ॥ **7 సార్లు॥**

శ్లో ॥ ఇతి వ్యాస ముఖోద్గీతం యః పఠేత్ సుసమాహితః ।
దివా వా యది వా రాత్రౌ విఘ్న శాన్తిర్భవిష్యతి ॥

శ్లో ॥ నరనారీ నృపాణాం చ భవేద్దు స్వప్న నాశనమ్ ।
ఐశ్వర్యమతులం తేషా మారోగ్యం పుష్టి వర్ధనమ్ ॥

శ్లో ॥ గ్రహ నక్షత్రజాః పీడాః తస్కరాగ్ని సముద్భవాః ।
తాః సర్వాః ప్రశమం యాన్తి వ్యాసో బ్రూతేన సంశయః

శ్లో ॥ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ॥ **9 సార్లు**



శ్రీ ఆదిశంకరాచార్య విరచిత
శ్రీ గురుపాదుకా స్తోత్రమ్

అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యామ్।
వైరాగ్య సామ్రాజ్యదపూజనాభ్యాం **నమోనమః శ్రీగురుపాదుకాభ్యామ్॥** 1
కవిత్వ వారాశినిశాకరాభ్యాం దౌర్భాగ్యదావాం బుదమాలికాభ్యామ్।
దూరికృతానమ్రవిపత్తతిభ్యాం నమోనమః శ్రీగురుపాదుకాభ్యామ్॥ 2
నతా యయోఃశ్రీపతితాం సమీయుః కదాచిదప్యాశు దరిద్రవర్యాః।
మూకాశ్చ వాచస్పతితాం హితాభ్యాం నమోనమః శ్రీగురుపాదుకాభ్యామ్॥ 3
నాలీకనీకాశ పదాహృతాభ్యాం నానావిమోహాది నివారికాభ్యామ్।
సమజ్ఞనాభీష్టతతిప్రదాభ్యాం నమోనమః శ్రీగురుపాదాకాభ్యామ్॥ 4
నృపాలి మౌలివ్రజరత్నకాంతి సరిద్విరాజత్ ఝషకన్యకాభ్యామ్।
నృపత్వదాభ్యాం నతలోకపంకతేః నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్॥ 5
పాపాంధకారార్క పరంపరాభ్యాం తాపత్రయాహీంద్ర ఖగేశ్రరాభ్యామ్।
జాడ్యాబ్ధి సంశోషణ వాడవాభ్యాం నమోనమః శ్రీగురుపాదుకాభ్యామ్॥ 6
శమాదిషట్కరపదవైభవాభ్యాం సమాధిదానవ్రతదీక్షితాభ్యామ్।
రమాధవాంధ్రిస్థిరభక్తిదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్॥ 7
స్వార్చాపరాణామ్ అఖిలేష్టదాభ్యాం స్వాహాసహాయాక్షధురంధరాభ్యామ్।
స్వాంతాచ్ఛభావప్రదపూజనాభ్యాం నమోనమః శ్రీగురుపాదుకాభ్యామ్॥ 8
కామాదిసర్ప వ్రజగారుడాభ్యాం వివేకవైరాగ్య నిధిప్రదాభ్యామ్।
బోధప్రదాభ్యాం దృతమోక్షదాభ్యాం **నమోనమః శ్రీ గురుపాదుకాభ్యామ్॥** 9

ఋణవిమోచక అంగారక స్తోత్రమ్

స్కంద ఉవాచ :

ఋణగ్రస్తరాణాంతు - ఋణముక్తిః కథం భవేత్ ।
బ్రహ్మోవాచః వక్ష్యేఽహం సర్వలోకానాం హితార్థం హితకామదమ్
శ్రీమదంగారక స్తోత్రమహామంత్రస్య - గౌతమఋషిః-అనుష్టుప్ ఛందః
అంగారకో దేవతా మమ ఋణవిమోచనార్థే జపే వినియోగః

ధ్యానమ్

రక్తమాల్యాంబరధరః - శూలశక్తిగదాధరః
చతుర్భుజోమేషగతో - వరదశ్చ ధరాసుతః
మంగళో భూమిపుత్రశ్చ - ఋణహర్తా ధనప్రదః ।
స్థిరాసనో మహాకాయః - సర్వకామఫలప్రదః
లోహితో లోహితాక్షశ్చ - సామగానాం కృపాకరః ।
ధరాత్మజః కుజోభౌమో - భూమిజో భూమినందన ః
అంగారకో యమశ్చైవ - సర్వరోగాపహారకః ।
సృష్టేః కర్తా చ హర్తాచ - సర్వదేవైశ్చ పూజిత ః
ఏతాని కుజనామాని - నిత్యం యః ప్రయతః పఠేత్ ।
ఋణం చ జాయతే తస్య - ధనం ప్రాప్నో త్యసంశయమ్.
అంగారక । మహీపుత్ర । - భగవాన్ భక్తవత్సల ।
నమోస్తుతే మమాశేష - ఋణ మాశు వినాశయ
రక్తగంధైశ్చ పుష్పైశ్చ - ధూపదీపై ర్గుడోదకై ః
మంగళం పూజయిత్వా తు - దీపం దత్వా తదంతికే
ఋణరేఖాః ప్రకర్తవ్యా - అంగారేణ తదగ్రత ః ।
తాశ్చ ప్రమార్జయే త్పశ్చాత్ - వామపాదేన సంస్పృశన్.

మూలమంత్ర :

అంగారక మహీపుత్ర - భగవాన్ భక్తవత్సల ।
నమోస్తుతే మమాశేష - ఋణ మాశు విమోచయ
ఏవం కృతే న సందేహో - ఋణం హిత్వాధనీ భవేత్ ।
మహాతీం శ్రియ మాప్నోతి - హ్యపరో ధనదో యథా

అర్ఘ్యము :

అంగారక మహీపుత్ర - భగవాన్ భక్తవత్సల ।
నమోస్తుతే మమాశేష - ఋణ మాశు విమోచయ
భూమిపుత్ర మహాతేజ - స్వేదోద్భవ పినాకిన ః
ఋణార్తస్త్వాం ప్రపన్నో స్మి - గృహాణార్ఘ్యం నమోఽస్తుతే ॥

ప్రతీరోజు అంగారక స్తోత్రం పారాయణ చేసిన వారికి అప్పులు తీరిపోవును.

ఏకశ్లోకి రామాయణము

ఆదౌరామ తపోవనాది గమనం - హత్వామృగంకాంచనం
వైదేహీహరణం - జటాయుమరణం - సుగ్రీవసంభాషణం
వాలీనిగ్రహణం - సముద్రతరణం - లంకాపురీదాహనం
పశ్చాద్రావణ కుంభకర్ణహననం యేతద్ధిరామాయణమ్

ఏకశ్లోకి భాగవతము

ఆదౌ దేవకి దేవీ గర్భజననం - గోపీగృహే వర్ధనం
మాయాపూతన జీవితాపహరణం - గోవర్ధనోద్ధారణం
కంసచ్ఛేదన కౌరవాదిహననం - కుంతీసుతాన్ పాలనం
యేతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం

ఏకశ్లోకి మహాభారతము

ఆదౌ పాండవ ధార్తరాష్ట్ర జననం - లాక్షాగృహేదాహనం
ద్యూత స్త్రీహరణం - వనేవిహరణం - మాత్స్యాలయేవర్తనం
లీలాగోగ్రహణం - రణేచేవిజయం - సంధిక్రియా జృంభణం
పశ్చాద్భీష్మసుయోధ నాది హననం యేతన్మహాభారతమ్


ఏక శ్లోకి భగవద్గీత

ఓం యత్రయోగీశ్వరః కృష్ణోయత్రపార్థోధనుర్ధరః
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ
పార్థాయ ప్రతిబోధితాం - భగవతే నారాయణేన స్వయమ్ !
వ్యాసేన గ్రథితాం - పురాణమునినా మధ్యేమహాభారతమ్ !
అద్వైతామృత వర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీ
మంబత్వామను సందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్

ఏకశ్లోకి సుందరకాండ

తీర్త్వాక్షార పయోనిధిం; క్షణమథోగత్వా శ్రియః సన్నిధిమ్ ;
దత్త్వారాఘవ ముద్రికా మపశుచం; కృత్వాప్రవిశ్యాటవీం;
భఙ్క్త్వాఽ ఽనేకతరూం, నిహత్యబహుళాం రక్షోగణాం స్తత్పురీమ్;
దగ్ధ్వాఽ ఽదాయమణి రఘూద్వహమగాద్వీరో హనూమాన్కపిః

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్



కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యాప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్॥
ఉత్తి ష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ।
ఉత్తిష్ఠకమలాకాన్త త్రైలోక్యం మంగళంకురు॥

మాతస్సమస్తజగతాం మధుకైటభారేః వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే
శ్రీ స్వామిని శ్రితజన ప్రియ దానశీలే శ్రీ వేంకటేశదయితే తవ సుప్రభాతమ్॥

తవ సుప్రభాత మరవిందలోచనే భవతు ప్రసన్న ముఖచంద్ర మండలే
విధి శంకరేంద్ర వనితాభిరర్చితే వృషశైలనాథదయితే దయానిధే॥

అత్ర్యాదిసప్తఋషయస్సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి
ఆదాయ పాదయుగ మర్చయితుం ప్రపన్నాః శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్॥

పంచాననాబ్జ భవషణ్ముఖ వాసవాద్యాఃత్రైవిక్రమాది చరితం విబుధాః స్తువంతి
భాషాపతిః పఠతి వాసర శుద్ధి మారాత్ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్॥

ఈషత్ప్రఫుల్ల సరసీరుహ నారికేళ పూగద్రుమాది సుమనోహర పాలికానామ్
ఆవాతి మందమనిలః సహదివ్యగంధైః శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్॥

ఉన్మీల్య నేత్రయుగ ముత్తమపంజరస్థాః పాత్రావశిష్ఠ కదలీఫల పాయసాని
భుక్త్వా సలీలమథ కేళిశుకాః పఠంతి శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్॥

తంత్రీ ప్రకర్ష మధురస్వనయా విపంచ్యాగాయ త్యనంత చరితం తవ నారదోఽపి
భాషాసమగ్ర మసకృత్కరచారురమ్యం శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్॥

భృంగావళీ చ మకరంద రసానువిద్ధ ఝుంకార గీతనినదైః సహసేవనాయ
నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్యః శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్॥
యోషాగణేన వరదధ్ని విమథ్యమానె ఘోషాలయేషు దధిమంథన తీవ్రఘోషాః
రోషాత్కలి విదధతే కకుభశ్చ కుంభాఃశేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్॥
పద్మేశమిత్ర శతపత్ర గతాళివర్గాః హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యా
భేరీనినాదమివ బిభ్రతి తీవ్రనాదం శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్।
శ్రీమన్నభీష్ట వరదాఖిల లోకబంధో శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో
శ్రీదేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్।
శ్రీస్వామిపుష్కరిణికాఽఽప్లవ నిర్మలాంగా శ్రేయోఽర్థినోహర విరించి సనందనాద్యాః
ద్వారేవసంతి వరవేత్రహతోత్తమాంగాః శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్
శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం
ఆఖ్యాంత్వదీయ వసతేరనిశం వదంతి శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్।
సేవాపరాః శివసురేశ కృశానుధర్మ రక్షోఽంబునాథ పవమాన ధనాధినాథాః
బద్ధాంజలి ప్రవిలసన్నిజ శీర్ష దేశాః శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్॥

ధాటీషుతే విహగరాజ మృగాధిరాజ స్వస్వాధికార మహిమాధికమర్థయంతే
నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్।
సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్యశౌరి స్వర్భాను కేతు దివిషత్పరి షత్ప్రధానా
త్వద్దాస దాస పరమావధి దాసదాసాః శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్॥
త్వత్పాదధూళి భరితస్ఫురితో త్తమాంగాః స్వర్గాపవర్గ నిరపేక్ష్య నిజాంతరంగాః
కల్పాగమాకలనమాౡకులతాం లభంతే శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్॥
త్వద్గోపురాగ్ర శిఖరాని నిరీక్షమానాః స్వర్గాపవర్గపదవీంపరమాంశ్రయంతః
మర్త్యా మనుష్యభువనే మతిమాశ్రయంతే శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్॥
శ్రీభూమినాయక దయాదిగుణామృతాబ్ధే దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే
శ్రీమన్ననంత గరుడాదిభి రర్చి తాంఘ్రే శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్॥
శ్రీపద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే
శ్రీవత్సచిహ్న శరణాగత పారిజాత శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్।
కందర్ప దర్ప హర సుందర దివ్యమూర్తే కాంతాకుచాంబురుహ కుట్మలలోలదృష్టే
కళ్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్॥
మీనాకృతేకమఠకోల నృసింహవర్ణిన్ స్వామిన్ పరశ్వథ తపోధన రామచంద్ర
శేషాంశ రామయదు నందన కల్కిరూప శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్॥
ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వియత్సరసి హేమ ఘటేషుపూర్ణమ్
ధృత్వా ద్యవైదిక శిఖామణయఃప్రహృష్టాః తిష్ఠంతి వేంకటపతే తవ సుప్రభాతమ్॥
భాస్వానుదేతి వికచాని సరోరుహాణి సంపూరయంతి నినదైః కకుభోవిహంగాః
శ్రీవైష్ణవా సతత మర్ధిత మంగళాస్తే ధామాశ్రయంతి తవ వేంకట సుప్రభాతమ్॥
బ్రహ్మోదయ స్సురవరా స్సమహర్షయస్తే సంతస్సనందనముఖా స్త్వధయోగివర్యాః
ధామాంతికే తవహి మంగళ వస్తుహస్తాః శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్॥
లక్ష్మీ నివాస నిరవద్యగుణైక సింధో సంసారసాగర సముత్తరణైక సేతో
వేదాంత వేద్య నిజవైభవ భక్త భోగ్య శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్।
ఇత్థం వృషాచలపతే తవ సుప్రభాతమ్॥ యేమానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః
తేషాం ప్రభాతసమయే స్మృతిరంగభాజాం ప్రజ్ఞాం పరార్థసులభాం పరమాం ప్రసూతే॥

గాయత్రీ మంత్రము

ఓం భూర్భువస్సువ ఓం తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ॥

యజ్ఞోపవీతధారణ మంత్రము

ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజంపురస్తాత్।
ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచశుభ్రం యజ్ఞోపవీతం బలమస్తుతేజః॥

జీర్ణ యజ్ఞోపవీత విసర్జన మంత్రము

ఉపవీతం ఛిన్న తంతుం జీర్ణం కశ్మలదూషితం విసృజామి యశోబ్రహ్మావర్చో దీర్ఘాయురస్తుమే ।
యజ్ఞోపవీతం హతజీర్ణవంతం వేదాంతవేద్యం పరబ్రహ్మ రూపం జీర్ణోపవీతం విసృజస్తు తేజః॥

శ్రీ బుధకౌశిక
ముని విరచితం

శ్రీరామరక్షా స్తోత్రమ్



ఓం శ్రీ గణేశాయ నమః

ఓం అస్య శ్రీరామ రక్షాస్తోత్ర మంత్రస్య, బుధకౌశిక ఋషిః,
శ్రీసీతారామ చంద్రో దేవతా,అనుష్టుప్ ఛందః, సీతా శక్తిః
శ్రీమాన్ హనుమాన్ కీలకం శ్రీరామ చంద్ర ప్రీత్యర్థే రామరక్షా స్తోత్ర జపే వినియోగః

ధ్యానమ్

ధ్యాయే దాజానుబాహుం ధృత శరధనుషం బద్ధ పద్మాసనస్థం
పీతం వాసోవసానం నవకమల దళస్పర్ధినేత్రం ప్రసన్నమ్
వామాఙ్కారూఢ సీతాముఖ కమల మిళల్లోచనం నీరదాభం
నానాలంకార దీప్తం దధతమురు జటామండలం రామచంద్రమ్॥

స్తోత్రమ్

చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం
ఏకైక మక్షరం పుంసాం మహాపాతక నాశనమ్. **1**
ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనం
జానకీ లక్ష్మణోపేతం జటాముకుట మండితమ్. **2**
సాఽసితూణ ధనుర్బాణ పాణిం నక్తంచరాంతకం
స్వలీలయా జగత్త్రాతు మావిర్భూతమజం విభుమ్. **3**
రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదాం
శిరోమే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః. **4**
కౌసల్యేయో దృశౌపాతు విశ్వామిత్ర ప్రియః కృతీ
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రి వత్సలః **5**
జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః
స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశ కార్ముకః **6**
కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్
మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః **7**
సుగ్రీవేశః కటీపాతు సక్థినీ హనుమత్ప్రభుః
ఊరూ రఘూత్తమః పాతు రక్షఃకుల వినాశకృత్ **8**
జానునీ సేతు కృత్పాతు జంఘే దశముఖాంతకః
పాదౌ విభీషణ శ్రీదః పాతు రామోఽఖిలం వపుః **9**
ఏతాం రామబలోపేతాం రక్షాం యస్సుకృతీ పఠేత్
సచిరాయు స్సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ **10**
పాతాళ భూతల వ్యోమచారిణ శ్ఛద్మ చారిణః
న ద్రష్టు మపి శక్తాస్తే రక్షితం రామ నామభిః **11**
రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్
నరో న లిప్యతే పాపై ర్భుక్తిం ముక్తిం చ విందతి **12**

జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నాభి రక్షితం
యః కంఠేధారయేత్తస్య కరస్థాః సర్వసిద్ధయః 13
వజ్రపంజర నామేదం యో రామ కవచం స్మరేత్
అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళమ్ 14
ఆదిష్టవాన్ యథా స్వప్నే రామరక్షామిమాం హరః
తథా లిఖితవాన్ప్రాతః ప్రబుద్ధో బుధకౌశికః 15
ఆరామః కల్పవృక్షాణాం విరామస్సకలాపదాం
అభిరామస్త్రిలోకానాం రామః శ్రీమాన్స నః ప్రభుః 16
తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ
పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ 17
ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ
పుత్రౌ దశరథ స్యైతౌ భ్రాతరౌ రామ లక్ష్మణౌ 18
శరణ్యౌ సర్వ సత్త్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతామ్
రక్షఃకుల నిహంతారౌ త్రాయేతాంనోరఘూత్తమౌ 19
ఆత్త సజ్యధనుషావిషుస్పృశావక్షయాశుగనిషంగసంగినౌ
రక్షణాయ మమ రామలక్ష్మణా వగ్రతః పథిసదైవ గచ్ఛతామ్ 20
సన్నద్ధః కవచీఖడ్గీ చాప బాణ ధరో యువా
గచ్ఛన్మనోరథాన్నశ్చ రామః పాతు సలక్ష్మణః 21
రామోదాశరథిశ్శూరో లక్ష్మణానుచరో బలీ
కాకుత్థ్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః 22
నానారాక్షసవీరశూరనిధనేధీరం మహానాయకమ్ ।
కౌసల్యాతనయం పవిత్రచరితం వందేఽంబుదశ్యామలం॥ 23
దైత్యానాం నాశనార్థం కరధృతధనుషం శిష్టరక్షార్థపాణిమ్ ।
యోగినాం మానసేందుంముఖ కమలదయా వీక్షణం భక్తబన్ధుమ్ ॥ 24
వేదాంతవేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః
జానకీ వల్లభః శ్రీమానప్రమేయ పరాక్రమః 25
ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధ యాన్వితః
అశ్వమేథాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః 26
రామం దూర్వాదళ శ్యామం పద్మాక్షం పీత వాససం
స్తువంతి నామభిర్దివ్యై ర్నతే సంసారిణో నరాః 27
రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం
కాకుత్థ్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం
వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిమ్ 28
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః 29

శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ
శ్రీరామ రామ రణకర్కశ రామరామశ్రీరామ రామ శరణం భవ రామ రామ. 30
శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి
శ్రీరామచంద్ర చరణౌ శిరసానమామి శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. 31
మాతా రామో మత్పితా రామచంద్రః స్వామీ రామో మత్సఖా రామచంద్రః
సర్వస్వం మే రామచంద్రో దయాళుః నాన్యం జానే నైవ జానే న జానే. 32
దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా
పురతోమారుతిర్యస్య తం వందే రఘునందనమ్. 33
లోకాభి రామం రణ రజ్గధీరం। రాజీవనేత్రం రఘువంశ నాథం॥
కారుణ్య రూపం కరుణాకరంతం। శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే॥
మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం
వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. 34
కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్యా కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్. 35
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్. 36
భర్జనం భవ బీజానా మార్జనం సుఖ సంపదాం
తర్జనం యమదూతానాం రామరామేతి గర్జనమ్. 37
రామో రాజమణిస్సదా విజయతే రామం రమేశం భజే
రామేణాభిహతా నిశాచర చమూ రామాయ తస్మై నమః
రామాన్నాస్తిపరాయణంపరతరం రామస్యదాసోఽస్మ్యహం
రామే చిత్తలయ స్సదాభవతు మే, భో రామ!మాముద్ధరం
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.

ఋణవిమోచన శ్రీ గణేశ స్తోత్రం (అప్పులు తీరుటకు)

అస్యశ్రీఋణహర్తృ గణపతి స్తోత్రమంత్రస్య సదాశివ ఋషిః। అనుష్టుప్ఛందః। శ్రీ ఋణహర్తృ గణపతిర్దేవతా । గౌం బీజం ।గంశక్తిః। గోం కీలకం । సకల ఋణనాశనే జపేవినియోగః॥
ఓంగణేశ । ఋణంఛింది। వరేణ్యం। హుం। నమః। ఫట్ । ఇతి కర హృదయాదిన్యాసః॥
సిందూరవర్ణం ద్విభుజం గణేశం లంబోదరం పద్మదళే నివిష్టం ।
బ్రహ్మాదిదేవైః పరిసేవ్యమానం సిద్ధైర్యుతం తం ప్రణమామి దేవమ్ ॥



సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్ పూజితః ఫలసిద్ధయేః
సదైవ పార్వతీ పుత్రః ఋణనాశం కరోతు మే ॥ 1
త్రిపురస్య వధాత్పూర్వం శంభునా సమ్యగర్చితః
సదైవ పార్వతీపుత్రః ఋణ నాశం కరోతు మే॥ 2
హిరణ్యాకశ్యప్వాధీనాం వధార్థే విష్ణునాఽర్చితః
సదైవ పార్వతీపుత్రః ఋణ నాశం కరోతు మే॥ 3
మహిషస్య వధే దేవ్యా గణనాథః ప్రపూజితః ।
సదైవ పార్వతీపుత్రః ఋణ నాశం కరోతు మే॥ 4
తారకస్య వధాత్పూర్వం కుమారేణ ప్రపూజితః ।
సదైవ పార్వతీపుత్రః ఋణ నాశం కరోతు మే॥ 5
భాస్కరేణ గణేశోహి పూజితశ్చ సుశుద్ధ యేః
సదైవ పార్వతీపుత్రః ఋణ నాశం కరోతు మే॥ 6

శశినా కాంతి వృద్ధ్యర్థం పూజితో గణనాయకః।సదైవ పార్వతీపుత్రః ఋణ నాశం కరోతు మే॥
పాలనాయచ తపసాం విశ్వామిత్రేణ పూజితః।సదైవ పార్వతీపుత్రః ఋణ నాశం కరోతు మే॥
ఇదం త్వృణహరం స్తోత్రం తీవ్రదారిద్ర్యనాశనం।ఏకవారం పఠేన్నిత్యం వర్షమేకంసమాహితః॥
దారిద్ర్యం దారుణం త్యక్త్వా కుబేరసమతాం వ్రజేత్ ।ఫడంతోఽ యం మహామంత్రః సార్ధపంచదశాక్షరః॥

శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రమ్



సరస్వతీ త్వయం దృష్ట్వా వీణా పుస్తకధారిణీ ।
హంస వాహసమాయుక్తా విద్యాదానక రీమమ ॥ 1
ప్రథమం భారతీనామ ద్వితీయంచ సరస్వతీ ।
తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహనా ॥2
పంచమం జగతిఖ్యాతాం షష్ఠం వాగీశ్వరీ తథా।
కౌమారీ సప్తమం ప్రోక్తా అష్టమం బ్రహ్మచారిణీ॥3
నవమం బుద్ధిధాత్రీచ దశమం వరదాయినీ ।
ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ ॥4
బ్రాహ్మీద్వాదశ నామాని త్రిసంధ్యంయః పఠేన్నరః ।
సర్వసిద్ధికరీ తస్యప్రసన్నా పరమేశ్వరీ ॥
సామేవసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపాసరస్వతీ ॥5

శ్రీశంకరాచార్యకృత శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబస్తోత్రమ్



శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్.1
బ్రహ్మేంద్ర రుద్రమరుదర్క కిరీటకోటిసంఘట్టి తాంఘ్రి కమ లామల కాంతి కాంత
లక్ష్మీలసత్కుచ సరోరుహ రాజహంసలక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్.2
సంసార సాగర విశాల కరాళ కాల నక్ర గ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య
మగ్నస్య రాగ లసదూర్మి నిపీడితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్.3
సంసార ఘోర గహనే చరతో మురారే మారోగ్ర భీకర మృగ ప్రవరార్దితస్య
ఆర్తస్యమత్సర నిదాఘ నిపీడితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్. 4
సంసార కూప మతిఘోర మగాధమూలం సంప్రాప్య దుఃఖ శతసర్ప సమాకులస్య
దీనస్య దేవ కృపయా శరణాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్. 5
సంసార భీకర కరీంద్ర కరాభిఘాత నిష్పీడ్యమాన వపుషస్సకలార్దితస్య
ప్రాణప్రయాణ భవభీతి సమాకులస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్.6
సంసార సర్పవిషదష్ట భయోగ్రతీవ్ర దంష్ట్రా కరాళ విషదగ్ధ వినష్టమూర్తే
నాగారి వాహన సుధాబ్ధి నివాస! శౌరే! లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్.7
సంసార జాల పతితస్య జగన్నివాస సర్వేంద్రియార్థ బడిశస్థ ఝషాత్మనశ్చ
ప్రోత్తంబిత ప్రచురతాలుక మస్తకస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్.8
సంసార వృక్ష మఘబీజ మనంతకర్మ శాఖాయుతం కరణపత్ర మనంగపుష్పమ్
ఆరుహ్య దుఃఖ జలధౌపతతో దయాళో లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్.9

సంసార దావ దహనాకుల భీకరోగ్ర జ్వాలావళీభి రభిదగ్ధ తనూరుహస్య
త్వత్పాదయుగ్మ సరసీరుహ మస్తకస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్. 10
సంసార సాగర నిమజ్జన ముహ్యమానం దీనం విలోకయవిభో కరుణానిధేమామ్
ప్రహ్లాదఖేద పరిహార కృతివతార లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్. 11
సంసార యూథ గజసంహతి సింహ దంష్ట్రా భీతస్య దుష్టమతి దైత్య భయంకరేణ
ప్రాణ ప్రయాణ భవభీతి నివారణేన లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్. 12
సంసారయోగ సకలేప్సిత నిత్యకర్మ సంప్రాప్య దుఃఖ సకలేన్ద్రియ మృత్యునాశ
సంకల్ప సిన్ధుతనయాకుచ కుంకుమాంక లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్. 13
భద్ధాకశైర్యమ భటాబహు భర్త్స్యయన్తీ కర్షన్తి యత్రపథి పాశశతైర్య దామామ్
ఏకాకినం పరవశం చకితం దయాళో లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్. 14
అంధస్యమే హృతవివేక మహాధనస్య చోరైర్మహా బలిభిరింద్రియ నామధేయైః
మోహాన్ధకార కుహరే వినిపాతి తస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్. 15
లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణోయజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప
బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవలక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్. 16
ప్రహ్లాద నారద పరాశర పుణ్డరీక వ్యాసామ్బరీష శుకశౌనక హృన్నివాస
భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్. 17
ఏకేన చక్ర మపరేణ కరేణశంఖ మన్యేనసిన్ధు తనయా మవలంబ్య తిష్ఠన్
వామేతరేణ వరదా భయ హస్త ముద్రాం లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్. 18
ఆద్యన్తశూన్య మజ మవ్యయ మప్రమేయం మాదిత్య రుద్ర నిగమాది నుత ప్రభావమ్
త్వామ్భోధి జాస్య మధులోలుప మత్తభృంగమ్ లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్. 19
వారాహ రామ నరసింహ రమాదికాన్తా క్రీడావిలోల విధి శూలి సురప్రవన్ద్య
హంసాత్మకం పరమహంస విహారలీలం లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్. 20
మాతా నృసింహశ్చ పితా నృసింహః భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహః
విద్యా నృసింహో ద్రవిణం నృసింహః లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్. 21
ప్రహ్లాద మానస సరోజ విహారభృంగ గంగాతరంగ ధవళాంగ రమాస్థితాంక
శృంగార సుందర కిరీట లసద్వరాంగ లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్. 22
శ్రీ శంకరాచార్య రచితం సతతం మనుష్యః స్తోత్రం పఠేదిహతు సర్వగుణ ప్రపన్నమ్
సద్యోవిముక్త కలుషో మునివర్య గణ్యో లక్ష్మీపతేః పద ముపైతి సనిర్మలాత్మా॥23
యన్మాయ యార్జిజ వపుః ప్రచురప్రవాహమగ్నార్థ నివహేషు కరావలంబమ్
లక్ష్మీనృసింహ చరణాబ్జ మధువ్రతేన స్తోత్రం కృతం సుఖకరం భువి శంకరేణ॥24
శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయతాపత్రయోపశమనాయ భవౌషధాయ
తృష్ణాది వృశ్చిక, జలాగ్ని, భుజంగ, రోగ క్లేశవ్యయా హరయే గురవే నమస్తే॥25

శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రమ్

హే స్వామినాథ కరుణాకర దీనబంధో । శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మబంధో ॥
శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ। వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 1
దేవాధి దేవసుత దేవగణాధినాథ । దేవేంద్రవంద్య మృదుపంకజ మంజుపాద ॥
దేవర్షి నారదమునీంద్ర సుగీత కీర్తే । వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 2
నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్ । తస్మాత్ప్రదాన పరిపూరిత భక్త కామ ॥
శ్రుత్యాగమ ప్రణవ వాచ్య నిజస్వరూప । వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥3
క్రౌంచాసురేంద్రపరిఖండనశక్తిశూల ।(చాపాది)పాశాదిశస్త్రపరమండిత దివ్యపాణే
శ్రీకుండలీశ ధృత తుండ శిఖీంద్రవాహ।వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥4
దేవాది దేవ రథమండల మధ్యవేద్య । దేవేంద్ర పీఠ నగరం దృఢ చాపహస్తం ॥
శూరం నిహత్య సురకోటిభి రీడ్యమాన।వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥5
హారాదిరత్న మణియుక్త కిరీటహార । కేయూర కుండల లసత్కవచాభిరామ ॥
హేవీర తారక జయామర బృందవంద్య।వల్లీ సనాథ మమ దేహికరావలంబమ్ ॥6
పంచాక్షరాది మను మంత్రితగాంగతోయైః।పంచామృతైఃప్రముదితేంద్రముఖై ర్మునీంద్రైః
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ। వల్లీసనాథ మమదేహికరావలంబమ్ ॥ 7
శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా । కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తం ॥
భక్త్వాతు మా మవ కళాధర కాంతి కాంత్యా ।వల్లీ సనాథ మమ దేహి కరావలంబమ్॥8
ఫలశ్రుతి: సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః।
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః॥ 9
సుబ్రహ్మణ్యాష్టక మిదం ప్రాత్ర రుత్థాయ యః పఠేత్ ।
కోటి జన్మ కృతం పాపం తత్ క్షణా దేవ నశ్యతి॥10



శ్రీ దత్తస్తవము

1 ఓం దత్తాత్రేయం మహాత్మానాం । వరదం భక్తవత్సలం
ప్రపన్నార్తిహరం వందే । స్మర్తృగామీ సనోఽవతు
2 దీనబంధుం కృపాసింధుం । సర్వకారణ కారణం
సర్వరక్షాకరం వందే । స్మర్తృగామీ సనోఽవతు
3 శరణాగత దీనార్త । పరిత్రాణ పరాయణం
నారాయణం విభుం వందే । స్మర్తృగామీ సనోఽవతు
4 సర్వానర్థహరం దేవం । సర్వమంగళ మంగళం
సర్వక్లేశహరం వందే । స్మర్తృగామీ సనోఽవతు
5 బ్రహ్మణ్యం ధర్మతత్త్వజ్ఞం । భక్తికీర్తి వివర్ధనం
భక్తాభీష్టప్రదం వందే । స్మర్తృగామీ సనోఽవతు
6 శోషణం పాప పంకస్య । దీపనం జ్ఞాన తేజసః
తాప ప్రశమనం వందే । స్మర్తృగామీ సనోఽవతు
7 సర్వరోగ ప్రశమనం సర్వపీడా నివారణం
ఆపదుద్ధరణం వందే । స్మర్తృగామీ సనోఽవతు
8 జన్మసంసార బంధఘ్నం । స్వరూపానందదాయకం
నిశ్శ్రేయసపదం వందే । స్మర్తృగామీ సనోఽవతు
9 జయలాభ యశఃకామ । దాతుర్దత్తస్యయత్‌స్తవం
భోగమోక్ష ప్రదస్యేమం । ప్రపఠేత్ సుకృతీ భవేత్



శ్రీ షిరిడీ సాయిబాబా అష్టోత్తర శతనామావళిః

ఓం శ్రీసాయినాథాయనమః
ఓంలక్ష్మీనారాయణాయనమః
ఓం కృష్ణరామశివ
మారుత్యాది రూపాయనమః
ఓం శేషశాయినే నమః
ఓంగోదావరీతట షిర్డీవాసినే నమః
ఓం భక్త హృదాలయాయ నమః
ఓం సర్వహృద్వాసినే నమః
ఓం భూతావాసాయ నమః
ఓం భూత భవిష్యద్భావ
వర్జితాయ నమః
ఓం కాలతీతాయ నమః
ఓం కాలాయ నమః
ఓం కాలకాలాయ నమః
ఓం కాలదర్ప దమనాయ నమః
ఓం మృత్యుంజయాయ నమః
ఓం అమర్త్యాయ నమః
ఓం మర్త్యాభయ ప్రదాయనమః
ఓం జీవాధారాయ నమః
ఓం సర్వాధారాయ నమః
ఓం భక్తావనసమర్థాయ నమః
ఓం భక్తావన ప్రతిజ్ఞాయ నమః
ఓం అన్న వస్త్రదాయనమః
ఓం ఆరోగ్యక్షేమదాయ నమః
ఓం ధనమాంగల్య ప్రదాయనమః
ఓం బుద్ధి సిద్ధిప్రదాయనమః
ఓం పుత్ర మిత్ర కళత్ర
బంధుదాయ నమః
ఓం యోగ క్షేమ వహాయ నమః
ఓం ఆపద్బాంధవాయ నమః
ఓం మార్గబాంధవే నమః
ఓం భుక్తిముక్తి
స్వర్గాపవర్గదాయ నమః
ఓం ప్రియాయ నమః
ఓం ప్రీతి వర్ధనాయ నమః
ఓం అంతర్యామినే నమః
ఓం సచ్ఛిదాత్మనే నమః
ఓం నిత్యానందాయ నమః
ఓం పరమసుఖదాయ నమః

ఓం పరమేశ్వరాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం పరమాత్మనే నమః
ఓం జ్ఞాన స్వరూపిణే నమః
ఓం జగతః పిత్రే నమః
ఓం భక్తానాం మాతృ దాతృ
పితా మహాయ నమః
ఓం భక్తా భయ ప్రదాయ నమః
ఓం భక్త పరాధీనాయ నమః
ఓం భక్తానుగ్రహకారకాయ నమః
ఓం శరణాగత వత్సలాయ నమః
ఓం భక్తి శక్తి ప్రదాయ నమః
ఓం జ్ఞాన వైరాగ్య ప్రదాయ నమః
ఓం ప్రేమప్రదాయ నమః
ఓం సంశయహృదయ దౌర్బల్య
పాపకర్మ వాసనాక్షయకరాయ నమః
ఓం హృదయగ్రంథి భేదకాయనమః
ఓం కర్మ ధ్వంసినే నమః
ఓం శుద్ధసత్వ స్థితాయనమః
ఓం గుణాతీత గుణాత్మనే నమః
ఓం అనంతకల్యాణ గుణాయనమః
ఓం అమిత పరాక్రమాయ నమః
ఓం జయినే నమః
ఓం దుర్ధర్షాక్షోభ్యాయ నమః
ఓం త్రిలోకేషు అవిఘాత
గతయే నమః
ఓం అశక్య రహితాయనమః
ఓం సర్వశక్తిమూర్తయేనమః
ఓం సురూపసుందరాయ నమః
ఓం సులోచనాయ నమః
ఓంబహురూప విశ్వమూర్తయేనమః
ఓం అరూపావ్యక్తాయ నమః
ఓం అచింత్యాయ నమః
ఓం సూక్ష్మాయ నమః
ఓం సర్వాంతర్యామిణేనమః
ఓం మనోవాగతీతాయనమః
ఓం ప్రేమమూర్తయే నమః
ఓం సులభ దుర్లభాయ నమః
ఓంఅసహాయసహాయాయనమః

ఓంఅనాథనాథ దీనబాంధవే నమః
ఓం సర్వభార భృతే నమః
ఓం అకర్మానేకకర్మసుకర్మణేనమః
ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః
ఓం తీర్థాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం సతాంగతయే నమః
ఓం సత్పారాయణాయ నమః
ఓం లోకనాథాయ నమః
ఓం పావనానఘాయ నమః
ఓం అమృతాంశవే నమః
ఓం భాస్కర ప్రభాయనమః
ఓం బ్రహ్మచర్య తపశ్చర్యాది
సువ్రతాయ నమః
ఓంసత్యధర్మపరాయణాయ నమః
ఓం సిద్దేశ్వరాయ నమః
ఓం సిద్ధ సంకల్పాయనమః
ఓం యోగేశ్వరాయ నమః
ఓం భగవతే నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం సత్పురుషాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం సత్యతత్త్వ బోధకాయ నమః
ఓం కామాదిషడ్వైరిధ్వంసినే నమః
ఓం అభేదానందాను భవప్రదాయనమః
ఓం సర్వమత సమ్మతాయ నమః
ఓం శ్రీ దక్షిణా మూర్తయే నమః
ఓం శ్రీ వేంకటేశ రమణాయ నమః
ఓంఅద్భుతానంతచర్యాయనమః
ఓం ప్రపన్నార్తి హరాయ నమః
ఓం సంసారసర్వదుఃఖ క్షకరాయనమః
ఓంసర్వవిత్సర్వతోముఖాయనమః
ఓం సర్వాంతర్బహిస్థితాయ నమః
ఓం సర్వమంగళ కరాయ నమః
ఓం సర్వాభీష్ట ప్రదాయనమః
ఓం సమరస సన్మార్గస్థాపనాయ నమః
ఓం సమర్థ సద్గురు
శ్రీ సాయినాథాయ నమః



శ్రీ సాయిబాబా చాలీసా

షిరిడీవాస సాయిప్రభో-జగతికి మూలం నీవేప్రభో
దత్తదిగంబర అవతారం-నీలో సృష్టికి వ్యవహారం
త్రిమూర్తిరూపా ఓ సాయి-కరుణించు కాపాడోయి
దరిశనమీయగరావయ్యా-ముక్తిమార్గంచూపవయా ॥షిర్డి॥
కఫినీవస్త్రముధరియించి-భుజమునకుజోలితగిలించి
నింబవృక్షపుఛాయలలో-ఫకీరు వేషపు ధారణలో
కలియుగమందున-వెలసితివి-త్యాగంసహనంనేర్పితివి
షిరిడీగ్రామం నీవాసం-భక్తులమదిలో నీరూపం ॥షిర్డి॥
చాంద్‌పాటిల్‌ను కలుసుకొని-అతనిబాధలుతీర్చితివి
వెలిగించావు జ్యోతులను-నీవుపయోగించి జలము
అచ్చెరువొందెను ఆగ్రామం-చూసీవింతైనా దృశ్యం ॥షిర్డి॥
బాయిజాచేసెను నీసేవ-ప్రతిఫలమిచ్చావో దేవా
నీ ఆయువును బదులిచ్చి-తాత్యాను నీవు బ్రతికించి
పశుపక్షులను ప్రేమించి-ప్రేమతో వాటిని లాలించి
జీవులపైన మమకారం-చిత్రమయానీవ్యవహారం ॥షిర్డి॥
నీ ద్వారములో నిలిచితిని-నిన్నే నిత్యము కొలిచితిని
అభయమిచ్చి బ్రోవుమయా-ఓ షిరిడీ దయామయా
ధన్యముద్వారక ఓమాయీ-నీలో నిలిచెను శ్రీసాయి
నీ ధునిమంటలవేడిమికి-పాపముపోవునుతాకిడికి ॥షిర్డి॥
ప్రళయకాలము ఆపితివి-భక్తులను నీవు బ్రోచితివి
చేసి మహామ్మారీ నాశం-కాపాడి, షిరిడీ గ్రామం
అగ్నిహోత్రి శాస్త్రికి - లీలా మహాత్మ్యం చూపించి
శ్యామాను బ్రతికించితివి-పాము విషము తొలగించి ॥షిర్డి॥
భక్తభీమాజీకి క్షయరోగం-నశించే అతని సహనం
ఊదీవైద్యం చేసావు-వ్యాధిని మాయం చేసావు
కాకాజీకి ఓ సాయి - విఠల దర్శన మిచ్చితివీ
దామూకిచ్చి సంతానం - కలిగించితివీ సంతోషం ॥షిర్డి॥
కరుణాసింధూకరుణించు-మాపైకరుణాకురిపించు
సర్వం నీకే అర్పితము-పెంచును భక్తిభావమును
ముస్లిం అనుకొని నినుమేఘా-తెలుసుకొనిఆతనిబాధ
దాల్చి శివశంకరరూపం-ఇచ్చావయ్యా దర్శనము ॥షిర్డి॥
డాక్టరుకు నీవు రామునిగాని బల్వంత్‌కు శ్రీదత్తునిగా
నిమోనుకర్‌కు మారుతిగా-చిదంబరకు శ్రీగణపతిగా
మార్తండ్‌కు ఖండోబాగా-గణూకు సత్యదేవునిగా
నరసింహస్వామిగా జోషికి-దర్శినమిచ్చిన శ్రీసాయి ॥షిర్డి॥
రేయీపగలూ నీధ్యానం-నిత్యం నీ లీలాపఠనం
భక్తితో చెయ్యండి ధ్యానం-లభించును ముక్తికిమార్గం
పదకొండూ నీవచనాలు-బాబా మాకవివేదాలు
శరణని వచ్చినభక్తులను-కరుణించినీవు బ్రోచితివి ॥షిర్డి॥

అందరిలో నీరూపం–నీ మహిమా అతిశక్తిమయం
ఓసాయి మేము మూఢులం–ఒసగుమయా నీవు జ్ఞానమును
సృష్టికి నీవేనయమూలం–సాయిమేము సేవకులం
సాయినామంతలచెదము–నిత్యంసాయినికొలిచెదము ॥షిర్డి॥
భక్తిభావన తెలుసుకొని–సాయిని మదిలో నిలుపుకొని
చిత్తముతో సాయిధ్యానం–చెయ్యాలండి ప్రతినిత్యం
బాబాకాల్చినధుని ఊది–నివారించును అది వ్యాధి
సమాధినుండి శ్రీసాయి–భక్తులను కాపాడువోయి ॥షిర్డి॥
మన ప్రశ్నలకుజవాబులు–తెలుపును సాయిచరితములు
వినండి లేకచదవండి–సాయిసత్యము చూడండి
సత్సంగమును చేయండి–సాయి స్వప్నము పొందండి
భేదభావమును మానండి–సాయీమనసద్గురువండి ॥షిర్డి॥
వందనమయ్యా పరమేశా–ఆపద్బాంధవ సాయీశా
మాపాపములు కడతేర్చు–మా మదికోరిక నెరవేర్చు
కరుణామూర్తీ ఓసాయి–కరుణతో మము దరిచేర్చోయి
మా మనస్సే నీ మందిరము–మాపలుకులే నీకునైవేద్యం
శ్రీసచ్చిదానంద సద్గురుసాయినాథ్‌మహరాజ్‌కి జై! ॥షిర్డి॥

శ్రీకృష్ణాష్టకమ్



వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్ధనం ।
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ॥ 1
అతసీపుష్ప సంకాశం హారనూపుర శోభితం ।
రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ॥ 2
కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం ।
విలసత్కుండల ధరం దేవం కృష్ణం వందే జగద్గురుం ॥ 3
మన్దారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం
బర్హిపింఛావచూడాంగం కృష్ణంవందే జగద్గురుమ్ ॥ 4
ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీలజీమూత సన్నిభం
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగుద్గురుం ॥ 5
రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితం ।
అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం ॥ 6
గోపికానాం కుచ ద్వంద్వ కుంకుమాంకిత వక్షసం ।
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుం ॥ 7
శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం ।
శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం ॥ 8
ఫలశ్రుతి :
కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ ।
కోటి జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి ॥ 9

శ్రీ శివాష్టోత్తరశతనామావళిః

ఓం శివాయ నమః
ఓం మహేశ్వరాయ నమః
ఓం శంభవే నమః
ఓం పినాకినే నమః
ఓం శశిశేఖరాయ నమః
ఓం వామదేవాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం కపర్దినే నమః
ఓం నీలలోహితాయ నమః
ఓం శంకరాయ నమః
ఓం శూలపాణయే నమః
ఓం ఖట్వాంగినే నమః
ఓం విష్ణువల్లభాయ నమః
ఓం శిపివిష్టాయ నమః
ఓం అంబికానాథాయ నమః
ఓం శ్రీకంఠాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం భవాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం త్రిలోకేశాయ నమః
ఓం శితికంఠాయనమః
ఓం శివాప్రియాయ నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం కపాలినేనమః
ఓం కామారయే నమః
ఓంఅంధకాసురసూదనాయనమః
ఓం గంగాధరాయ నమః
ఓం లలాటాక్షాయ నమః
ఓం కాలకాలాయ నమః
ఓం కృపానిధయే నమః
ఓం భీమాయ నమః
ఓం పరశుహస్తాయనమః
ఓం మృగపాణయే నమః
ఓం జటాధరాయ నమః
ఓం కైలాసవాసినే నమః
ఓం కవచినే నమః
ఓం కఠోరాయ నమః
ఓం త్రిపురాంతకాయనమః
ఓం వృషాంకాయనమః
ఓం వృషభారూఢాయ నమః
ఓం భస్మోద్ధూళితవిగ్రహాయనమః
ఓం సామప్రియాయనమః
ఓం సర్వమయాయ నమః
ఓం త్రయీమూర్తయే నమః
ఓం అనీశ్వరాయ నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం పరమాత్మనేనమః
ఓం సోమసూర్యాగ్నిలోచనాయనమః
ఓం హవిషే నమః
ఓం యజ్ఞమయాయనమః
ఓం సోమాయ నమః
ఓం పంచవక్త్రాయనమః
ఓం సదాశివాయ నమః
ఓం విశ్వేశ్వరాయ నమః
ఓం వీరభద్రాయ నమః
ఓం గణనాథాయనమః
ఓం ప్రజాపతయే నమః
ఓం హిరణ్యరేతసే నమః
ఓం దుర్ధర్షాయ నమః
ఓం గిరీశాయ నమః
ఓం గిరిశాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం భుజంగభూషణాయనమః
ఓం భర్గాయ నమః
ఓం గిరిధన్వినే నమః
ఓం గిరి ప్రియాయ నమః
ఓం కృత్తివాససే నమః
ఓం పురారాతయే నమః
ఓం భగవతే నమః
ఓం ప్రమథాధిపాయనమః
ఓం మృత్యుంజయాయ నమః
ఓం సూక్ష్మతనవే నమః
ఓం జగద్వ్యాపినే నమః
ఓం జగద్గురవే నమః
ఓం వ్యోమకేశాయ నమః
ఓం మహాసేనజనకాయనమః
ఓం చారువిక్రయాయనమః
ఓం రుద్రాయనమః
ఓం భూతపతయే నమః
ఓం స్థాణవే నమః
ఓం అహిర్బుధ్న్యాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం అష్టమూర్తయే నమః
ఓం అనేకాత్మనేనమః
ఓం సాత్త్వికాయ నమః
ఓం శుద్ధవిగ్రహాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం ఖండపరశవే నమః
ఓం అజాయ నమః
ఓం పాశవిమోచకాయనమః
ఓం మృడాయ నమః
ఓం పశుపతయే నమః
ఓం దేవాయ నమః
ఓం మహాదేవాయనమః
ఓం అవ్యయాయ నమః
ఓం హరయే నమః
ఓం పూషదంతభిదే నమః
ఓం అవ్యగ్రాయ నమః
ఓం దక్షాధ్వరహరాయనమః
ఓం హరాయ నమః
ఓం భగనేత్రభిదే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రపాదే నమః
ఓం అపవర్గప్రదాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం తారకాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః

మహాసంపదలిచ్చు - మణిద్వీప వర్ణన

1. మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని
మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువైయింది
2. సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు
అచంచలంబగు మనో సుఖాలు మణి ద్వీపానికి మహానిధులు
3. లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు
లక్షల లక్షల లక్ష్మీపతులు మణి ద్వీపానికి మహానిధులు
4. పారిజాత వన సౌగంధాలు సురాధినాధుల సత్సంగాలౌ
గంధర్వాదుల గాన స్వరాలు మణి ద్వీపానికి మహానిధులు
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
దేవదేవుల నివాసము అదియే కైవల్యం
5. పద్మరాగములు సువర్ణమణులు పది ఆమడల పొడవునగలవు
మధురమధురమగు చందనసుధలు మణిద్వీపానికి మహానిధులు
6. అరువది నాలుగు కళామతల్లులు వరాలనొసగే పదారుశక్తులు
పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు
7. అష్టసిద్ధులు నవనవ నిధులు అష్టదిక్కులూ దిక్పాలకులు
సృష్టికర్తలు సురలోకాలౌ మణిద్వీపానికి మహానిధులు
8. కోటిసూర్యులుప్రపంచకాంతులు కోటిచంద్రులచల్లనివెలుగులు
కోటితారకల వెలుగుజిలుగులు మణిద్వీపానికి మహానిధులు
9. కంచుగోడల ప్రాకారాలు రాగిగోడల చతురస్రాలు
ఏడామడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు
10. పంచామృతమయ సరోవరాలు పంచలోహమయప్రాకారాలు
ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు
11. ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపుకోటలు వైఢూర్యాలు
పుష్యరాగమణిప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు
12. సప్తకోటి ఘన మంత్రవిద్యలుసర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు
శ్రీగాయత్రీ జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు॥భువ॥
13. మిలమిలలాడే ముత్యపురాశులు తళతళలాడే చంద్రకాంతములు
విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు
14. కుబేర ఇంద్రవరుణదేవులు శుభాలనొసగే అగ్నివాయువులు
భూమిగణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు
15. భక్తిజ్ఞాన వైరాగ్యసిద్ధులు పంచభూతములు పంచశక్తులు
సప్తఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు
16. కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిలమహాగ్రహాలు
ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు
17. మంత్రిణి దండిని శక్తిసేవలు కాళి కరాళి సేనాపతులు
ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు
18. సువర్ణరజిత సుందరగిరులు అనంతదేవి పరిచారికలు
గోమేధికమణి నిర్మితగుహలు మణిద్వీపానికి మహానిధులు

19. సప్తసముద్రములనంత నిధులు యక్షకిన్నెర కింపురుషాదులు
నానాజగములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు
20. మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు
సృష్టిస్థితిలయాకారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు
21. కోటి ప్రకృతుల సౌందర్యాలు సకలవేదములు ఉపనిషత్తులు
పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు
22. దివ్య ఫలముల దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు
దివ్యజగములు దివ్యశక్తులు మణిద్వీపానికి మహానిధులు
23. శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంతభవనములు
మణినిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు
24. పంచభూతములు యాజమాన్యాలు ప్రాళసాలం అనేక శక్తులు
సంతాన వృక్షసముదాయాలు మణిద్వీపానికి మహానిధులు
25. చింతామణులు నవరాత్రులు నూరామడల వజ్రరాసులు
వసంతవనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు
26. దుఃఖము తెలియని దేవీ సేవలు నటనాట్యాలు సంగీతాలు
ధనకనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు
27. పదనాల్గు లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము గలదు
సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరికది శాశ్వతస్థానం
28. చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల పంచముపైన
మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో
29. మణిగణ ఖచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి
సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో
30. పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో
అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది ॥2॥
31. నూతన గృహములు కట్టినవారు మణిద్వీప వర్ణన తొమ్మిదిసార్లు
చదివిన చాలు అంతా శుభమే అష్టసంపదల తులతూగేరు॥2॥
32. శివకవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీపవర్ణన చదివిన చోట
తిష్టవేసుకొని కూర్చొనునంటా కోటిశుభాలనుసమకూర్చుకొనుటకై
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపం
దేవదేవుల నివాసము అదియే కైవల్యం ॥భు॥

మంగళహారతి

శ్రీ త్రిపురసుందరికి మణిద్వీపవాసినికి ।
మంగళమ్ జయమంగళమ్ నిత్య శుభమంగళమ్ ॥
ఓంకార రూపిణికి హ్రీంకార వాసినికి శ్రీం బీజవాహినికి ।
మంగళమ్ జయమంగళమ్ నిత్య శుభమంగళమ్ ॥
ఆపదలు బాపేటి సపందలనొసగేటి శ్రీనగరవాసినికి ।
మంగళమ్ జయమంగళమ్ నిత్య శుభమంగళమ్ ॥
వేదాలు నాదాలు శిరసొంచి మొక్కేటి శ్రీరత్నసింహాసినికి ।
మంగళమ్ జయమంగళమ్ నిత్య శుభమంగళమ్ ॥

శ్రీ లలితా చాలీసా

1. లలితామాతాశంభుప్రియా జగతికిమూలం నీవమ్మా
శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారం
2. హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప
చండునిముండుని సంహారం చాముండేశ్వరి అవతారం
3. పద్మరేకుల కాంతులలో బాలాత్రిపురసుందరిగా
హంసవాహనారూఢిణిగా వేదమాతవైవచ్చితివి
4. శ్వేత వస్త్రముధరియించి అక్షరమాలను పట్టుకొని
భక్తిమార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి
5. నిత్య అన్నాదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ
ఆదిభిక్షువై వచ్చాడు సాక్షాదాపరమేశ్వరుడు
6. కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రముగా
కామితార్థప్రదాయనిగా కంచికామాక్షివైనావు
7. శ్రీచక్రరాజనిలయనిగా శ్రీమత్ త్రిపురసుందరిగా
సిరిసంపదలు ఇవ్వమ్మా శ్రీమహాలక్ష్మిగ రావమ్మా
8. మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో
మహిషాసురుని చంపితివి ముల్లోకాలను ఏలితివి
9. పసిడి వెన్నెల కాంతులలో పట్టువస్త్రపుధారణలో
పారిజాతపు మాలలో పార్వతిదేవిగ వచ్చితివి
10. రక్తవస్త్రపు ధరయించి రణరంగమున ప్రవేశించి
రక్తబీజుని హతమార్చి రమ్యకపర్థినివైనావు
11. కార్తికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి
కలియుగమంతా కాపాడ కనకదుర్గవై వెలసితివి
12. రామలింగేశ్వరుని రాణివిగా రవికులసోముని రమణివిగా
రమావాణీ సేవితగా రాజరాజేశ్వరివైనావు
13. ఖడ్గం, శూలం ధరియించి పాశుపతాస్త్రము చేబూని
శంభు నిశుంభుల దునిమాడి వచ్చింది శ్రీశ్యామలగా
14. మహామంత్రాధి దేవతగా లలితాత్రిపురసుందరిగా
దారిద్ర్య బాధలు తొలగించి మహదానందము కలిగించె
15. ఆర్తత్రాణపరాయణివే అద్వైతామృతవర్షిణివే
ఆదిశంకరపూజితవే అపర్ణాదేవి రావమ్మా
16. విష్ణుపాదమున జనియించి గంగావతారము ఎత్తితివి
భాగీరథుడు నిను కొలువ భూలోకానికి వచ్చితివి ॥ల॥
17. ఆశుతోషునిమెప్పించి అర్ధశరీరం దాల్చితివి
ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ
18. దక్షుని ఇంట జనియించి సతీదేవిగా చాలించి
అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ
19. శంఖుచక్రము ధరియించి రాక్షస సంహారముచేసి
లోకరక్షణ చేసావు భక్తులమదిలో నిలిచావు
20. పరాభట్టారిక దేవతగా పరమశాంత స్వరూపిణిగా
చిరునవ్వులను చిందిస్తూ చెరుకుగడను ధరయించితివి

21. పంచదశాక్షరి మంత్రాధితగా పరమేశ్వర పరమేశ్వరితో
ప్రమథగణములు కొలువుండ కైలాసంబే పులకించె
22. సురులు అసురులు అందరును శిరసును వంచి మ్రొక్కంగా
మాణిక్యాలకాంతులతో నీ పాదములు మెరిసినవి
23. మూలాధారచక్రములో యోగినులకు అధీశ్వరియై
అంకుశాయుధధారిణిగా భాసిల్లెను శ్రీ జగదంబ
24. సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిణి రూపొంది
శంఖనాదము చేసితివి సింహవాహినిగ వచ్చితివి ॥ల॥
25. మహామేరువు నిలయనివి మందార కుసుమమాలలతో
మునులందరు నిను కొలవంగ మోక్షమార్గము చూపితివి
26. చిదంబరేశ్వరి నీ లీల చిద్విలాసమే నీ సృష్టి
చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిందించె
27. అంబా శాంభవి అవతారం అమృతపానం నీ నామం
అద్భుతమైనది నీ మహిమ అతిసుందరము నీ రూపం
28. అమ్మలగన్న అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా
జ్ఞానప్రసూనా రావమ్మా జ్ఞానము నందరికివ్వమ్మా
29. నిష్ఠతో నిన్నే కొలచెదము నీ పూజలనే చేసెదము
కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మము కాపాడు
30. రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప
అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి
31. అరుణారుణపు కాంతులలో అగ్నివర్ణపు జ్వాలలలో
అసురులనందరను దునుమాడి అపరాజితవై వచ్చితివి.
32. గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా
భూలోకానికి వచ్చితివి భక్తులకోర్కెలు తీర్చితివి॥ల॥
33. పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా
అందిరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి
34. కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మా
దరిశనమియ్యగ రావమ్మా భక్తుల కష్టం తీర్చమ్మా
35. ఏ విధముగ నిను కొలిచినను ఏ పేరున నిను పిలచినను
మాతృహృదయవై దయచూపు కరుణామూర్తిగ కాపాడు
36. మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసు నీకే ఇచ్చితిమి
మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి
37. త్రిమాతృరూపా లలితమ్మా సృష్టి స్థితి లయకారిణివి
నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మా తరమవునా
38. ఆశ్రితులందరురారండి అమ్మరూపము చూడండి
అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము
39. సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి
సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు
40. మంగళగౌరీ రూపమును మనసుల నిండా నింపండి
మహాదేవికి మనమంతా మంగళ హారతులిద్దాము॥ల॥

శ్రీ ఆదిశంకరాచార్య విరచిత **కాలభైరవాష్టకమ్**

దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం
వ్యాళ యజ్ఞసూత్ర మిందు శేఖరం కృపాకరమ్
నారదాది యోగిబృంద వందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే. 1

భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్
కాలకాలమంబుజాక్ష మక్షశూల మక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే. 2

శూలటంకపాశదండపాణిమాదికారణం
శ్యామకాయమాది దేవ మక్షరం నిరామయమ్
భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే. 3

భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహమ్
నిక్వణన్మనోజ్ఞ హేమకింకిణీలసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే. 4

ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశ మోచకం సుశర్మదాయకం విభుమ్
స్వర్ణ వర్ణ కేశపాశ శోభితాంగ మండలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే. 5

రత్నపాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం
నిత్యమ ద్వితీయ మిష్టదైవతం నిరంజనమ్
మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్ర భీషణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే. 6

అట్టహాసభిన్న పద్మజాండకోశ సంతతిం
దృష్టిపాతనష్టపాప జాలముగ్ర నాశనమ్
అష్టసిద్ధి దాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే. 7

భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసిలోక పుణ్యపాపశోధకం విభుమ్
నీతిమార్గకోవిదం పురాతనం జగత్ప్రభుం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే. 8

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తి సాధనం విచిత్రపుణ్య వర్ధనమ్
శోకమోహదైన్య లోభకోప తాపనాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువమ్. 9

రుద్రకవచమ్

అస్యశ్రీ రుద్రకవచస్తోత్రమహామంత్రస్య దూర్వాస ఋషిః అనుష్టుప్ఛందః త్ర్యంబకరుద్రో దేవతా ఓం బీజం, హ్రీం శక్తిః క్రోం కీలకం మమ మనోభీష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః హ్రామిత్యాది షడ్దిర్ఘైషడంగన్యాసః.

శాన్తం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రమ్
శూలంవజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహన్తమ్
నాగంపాశం చ ఘణ్టాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే
నానాలంకారయుక్తాం స్ఫటిక మణి నిభం పార్వతీశం నమామి.

దూర్వాస ఉవాచ :



ప్రణమ్య శిరసా దేవం స్వయంభుం పరమేశ్వరమ్
ఏకం సర్వగతం దేవం సర్వదేవమయం విభుమ్. 1

రుద్రవర్మ ప్రవక్ష్యామి అంగప్రాణస్య రక్షయే
అహోరాత్రమయం దేవం రక్షార్థం నిర్మితం పురా. 2

రుద్రో మే చాగ్రతః పాతు పాతు పార్శ్వౌ హరస్తథా
శిరో మే ఈశ్వరః పాతు లలాటం నీలలోహితః 3

నేత్రయోస్త్ర్యంబకః పాతు ముఖం పాతు మహేశ్వరః
కర్ణయోః పాతు మే శంభుర్నాసికాయాం సదాశివః 4

వాగీశః పాతు మే జిహ్వా మోష్ఠౌ పాత్వంబికాపతిః
శ్రీకంఠః పాతు మే గ్రీవాం బాహూంశ్చైవ పినాకధృత్ 5

హృదయం మే మహాదేవ ఈశ్వరోవ్యాత్ స్తనాంతరమ్
నాభిం కటిం సవక్షశ్చ పాతు శర్వ ఉమాపతిః 6

బాహుమధ్యాంతరం చైవ సూక్ష్మరూప స్సదాశివః
సర్వం రక్షతు సర్వేశో గాత్రాణి చ యథాక్రమమ్. 7

వజ్రశక్తిధరం చైవ పాశాంకుశధరం తథా
గండశూలధరం నిత్యం రక్షతు త్రిదశేశ్వరః 8

ప్రస్థానేషు పదే చైవ వృక్షమూలే నదీతటే
సంధ్యాయాం రాజభవనే విరూపాక్షస్తు పాతుమామ్ 9

శీతోష్ణా దథ కాలేషు తుహిన ద్రుమకంటకే
నిర్మనుష్యేఽసమేమార్గే త్రాహిమాం వృషభధ్వజ 10

ఇత్యేత ద్రుద్రకవచం పవిత్రం పాపనాశనమ్
మహాదేవప్రసాదేన దుర్వాసో మునికల్పితమ్ 11

మమాఖ్యాతం సమానేన న భయం విందతి క్వచిత్
ప్రాప్నోతి పరమారోగ్యం పుణ్యమాయుష్యవర్ధనమ్ 12

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్
కన్యార్థీ లభతే కన్యాం న భయం విందతే క్వచిత్ 13

అపుత్రో లభతే పుత్రం మోక్షార్థీ మోక్షమాప్నుయాత్
త్రాహి త్రాహి మహాదేవ త్రాహి త్రాహిత్రయీమయ 14

త్రాహి మాం పార్వతీనాథ త్రాహి మాం త్రిపురాంతక
పాశం ఖట్వాంగదివ్యాస్త్రం త్రిశూలం రుద్రమేవచ 15

నమస్కరోమి దేవేశ త్రాహి మాం జగదీశ్వర
శత్రుమధ్యే సభామధ్యే గ్రామమధ్యే గృహాంతరే 16


గమనాగమనే చైవ త్రాహి మాం భక్తవత్సల
త్వం చిత్తం త్వం మానసం చ త్వం బుద్ధి స్త్వం పరాయణమ్ 17

కర్మణా మనసాచైవ త్వం బుద్ధిశ్చ యథా సదా
జ్వరభయం ఛింది సర్వజ్వరభయం ఛింది గ్రహభయం ఛింది 18
సర్వశత్రూన్ని వర్త్యాపి సర్వవ్యాధి నివారకమ్
అస్యరుద్రలోకం సగచ్ఛతిశ్రీరుద్రలోకం సగచ్ఛత్యోనమ ఇతి

ఇతి శ్రీ స్కాందపురాణే దూర్వాసఃప్రోక్తం శ్రీ రుద్రకవచమ్.

మార్కండేయకృత**శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రమ్**

నారాయణం పరంబ్రహ్మ సర్వకారణకారకం ।
ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ ॥ 1



సహస్రశీర్షాపురుషో వేంకటేశ శ్శిరోఽవతు ।
ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణం రక్షతు మే హరిః॥ 2

ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు ।
దేవదేవోత్తమః పాయాద్దేహం మే వేంకటేశ్వరః॥ 3

సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజాని రీశ్వరః।
పాలయే న్మామకం కర్మసాఫల్యం నః ప్రయచ్ఛతు ॥ 4

య ఏతద్వజ్రకవచ మభేద్యం వేంకటేశితుః
సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః॥ 5

శ్రీ వేంకటేశ్వర కవచ స్తోత్రం సంపూర్ణం.

శ్రీవేంకటేశ్వర గోవింద నామములు

శ్రీ శ్రీనివాసా గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
భక్తవత్సలా గోవిందా
భాగవతప్రియ గోవిందా
నిత్యనిర్మలా గోవిందా
నీలమేఘశ్యామ గోవిందా
పురాణపురుష గోవిందా
పుండరీకాక్ష గోవిందా
నందనందనా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
నవనీత చోరా గోవిందా
పశుగణపాలక గోవిందా
పాప విమోచన గోవిందా
దుష్టసంహార గోవిందా
దురిత నివారణ గోవిందా
శిష్టపరిపాలక గోవిందా
కష్ట నివారణ గోవిందా
వజ్ర మకుటధర గోవిందా
వరాహమూర్తి గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
గోపీజనలోల గోవిందా
గోవర్ధనోద్ధార గోవిందా
దశరథ నందన గోవిందా
దశముఖ మర్దన గోవిందా
పక్షివాహనా గోవిందా
పాండవప్రియ గోవిందా
మత్స్య కూర్మా గోవిందా
మధుసూదన హరి గోవిందా
వరాహ నరసింహ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
వామన భృగురామ గోవిందా
బలరామానుజ గోవిందా
బౌద్ధకల్కిధర గోవిందా
వేణుగానప్రియ గోవిందా
వేంకటరమణా గోవిందా
సీతానాయక గోవిందా
శ్రిత జనపాలక గోవిందా
దరిద్ర జనపోషక గోవిందా
ధర్మసంస్థాపక గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా

అనాథరక్షక గోవిందా
ఆపద్బాంధవ గోవిందా
శరణాగతవత్సల గోవిందా
కరుణాసాగర గోవిందా
కమలదళాక్షా గోవిందా
కామితఫలదా గోవిందా
పాపనాశనా గోవిందా
పాహి మురారే గోవిందా
శ్రీముద్రాంకిత గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
శ్రీ వత్సాంకిత గోవిందా
ధరణీనాయక గోవిందా
దినకర తేజా గోవిందా
పద్మావతీ ప్రియ గోవిందా
ప్రసన్నమూర్తీ గోవిందా
అభయహస్త ప్రదర్శనగోవిందా
మత్స్యావతారా గోవిందా
శంఖచక్రధర గోవిందా
శార్ఙ్గ గదాధర గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
విరజాతీర్థా గోవిందా
విరోధిమర్ధన గోవిందా
సాలగ్రామ రూప గోవిందా
సహస్రనామా గోవిందా
లక్ష్మీవల్లభ గోవిందా
లక్ష్మణాగ్రజా గోవిందా
కస్తూరితిలకా గోవిందా
కాంచనాంబరధర గోవిందా
గరుడవాహన గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
గజరాజ రక్షక గోవిందా
వానర సేవిత గోవిందా
వారధిబంధన గోవిందా
ఏడుకొండలవాడ గోవిందా
ఏకస్వరూపా గోవిందా
శ్రీరామకృష్ణా గోవిందా
రఘుకుల నందన గోవిందా
ప్రత్యక్షదేవా గోవిందా
పరమ దయాకర గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా

వజ్రకవచధర గోవిందా
వైజయంతిమాలా గోవిందా
వడ్డికాసులవాడా గోవిందా
వసుదేవ తనయా గోవిందా
బిల్వపత్రార్చిత గోవిందా
భిక్షుక సంస్తుత గోవిందా
స్త్రీ పుంరూపా గోవిందా
శివకేశమూర్తి గోవిందా
బ్రహ్మాండరూపా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
భక్త రక్షకా గోవిందా
నిత్యకళ్యాణా గోవిందా
నీరజనాభా గోవిందా
హాథీరామప్రియ గోవిందా
హరిసర్వోత్తమ గోవిందా
జనార్ధనమూర్తీ గోవిందా
జగత్సాక్షిరూప గోవిందా
అభిషేకప్రియ గోవిందా
ఆపన్నివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
రత్నకిరీటా గోవిందా
రామానుజనుత గోవిందా
స్వయంప్రకాశీ గోవిందా
ఆశ్రితపక్షా గోవిందా
నిత్యరక్షకా గోవిందా
నిఖిలలోకేశ గోవిందా
ఆనందరూపా గోవిందా
ఆద్యంతరహితా గోవిందా
ఇహపరదాయక గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా
ఇభరాజరక్షక గోవిందా
పరమదయాళూ గోవిందా
పద్మనాభ హరి గోవిందా
తిరుమల వాసా గోవిందా
తులసీ వనమాల గోవిందా
శ్రీశేషశయన గోవిందా
శేషాద్రి నిలయా గోవిందా
శ్రీ శ్రీనివాసా గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా

ఓం శ్శాంతి శ్శాంతి శ్శాంతిః

శ్రీ లలితా సహస్ర నామావళిః

(ప్రతి నామానికి ముందు 'ఓంఐంహ్రీంశ్రీం', చివర 'నమః' చేర్చి చదువుకొనవలెను.)

శ్రీ మాత్రే నమః
శ్రీమహారాజ్ఞ్యై
శ్రీమత్సింహాసనేశ్వర్యై
చిదగ్నికుండసంభూతాయై
దేవకార్యసముద్యతాయై
ఉద్యద్భాను సహస్రాభాయై
చతుర్బాహు సమన్వితాయై
రాగస్వరూపపాశాఢ్యాయై
క్రోధాకారాంకుశోజ్జ్వలాయై
మనోరూపేక్షుకోదండాయై10
పంచతన్మాత్రసాయకాయై
నిజారుణప్రభాపూరమజ్జ
ద్బ్రహ్మాండమండలాయై
చంపకాశోకపున్నాగ
సౌగంధికలసత్కచాయై
కురువిందమణిశ్రేణీ
కనత్కోటీరమండితాయై
అష్టమీచంద్రవిభ్రాజదళిక
స్థలశోభితాయై
ముఖచంద్రకళంకాభ
మృగనాభివిశేషకాయై
వదనస్మరమాంగల్యగృహ
తోరణచిల్లికాయై
వక్త్రలక్ష్మీపరీవాహచల
-న్మీనాభలోచనాయై
నవచంపకపుష్పాభనాసాదండ
-విరాజితాయై
తారాకాంతితిరస్కారి నాసాభ
రణభాసురాయై 20
కదంబమంజరీక్లుప్తకర్ణపూర
-మనోహరాయై
తాటంకయుగళీభూత తప
నోడుపమండలాయై
పద్మరాగశిలాదర్శపరిభావిక
పోలభువే
నవవిద్రుమబింబశ్రీ
-న్యక్కా రిరదనచ్ఛదాయై
శుద్ధవిద్యాంకురాకారద్విజ
పంక్తిద్వయోజ్జ్వలాయై
కర్పూరవీటికామోద
సమాకర్షద్దిగంతరాయై
నిజసల్లాపమాధుర్యవిని
ర్భర్త్సితకచ్ఛప్యై
మందస్మితప్రభాపూరమజ్జ
త్కామేశ మానసాయై
అనాకలిత సాదృశ్యచుబుక
శ్రీవిరాజితాయై
కామేశబద్ధ మాంగల్యసూత్ర
శోభితకంధరాయై 30
కనకాంగదకేయూర
కమనీయభుజాన్వితాయై
రత్నగ్రైవేయ చింతాకలోల
ముక్తాఫలాన్వితాయై
కామేశ్వరప్రేమరత్నమణి
ప్రతిపణస్తన్యై
నాభ్యాలవాలరోమాళిలతా
ఫలకుచద్వయ్యై
లక్ష్యరోమలతాధారతా
సమున్నేయమధ్యమాయై
స్తనభారదళన్మధ్య
పట్టబద్ధవళిత్రయాయై
అరుణారుణ కౌసుంభవ
స్త్రభాస్వత్కటీ తట్యై
రత్నకింకిణికా రమ్యరశ
నాదామభూషితాయై
కామేశజ్ఞాతసౌభాగ్యమార్దవో
రుద్వయాన్వితాయై
మాణిక్య మకుటాకార
జాను ద్వయవిరాజితాయై
ఇంద్ర గోపపరిక్షిప్తస్మరతూ
ణాభ జంఘికాయై
గూఢ గుల్ఫాయై
కూర్మపృష్ఠ జయిష్ణు
ప్రపదాన్వితాయై
నఖదీధితి సంఛన్ననమజ్జన
తమోగుణాయై
పదద్వయ ప్రభాజాల
పరాకృత సరోరుహాయై
శింజానమణిమంజీర
మండితశ్రీపదాంబుజాయై
మరాళీమందగమనాయై
మహాలావణ్య శేవధయే
సర్వారుణాయై
అనవద్యాంగ్యై50
సర్వాభరణ భూషితాయై
శివకామేశ్వరాంకస్థాయై
శివాయై
స్వాధీనవల్లభాయై
సుమేరు శృంగమధ్యస్థాయై
శ్రీమన్నగర నాయికాయై
చింతామణి గృహాంతస్థాయై
పంచబ్రహ్మాసనస్థితాయై
మహాపద్మాటవీ సంస్థాయై
కదంబవనవాసిన్యై 60
సుధాసాగర మధ్యస్థాయై
కామాక్ష్యై
కామదాయిన్యై
దేవర్షి గణసంఘాతస్తూయ
మానాత్మ వైభవాయై
భండాసుర వధోద్యుక్తశక్తి
సేనాసమన్వితాయై
సంపత్కరీ సమారూఢ
సింధురవ్రజ సేవితాయై
అశ్వారూఢాధిష్ఠి తాశ్వకోటి
కోటభిరావృతాయై
చక్రరాజరథారూఢ సర్వాయు
ధపరిష్కృతాయై
గేయచక్రరథారూఢ మంత్రిణీ
పరిసేవితాయై
కిరిచక్ర రథారూఢదండనాథ
పురస్కృతాయై 70
జ్వాలామాలి నికాక్షిప్తవహ్ని
ప్రాకార మధ్యగాయై
భండసైన్య వధోద్యుక్త
శక్తివిక్రమహర్షితాయై
నిత్యాపరాక్రమాటోప
నిరీక్షణ సముత్సుకాయై
భండపుత్ర వధోద్యుక్త
బాలావిక్రమనందితాయై
మంత్రిణ్యంబా విరచిత
విషంగ వధతోషితాయై
విశుక్ర ప్రాణహరణ
వారాహీవీర్యనందితాయై
కామేశ్వర ముఖాలోక
కల్పితశ్రీగణేశ్వరాయై

మహాగణేశనిర్భిన్న విఘ్న
యంత్ర ప్రహర్షితాయై
భండా సురేంద్ర నిర్ముక్త
శస్త్రప్రత్యస్త్రవర్షిణ్యై
కరాంగుళి నఖోత్పన్న
-నారాయణదశాకృత్యై80
మహాపాశుపతాస్త్రాగ్ని
-నిర్దగ్ధాసురసైనికాయై
కామేశ్వరాస్త్ర నిర్దగ్ధసభండా
సురశూన్యకాయై
బ్రహ్మోపేంద్ర మహేంద్రాది
దేవసంస్తుత వైభవాయై
హరనేత్రాగ్ని సందగ్ధ
కామసం జీవ నౌషద్యై
శ్రీమద్వా గ్భవకూటైకస్వరూ
పముఖ పంకజాయై
కంఠాధఃకటి పర్యంత
మధ్యకూట స్వరూపిణ్యై
శక్తికూటైక తాపన్నకట్యధో
భాగధారిణ్యైనమః
మూలమంత్రాత్మికాయై
మూలకూటత్రయకళేబరాయై
కులామృతైక రసికాయై90
కులసంకేత పాలిన్యై
కులాంగనాయై
కులాంతస్థాయై
కౌలిన్యై
కులయోగిన్యై
అకులాయై
సమయాంతస్థాయై
సమయాంతస్థాయై
సమయాచార తత్పరాయై
మూలాధారైక నిలయాయై
బ్రహ్మగ్రంథి విభేధిన్యై
మణిపూరాంతరుదితాయై
విష్ణుగ్రంథి విభేదన్యై 100
ఆజ్ఞాచక్రాంతరాళస్థాయై
రుద్రగ్రంథి విభేదిన్యై
సహస్రారాంబుజారూఢాయై
సుధాసారాభివర్షిణ్యై
తటిల్లతా సమరుచ్యై
షట్చక్రోపరి సంస్థితాయై
మహాశక్త్యై
కుండలిన్యై 110
బిసతంతుతనీయస్యై

భవాన్యై
భావనాగమ్యాయై
భవారణ్య కుఠారికాయై
భద్రప్రియాయై
భద్రమూర్త్యై
భక్తసౌభాగ్యదాయిన్యై
భక్తిప్రియాయై
భక్తిగమ్యాయై
భక్తివశ్యాయై 120
భయాపహాయై
శాంభవ్యై
శారదారాధ్యాయై
శర్వాణ్యై
శర్మదాయిన్యై
శాంకర్యై
శ్రీకర్యై
సాధ్వ్యై
శరచ్చంద్రనిభాననాయై
శాతోదర్యై 130
శాంతిమత్యై
నిరాధారాయై
నిరంజనాయై
నిర్లేపాయై
నిర్మలాయై, నిత్యాయై
నిరాకారాయై
నిరాకులాయై
నిర్గుణాయై
నిష్కళాయై 140
శాంతాయై
నిష్కామాయై
నిరుపప్లవాయై
నిత్యముక్తాయై
నిర్వికారాయై
నిష్ప్రపంచాయై
నిరాశ్రయాయై
నిత్యశుద్ధాయై
నిత్యబుద్ధాయై
నిరవద్యాయై 150
నిరంతరాయై
నిష్కారణాయై
నిష్కళంకాయై
నిరుపాధయే
నిరీశ్వరాయై
నీరాగాయై
రాగమథనాయై

నిర్మదాయై, మదనాశిన్యై
నిశ్చింతాయై 160
నిరహంకారయై
నిర్మోహాయై
మోహనాశిన్యై
నిర్మమాయై
మమతాహంత్ర్యై
నిష్పాపాయై
పాపనాశిన్యై
నిష్క్రోధాయై
క్రోధశమన్యై
నిర్లోభాయై 170
లోభనాశిన్యై
నిస్సంశయాయై
సంశయఘ్న్యై
నిర్భవాయై
భవనాశిన్యై
నిర్వికల్పాయై
నిరాబాధాయై
నిర్భేదాయై
భేదనాశిన్యై
నిర్నాశాయై 180
మృత్యుమథన్యై
నిష్క్రియాయై
నిష్పరిగ్రహాయై
నిస్తులాయై
నీలచికురాయై
నిరపాయాయై
నిరత్యయాయై
దుర్లభాయై
దుర్గమాయై
దుర్గాయై 190
దుఃఖహంత్ర్యై
సుఖప్రదాయై
దుష్టదూరాయై
దురాచారశమన్యై
దోషవర్జితాయై
సర్వజ్ఞాయై
సాంద్రకరుణాయై
సమానాధికవర్జితాయై
సర్వశక్తిమయ్యై
సర్వమంగళాయై 200
సద్గతి ప్రదాయై
సర్వేశ్వర్యై

సర్వమయ్యై
సర్వమంత్ర స్వరూపిణ్యై
సర్వమంత్రాత్మికాయై
సర్వతంత్ర రూపాయై
మనోన్మన్యై
మహేశ్వర్యై
మహాదేవ్యై
మహాలక్ష్మ్యై 210
మృడప్రియాయై
ఓం మహారూపాయై
మహాపూజ్యాయై
మహాపాతకనాశిన్యై
మహామాయాయై
మహాసత్త్వాయై
మహాశక్త్యై
మహారత్యై
మహాభోగాయై
మహైశ్వర్యాయై 220
మహావీర్యాయై
మహాబలాయై
మహాబుద్ధ్యై
మహాసిద్ధ్యై
మహాయోగేశ్వరేశ్వర్యై
మహాతంత్రాయై
మహామంత్రాయై
మహాయంత్రాయై
మహాసనాయై
మహాయాగక్రమా
రాధ్యాయై230
మహాభైరవపూజితాయై
మహేశ్వర మహాకల్ప మహా
-తాండవ సాక్షిణ్యై
మహాకామేశ మహిష్యై
మహాత్రిపుర సుందర్యై
చతుష్షష్ట్యుపచారాఢ్యాయై
చతుష్షష్టికళామయ్యై
మహాచతుష్షష్టికోటి యోగినీ
గణసేవితాయై
మనువిద్యాయై
చంద్ర విద్యాయై
చంద్రమండలమధ్యగాయై240
చారురూపాయై
చారుహాసాయై
చారుచంద్ర కళాధరాయై
చరాచరజగన్నాథాయై

చక్రరాజ నికేతనాయై
పార్వత్యై
పద్మనయనాయై
పద్మరాగ సమప్రభాయై
పంచప్రేతాసనాసీనాయై
పంచబ్రహ్మస్వరూపిణ్యై250
చిన్మయ్యై
పరమానందాయై
విజ్ఞాన ఘనరూపిణ్యై
ధ్యానధ్యాతృధ్యేయరూపాయై
ధర్మాధర్మ వివర్జితాయై
విశ్వరూపాయై
జాగరిణ్యై
స్వపంత్యై
తైజసాత్మికాయై
సుప్తాయై 260
ప్రాజ్ఞాత్మికాయై
తుర్యాయై
సర్వావస్థావివర్జితాయై
సృష్టికర్త్ర్యై
బ్రహ్మరూపాయై
గోప్త్ర్యై
గోవిందరూపిణ్యై
సంహారిణ్యై
రుద్రరూపాయై
తిరోధానకర్త్ర్యై 270
ఈశ్వర్యై
సదాశివాయై
అనుగ్రహదాయై
పంచకృత్యపరాయణాయై
భానుమండలమధ్యస్థాయై
భైరవ్యై
భగమాలిన్యై
పద్మాసనాయై
భగవత్యై
పద్మనాభ సహోదర్యై2802
ఉన్మేషనిమిషోత్పన్నవిపన్న
భువనావళ్యై
సహస్రశీర్ష వదనాయై
సహస్రాక్ష్యై
సహస్రపాదే
ఆబ్రహ్మకీట జనన్యై
వర్ణాశ్రమవిధాయిన్యై
నిజాజ్ఞారూపనిగమాయై
పుణ్యాపుణ్యఫలప్రదాయై

శ్రుతిసీమంత సిందూరీ
కృతపదాబ్జధూళికాయై
సకలాగమ సందోహశుక్తి
సంపుటమౌక్తికాయై290
పురుషార్థ ప్రదాయై
పూర్ణాయై
భోగిన్యై
భువనేశ్వర్యై
అంబికాయై
అనాది నిధనాయై
హరి బ్రహేంద్ర సేవితాయై
నారాయణ్యై
నాదరూపాయై
నామరూపవివర్జితాయై300
హ్రీంకార్యై
హ్రీమత్యై
హృద్యాయై
హేయోపాదేయవర్జితాయై
రాజరాజార్చితాయై
రాజ్ఞ్యై
రమ్యాయై
రాజీవలోచనాయై
రంజన్యై
రమణ్యై 310
రస్యాయై
రణత్కింకిణిమేఖలాయై
రమాయై
రాకేందువదనాయై
రతిరూపాయై
రతిప్రియాయై
రక్షాకర్త్ర్యై
రాక్షసఘ్న్యై
రామాయై
రమణలంపటాయై 320
కామ్యాయై
కామకలారూపాయై
కదంబకుసుమప్రియాయై
కల్యాణ్యై
జగతీకందాయై
కరుణారససాగరాయై
కళావత్యై
కళాలాపాయై
కాంతాయై
కాదంబరీ ప్రియాయై 330
వరదాయై

1

వామనయనాయై
వారుణీమదవిహ్వలాయై
విశ్వాధికాయై
వేదవేద్యాయై
వింధ్యాచల నివాసిన్యై
విధాత్ర్యై
వేదజనన్యై
విష్ణుమాయాయై
విలాసిన్యై 340
క్షేత్రస్వరూపాయై
క్షేత్రేశ్యై
క్షేత్రక్షేత్రజ్ఞ పాలిన్యై
క్షయవృద్ధి వినిర్ముక్తాయై
క్షేత్రపాలసమర్చితాయై
విజయాయై
విమలాయై
వంద్యాయై
వందారుజనవత్సలాయై
వాగ్వాదిన్యై 350
వామకేశ్యై
వహ్నిమండలవాసిన్యై
భక్తిమత్కల్పలతికాయై
పశుపాశవిమోచన్యై
సంభృతాశేష పాషండాయై
సదాచార ప్రవర్తికాయై
తాపత్రయాగ్ని సంతప్త
సమాహ్లాదన చంద్రికాయై
తరుణ్యై
తాపసారాధ్యాయై
తను మధ్యాయై 360
తమోపహాయై
చిత్యై
తత్పదలక్ష్యార్థాయై
చిదేకరసరూపిణ్యై
స్వాత్మానందలవీభూత
బ్రహ్మాద్యానంద సంతత్యై
పరాయై
ప్రత్యక్చితీరూపాయై
పశ్యంత్యై
పరదేవతాయై మధ్యమాయై370
వైఖరీ రూపాయై
భక్తమానసహంసికాయై
కామేశ్వరప్రాణనాడ్యై
కృతజ్ఞాయై
కామపూజితాయై

శృంగారరస సంపూర్ణాయై
జయాయై
జాలంధర స్థితాయై
ఓడ్యాణపీఠ నిలయాయై
బిందుమండల వాసిన్యై380
రహోయాగక్రమారాధ్యాయై
రహస్తర్పణ తర్పితాయై
సద్యఃప్రసాదిన్యై
విశ్వసాక్షిణ్యై
సాక్షివర్జితాయై
షడంగ దేవతాయుక్తాయై
షాడ్గుణ్య పరిపూరితాయై
నిత్యక్లిన్నాయై
నిరుపమాయై
నిర్వాణసుఖదాయిన్యై390
నిత్యాషోడశికారూపాయై
శ్రీకంఠార్ధ శరీరిణ్యై
ప్రభావత్యై
ప్రభారూపాయై
ప్రసిద్ధాయై
పరమేశ్వర్యై
మూలప్రకృత్యై
అవ్యక్తాయై
వ్యక్తావ్యక్తస్వరూపిణ్యై
వ్యాపిన్యై 400
వివిధాకారాయై విద్యాయై
అవిద్యావిద్యాస్వరూపిణ్యై
మహాకామేశనయన కుము
దాహ్లాద కౌముద్యై
భక్తహార్దతమో భేదభానుమ
ద్భానుసంతత్యై
శివదూత్యై
శివారాధ్యాయై
శివమూర్త్యై
శివంకర్యై
శివప్రియాయై
శివపరాయై 410
శిష్టేష్టాయై
శిష్టపూజితాయై
అప్రమేయాయై
స్వప్రకాశాయై
మనోవాచామగోచరాయై
చిచ్ఛక్త్యై
చేతనారూపాయై
జడశక్త్యై

జడాత్మికాయై
గాయత్ర్యై 420
వ్యాహృత్యై
సంధ్యాయై
ద్విజబృంద నిషేవితాయై
తత్త్వాసనాయై
తస్మైమయ్యై తుభ్యం
పంచకోశాంతరస్థితాయై
నిస్సీమ మహిమ్నే
నిత్యయౌవనాయై430
మదశాలిన్యై
మదఘూర్ణితరక్తాక్ష్యై
మదపాటలగండభువే
చందనద్రవదిగ్ధాంగ్యై
చాంపేయకుసుమప్రియాయై
కుశలాయై
కోమలాకారాయై
కురుకుల్లాయై
కుళేశ్వర్యై
కుళకుండాలయాయై440
కౌళమార్గతత్పరసేవితాయై
కుమారగణనాథాంబాయై
తుష్ట్యై, పుష్ట్యై
మత్యై, ధృత్యై
శాంత్యై
స్వస్తిమత్యై
కాంత్యై
నందిన్యై 450
విఘ్ననాశిన్యై
తేజోవత్యై
త్రిణయనాయై
లోలాక్షీ కామరూపిణ్యై
మాలిన్యై
హంసిన్యై, మాత్రే
మలయాచల వాసిన్యై
సుముఖ్యై
నళిన్యై 460
సుభ్రువే, శోభనాయై
సురనాయికాయై
కాలకంఠ్యై
కాంతిమత్యై
క్షోభిణ్యై
సూక్ష్మరూపిణ్యై
వజ్రేశ్వర్యై
వామదేవ్యై

వయో౽వస్థావివర్జితాయై470
సిద్దేశ్వర్యై
సిద్ధవిద్యాయై
సిద్ధమాత్రే
యశస్విన్యై
విశుద్ధిచక్ర నిలయాయై
ఆరక్త వర్ణాయై
త్రిలోచనాయై
ఖట్వాంగాది ప్రహరణాయై
వదనైక సమన్వితాయై
పాయసాన్నప్రియాయై480
త్వక్స్థాయై
పశులోక భయంకర్యై
అమృతాదిమహాశక్తి
సంవృతాయై
డాకినీశ్వర్యై
అనాహతాబ్జ నిలయాయై
శ్యామాభాయై
వదనద్వయాయై
దంష్ట్రోజ్జ్వలాయై
అక్షమాలాది ధరాయై
రుధిరసంస్థితాయై 490
కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతాయై
స్నిగ్ధౌదనప్రియాయై
మహావీరేంద్రవరదాయై
రాకిన్యంబా స్వరూపిణ్యై
మణిపూరాబ్జ నిలయాయై
వదనత్రయ సంయుతాయై
వజ్రాదికాయుధోపేతాయై
డామర్యాదిభిరావృతాయై
రక్తవర్ణాయై 500
మాంసనిష్ఠాయై
గుడాన్నప్రీత మానసాయై
సమస్తభక్త సుఖదాయై
లాకిన్యంబా స్వరూపిణ్యై
స్వాధిష్ఠానాంబుజగతాయై
చతుర్వక్త్రమనోహరాయై
శూలాద్యాయుధసంపన్నాయై
పీతవర్ణాయై
అతిగర్వితాయై
మేదోనిష్ఠాయై
మధుప్రీతాయై510
బందిన్యాది సమన్వితాయై
దధ్యన్నాసక్త హృదయాయై
కాకినీరూప ధారిణ్యై

మూలాధారాంబుజారూఢాయై
పంచవక్త్రాయై
అస్థి సంస్థితాయై
అంకుశాది ప్రహరణాయై
వరదాది నిషేవితాయై
ముద్గౌదనాసక్త చిత్తాయై
సాకిన్యంబాస్వరూపిణ్యై5202
ఆజ్ఞాచక్రాబ్జనిలయాయై
శుక్లవర్ణాయై
షడాననాయై
మజ్జా సంస్థాయై
హంసవతీ ముఖ్యశక్తి
సమన్వితాయై
హరిద్రాన్నైకరసికాయై
హాకినీరూప ధారిణ్యై
సహస్రదళ పద్మస్థాయై
సర్వవర్ణోప శోభితాయై
సర్వాయుధధరాయై530
శుక్లసంస్థితాయై
సర్వతోముఖ్యై
సర్వౌదనప్రీత చిత్తాయై
యాకిన్యంబా స్వరూపిణ్యై
స్వాహాయై
స్వధాయై
అమత్యై
మేధాయై
శ్రుత్యై
స్మృత్యై 540
అనుత్తమాయై
పుణ్యకీర్తయే
పుణ్యలభ్యాయై
పుణ్యశ్రవణకీర్తనాయై
పులోమజార్చితాయై
బంధమోచన్యై
బన్ధురాలకాయై
విమర్శారూపిణ్యై
విద్యాయై
వియదాది జగత్ప్రసవే550
సర్వవ్యాధిప్రశమన్యై
సర్వమృత్యు నివారిణ్యై
అగ్రగణ్యాయై
అచింత్యరూపాయై
కలికల్మషనాశిన్యై
కాత్యాయన్యై
కాలహంత్ర్యై

కమలాక్షనిషేవితాయై
తాంబూలపూరితముఖ్యై
దాడిమీకుసుమప్రభాయై 560
మృగాక్ష్యై
మోహిన్యై
ముఖ్యాయై
మృడాన్యై
మిత్రరూపిణ్యై
నిత్యతృప్తాయై
భక్తనిధయే
నియంత్ర్యై
నిఖిలేశ్వర్యై
మైత్ర్యాదివాసనాలభ్యాయై570
మహాప్రళయ సాక్షిణ్యై
పరాశక్త్యై
పరానిష్ఠాయై
ప్రజ్ఞానఘన రూపిణ్యై
మాధ్వీపానాలసాయై
మత్తాయై
మాతృకావర్ణరూపిణ్యై
మహాకైలాస నిలయాయై
మృణాళమృదుదోర్లతాయై
మహనీయాయై 580
దయామూర్త్యై
మహాసామ్రాజ్యశాలిన్యై
ఆత్మవిద్యాయై
మహావిద్యాయై
శ్రీవిద్యాయై
కామసేవితాయై
శ్రీ షోడశాక్షరీవిద్యాయై
త్రికూటాయై
కామకోటికాయై
కటాక్షకింకరీభూత
కమలకోటిసేవితాయై590
శిరస్థితాయై
చంద్రనిభాయై
ఫాలస్థాయై
ఇంద్రధనుఃప్రభాయై
హృదయస్థాయై
రవిప్రఖ్యాయై
త్రికోణాంతర దీపికాయై
దాక్షాయణ్యై
దైత్యహంత్ర్యై
దక్షయజ్ఞవినాశిన్యై 600
దరాందోళితదీర్ఘాక్ష్యై


దరహాసోజ్జ్వలన్ముఖ్యై
గురుమూర్తయే
గుణనిధయే
గోమాత్రే
గుహజన్మభువే
దేవేశ్యై
దండనీతిస్థాయై
దహరాకాశరూపిణ్యై
ప్రతిపన్ముఖ్యరాకాంత తిథి
మండలపూజితాయై 610
కళాత్మికాయై
కళానాథాయై
కవ్యాలాపవినోదిన్యై
సచామర రమావాణీ
సవ్యదక్షిణ సేవితాయై
ఆదిశక్త్యై
అమేయాయై
ఆత్మనే
పరమాయై
పావనాకృతయే
అనేక కోటి బ్రహ్మాండ
-జనన్యైదివ్యవిగ్రహాయై620
క్లీంకార్యై
కేవలాయై
గుహ్యాయై
కైవల్యఫలదాయిన్యై
త్రిపురాయై
త్రిజగద్వంద్యాయై
త్రిమూర్త్యై
త్రిదశేశ్వర్యై
త్ర్యక్షర్యై 630
దివ్యగంధాఢ్యాయై
సిందూర తిలకాంచితాయై
ఉమాయై
శైలేంద్ర తనయాయై
గౌర్యై
గంధర్వసేవితాయై
విశ్వగర్భాయై
స్వర్ణగర్భాయై
అవరదాయై
వాగధీశ్వర్యై 640
ధ్యానగమ్యాయై
అపరిచ్ఛేద్యాయై
జ్ఞానదాయై
జ్ఞానవిగ్రహాయై
సర్వవేదాంతసంవేద్యాయై
సత్యానంద స్వరూపిణ్యై
లోపాముద్రార్చితాయై
లీలాక్లుప్త
బ్రహ్మాండమండలాయై
అదృశ్యాయై
దృశ్యరహితాయై 650
విజ్ఞాత్ర్యై
వేద్యవర్జితాయై
యోగిన్యై
యోగదాయై
యోగ్యాయై
యోగానందాయై
యుగంధరాయై
ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి
క్రియాశక్తి స్వరూపిణ్యై
సర్వాధారాయై
సుప్రతిష్ఠాయై 660
సదసద్రూపధారిణ్యై
అష్టమూర్త్యై
అజాజైత్ర్యై
లోకయాత్రావిధాయిన్యై
ఏకాకిన్యై
భూమరూపాయై
నిర్ద్వైతాయై
ద్వైతవర్జితాయై
అన్నదాయై
వసుదాయై 670
వృద్ధాయై
బ్రహ్మాత్మైక్య స్వరూపిణ్యై
బృహత్యై
బ్రాహ్మణ్యై
బ్రాహ్మ్యై
బ్రహ్మానందాయై
బలిప్రియాయై
భాషారూపియై
బృహత్సేనాయై
భావాభావవివర్జితాయై680
సుఖారాధ్యాయై
శుభకర్యై
శోభనాసులభాగత్యై
రాజరాజేశ్వర్యై
రాజ్యదాయిన్యై
రాజ్యవల్లభాయై
రాజత్కృపాయై
రాజపీఠ
నివేశితనిజాశ్రితాయై
రాజ్యలక్ష్మ్యై
కోశనాథాయై 690
చతురంగబలేశ్వర్యై
సామ్రాజ్యదాయిన్యై
సత్యసంధాయై
సాగరమేఖలాయై
దీక్షితాయై
దైత్యశమన్యై
సర్వలోక వశంకర్యై
సర్వార్థదాత్ర్యై
సావిత్ర్యై
సచ్చిదానందరూపిణ్యై700
దేశకాలాపరిచ్ఛిన్నాయై
సర్వగాయై
సర్వమోహిన్యై
సరస్వత్యై
శాస్త్రమయ్యై
గుహాంబాయై
గుహ్యరూపిణ్యై
సర్వోపాధి వినిర్ముక్తాయై
సదాశివ పతివ్రతాయై
సంప్రదాయేశ్వర్యై 710
సాధ్వ్యై
గురుమండలరూపిణ్యై
కులోత్తీర్ణాయై
భగారాధ్యాయై
మాయాయై
మధుమత్యై, మహ్యై
గుణాంబాయై
గుహ్యకారాధ్యాయై720
కోమలాంగ్యై
గురుప్రియాయై
స్వతంత్రాయై
సర్వతంత్రేశ్యై
దక్షిణామూర్తిరూపిణ్యై
సనకాది సమారాధ్యాయై
శివజ్ఞాన ప్రదాయిన్యై
చిత్కళాయై
ఆనందకలికాయై
ప్రేమరూపాయై 730
ప్రియంకర్యై
నామపారాయణ ప్రీతాయై
నందివిద్యాయై

నటేశ్వర్యై
మిథ్యాజగదధిష్ఠానాయై
ముక్తిదాయై
ముక్తిరూపిణ్యై
లాస్యప్రియాయై
లయకర్త్యై
లజ్జాయై 740
రంభాదివందితాయై
భవదావసుధా వృష్ట్యై
పాపారణ్యదవానలాయై
దౌర్భాగ్యతూలవాతూలాయై
జరధ్వాంతరవిప్రభాయై
భాగ్యాబ్ధిచంద్రికాయై
భక్తిచిత్తకేకి ఘనాఘనాయై
రోగపర్వతదంభోళయే
మృత్యుదారు కుఠారికాయై
మహేశ్వర్యై 750
మహాకాళ్యై
మహాగ్రాసాయై
మహాశనాయై
అపర్ణాయై
చండికాయై
చండముండాసుర నిషూదిన్యై
క్షరాక్షరాత్మికాయై
సర్వలోకేశ్యై
విశ్వధారిణ్యై
త్రివర్గదాత్ర్యై 760
సుభగాయై
త్ర్యంబకాయై
త్రిగుణాత్మికాయై
స్వర్గాపవర్గదాయై
శుద్ధాయై
జపాపుష్పనిభాకృత్యై
ఓజోవత్యై
ద్యుతిధరాయై
యజ్ఞరూపాయై
ప్రియవ్రతాయై 770
దురారాధ్యాయై
దురాధర్షాయై
పాటలీకుసుమ ప్రియాయై
మహత్యై
మేరునిలయాయై
మందారకుసుమప్రియాయై
వీరారాధ్యాయై
విరాడ్రూపాయై
విరజాయై
విశ్వతోముఖ్యై 780
ప్రత్యగ్రూపాయై
పరాకాశాయై
ప్రాణదాయై
ప్రాణరూపిణ్యై
మార్తాండ భైరవారాధ్యాయై
మంత్రిణీన్యస్తరాజ్యధురే
త్రిపురేశ్యై
జయత్సేనాయై
నిస్త్రైగుణ్యాయై
పరాపరాయై 790
సత్యజ్ఞానానంద రూపాయై
సామరస్యపరాయణాయై
కపర్దిన్యై
కళామాలాయై
కామదుఘే
కామరూపిణ్యై
కళానిధయే
కావ్యకళాయై
రసజ్ఞాయై
రసశేవధయే 800
పుష్టాయై
పురాతనాయై
పూజ్యాయై
పుష్కరాయై
పుష్కరేక్షణాయై
పరంజ్యోతిషే
పరంధామ్నే
పరమాణవే
పరాత్పరాయై
పాశహస్తాయై 810
పాశహంత్ర్యై
పరమంత్రవిభేదిన్యై
మూర్తాయై
అమూర్తాయై
నిత్యతృప్తాయై
మునిమానసహంసికాయై
సత్యవ్రతాయై
సత్యరూపాయై
సర్వాంతర్యామిణ్యై
సత్యై 820
బ్రహ్మాణ్యై
బ్రహ్మణేయ
జనన్యై
బహురూపాయై
బుధార్చితాయై
ప్రసవిత్ర్యై
ప్రచండాయై
ఆజ్ఞాయై
ప్రతిష్ఠాయై
ప్రకటాకృత్యై 830
ప్రాణేశ్వర్యై
ప్రాణదాత్ర్యై
పంచాశత్పీఠరూపిణ్యై
విశృంఖలాయై
వివిక్తస్థాయై
వీరమాత్రే
వియత్ప్రసువే
ముకుందాయై
ముక్తినిలయాయై
మూలవిగ్రహరూపిణ్యై 840
భావజ్ఞాయై
భవరోగఘ్న్యై
భవచక్రప్రవర్తిన్యై
ఛందస్సారాయై
శాస్త్రసారాయై
మంత్రసారాయై
తలోదర్యై
ఉదారకీర్త్యై
ఉద్దామ వైభవాయై
వర్ణరూపిణ్యై 850
జన్మమృత్యుజరాతప్త జన
-విశ్రాంతిదాయిన్యై
సర్వోపనిషదుద్ఘుష్టాయై
గంభీరాయై
గగనాంతస్థాయై
గర్వితాయై
గానలోలుపాయై
-కల్పనారహితాయై
కాష్ఠాయై
కాంతాయై 860
కాంతార్ధ విగ్రహాయై
కార్యకారణ వినిర్ముక్తాయై
కామకేళి తరంగితాయై
కనత్కనకతాటంకాయై
లీలావిగ్రహ ధారిణ్యై
అజాయై
క్షయవినిర్ముక్తాయై
ముగ్ధాయై

క్షిప్రప్రసాదిన్యై
అంతర్ముఖసమారాధ్యాయై870
బహిర్ముఖ సుదుర్లభాయై
త్రయ్యై
త్రివర్గ నిలయాయై
త్రిస్థాయై
త్రిపురమాలిన్యై
నిరామయాయై
నిరాలంబాయై
స్వాత్మారామాయై
సుధాసృత్యై
సంసారపంక నిర్మగ్న
సముద్ధరణపండితాయై880
యజ్ఞప్రియాయై
యజ్ఞకర్త్ర్యై
యజమానస్వరూపిణ్యై
ధర్మాధారాయై
ధనాధ్యక్షాయై
ధనధాన్య వివర్ధిన్యై
విప్రప్రియాయై
విప్రరూపాయై
విశ్వభ్రమణకారిణ్యై
విశ్వగ్రాసాయై 890
విద్రుమాభాయై
వైష్ణవ్యై
విష్ణురూపిణ్యై
అయోన్యై
యోని నిలయాయై
కూటస్థాయై
కుళరూపిణ్యై
వీరగోష్ఠీ ప్రియాయై
వీరాయై
నైష్కర్మ్యాయై 900
నాదరూపిణ్యై
విజ్ఞాన కలనాయై
కల్యాయై
విదగ్ధాయై
బైందవాసనాయై
తత్త్వాధికాయై
తత్త్వమయ్యై
తత్త్వమర్థ స్వరూపిణ్యై
సామగాన ప్రియాయై
సౌమ్యాయై 910
సదాశివకుటుంబిన్యై
సవ్యాపసవ్యమార్గస్థాయై
సర్వాపద్వినివారిణ్యై
స్వస్థాయై
స్వభావమధురాయై
ధీరాయై
ధీరసమర్చితాయై
చైతన్యార్ఘ్యసమారాధ్యాయై
చైతన్యకుసుమప్రియాయై
సదోదితాయై 920
సదాతుష్టాయై
తరుణాదిత్య పాటలాయై
దక్షిణాదక్షిణారాధ్యాయై
దరస్మేరముఖాంబుజాయై
కౌళినీకేవలాయై
అనర్ఘ్య కైవల్యపదదాయిన్యై
స్తోత్రప్రియాయై
స్తుతిమత్యై
శ్రుతిసంస్తుత వైభవాయై
మనస్విన్యై 930
మానవత్యై
మహేశ్యై
మంగళాకృత్యై
విశ్వమాత్రే
జగద్ధాత్ర్యై
విశాలాక్ష్యై
విరాగిణ్యై
ప్రగల్భాయై
పరమోదారాయై
పరమోదాయై 940
మనోమయ్యై
వ్యోమకేశ్యై
విమానస్థాయై
వజ్రిణ్యై
వామకేశ్వర్యై
పంచయజ్ఞ ప్రియాయై
పంచప్రేతపంచాధిశాయిన్యై
పంచమ్యై
పంచభూతేశ్యై
పంచసంఖ్యోపచారిణ్యై950
శాశ్వత్యై
శాశ్వతైశ్వర్యాయై
శర్మదాయై
శంభుమోహిన్యై
ధరాయై, ధరసుతాయై
ధన్యాయై
ధర్మిణ్యై
ధర్మవర్ధిన్యై
లోకాతీతాయై 960
గుణాతీతాయై
సర్వాతీతాయై
శమాత్మికాయై
బంధూకకుసుమప్రఖ్యాయై
బాలాయై
లీలావినోదిన్యై
సుమంగల్యై
సుఖకర్త్యై
సువేషాఢ్యాయై
సువాసిన్యై 970
సువాసిన్యర్చనప్రీతాయై
(అ) శోభనాయై
శుద్ధమానసాయై
బిందుతర్పణసంతుష్టాయై
పూర్వజాయై
త్రిపురాంబికాయై
దశముద్రాసమారాధ్యాయై
త్రిపురా శ్రీవశంకర్యై
జ్ఞానముద్రాయై
జ్ఞానగమ్యాయై 980
జ్ఞానజ్ఞేయస్వరూపిణ్యై
యోనిముద్రాయై
త్రిఖండేశ్యై
త్రిగుణాయై, అంబాయై
త్రికోణగాయై
అనఘాయై
అద్భుతచారిత్రాయై
వాంఛితార్థ ప్రదాయిన్యై
అభ్యాసాతిశయజ్ఞాతాయై 990
షడధ్వాతీతరూపిణ్యై
అవ్యాజకరుణామూర్త్యై
అజ్ఞానధ్వాంతదీపికాయై
ఆబాలగోప విదితాయై
సర్వానుల్లంఘ్యశాసనాయై
శ్రీచక్రరాజనిలయాయై
శ్రీమత్త్రిపురసుందర్యై
శ్రీశివాయై
శివశక్త్యైకస్వరూపిణ్యై
లలితాంబికాయైనమః1000



శ్రీ మచ్ఛంకరరాచార్య విరచిత **నారాయణస్తోత్రమ్**



నారాయణ నారాయణ జయ గోవింద హరే
నారాయణ నారాయణ జయ గోపాల హరే

కరుణా పారావార వరుణాలయ గంభీర ॥నారాయణ॥
నవ నీరద సంకాశ కృత కలి కల్మషనాశన ॥నారాయణ॥
యమునాతీర విహార ధృత కౌస్తుభ మణిహార ॥నారాయణ॥
పీతాంబర పరిధాన సురకల్యాణ నిధాన ॥నారాయణ॥
మంజులగుంజాభూష మాయా మానుషవేష ॥నారాయణ॥
రాధా౽ధరమధురసిక రజనీకరకులతిలక ॥నారాయణ॥
మురళీగాన వినోద వేదస్తుత భూపాద ॥నారాయణ॥
వారిజ భూషాభరణ రాజీవ రుక్మిణీ రమణ ॥నారాయణ॥
బర్హి నిబార్హాపీడ నటనాటక ఫణిక్రీడ ॥నారాయణ॥
జలరుహ దళనిభ నేత్ర జగదారంభక సూత్ర ॥నారాయణ॥
పాతక రజనీచర సంహార కరుణాలయ మాముద్ధర ॥నారాయణ॥
అఘ బక క్షయ కంసారే కేశవ కృష్ణ మురారే ॥నారాయణ॥
హాటకనిభ పీతాంబర అభయం కురు మే మావర ॥నారాయణ॥
దశరథరాజకుమార దానవ మదసంహార ॥నారాయణ॥
గోవర్ధనగిరి రమణ గోపీమానస హరణ ॥నారాయణ॥
సరయూతీర విహార సజ్జన ఋషిమందార ॥నారాయణ॥
విశ్వామిత్ర మఖత్రా వివిధపరా సుచరిత్రా ॥నారాయణ॥
ధ్వజ వజ్రాంకుశ పాద ధరణీసుత సహమోద ॥నారాయణ॥
జనకసుతా ప్రతిపాల జయజయ సంస్మృతిలీల ॥నారాయణ॥
దశరథ వాగ్ధృతిభార దండకవన సంచార ॥నారాయణ॥
ముష్టికచాణూర సంహార ముని మానస విహార ॥నారాయణ॥
వాలినిగ్రహ శౌర్య వర సుగ్రీవ హితార్య ॥నారాయణ॥
మాం మురళీకర ధీవర పాలయ పాలయ శ్రీధర ॥నారాయణ॥
జలనిధి బంధన ధీర రావణ కంఠవిదార ॥నారాయణ॥
తాటక మర్దన రామ నటగుణ వివిధ ధనాఢ్య ॥నారాయణ॥
గౌతమపత్నీ పూజన కరుణా ఘనావలోకన ॥నారాయణ॥
సంభ్రమసీతాకా(హా)ర సాకేతపుర విహార ॥నారాయణ॥
అచలోద్ధృతి చంచత్కర భక్తానుగ్రహ తత్పర ॥నారాయణ॥
నైగమగాన మనో వినోద రక్షిత సుప్రహ్లాద ॥నారాయణ॥

నారాయణ నారాయణ జయ గోవింద హరే
నారాయణ నారాయణ జయ గోపాల హరే

శ్రీ మంగళ చండికా స్తోత్రం

ఫలితం : ధన,ధాన్య,వ్యాపార అభివృద్ధికి, కోర్టువ్యవహారల అనుకూలతకు, సకల సమస్యలపరిష్కారార్థం

రక్ష రక్ష జగన్మాతః దేవీ మంగళ చండికే । హరికే విపదాం హర్ష మంగళ కారికే ॥
హర్ష మంగళ దక్షే చ హర్ష మంగళ దాయికే । శుభే మంగళ దక్షే చ శుభే మంగళ చండికే ॥
మంగళ మంగళ దక్షే చ సర్వమంగళ మాంగళ్యే। సదా మంగళదేవీం సర్వేషాం మంగళాలయే ॥
పూజ్యే మంగళ వారేచ మంగళాభీష్ట దేవతే । పూజ్యే మంగళ భూపస్య మను వంశస్య సంతతీ ॥
మంగళా ధిష్టితా దేవి మంగళానాం చ మంగళే।సంసార మంగళాధరే మోక్ష మంగళదాయినీ ॥
సారే చ మంగళాధారే పారేచ సర్వ కర్మణా । ప్రతిమంగళ వారేచ పూజ్య మంగళ సుఖప్రదే ॥


కార్తవీర్యార్జున స్తోత్రమ్

ఓంకార్త వీర్యా ఖలద్వేషీ కృతవీర్యో సుతోబనీ
సహస్రబాహుః శతృఘ్నోర్తవాసా ధనుర్ధరః
రక్తగంధో రక్తమాల్యో రాజాస్మర్తురభీష్టదః
ద్వాదశైతాని నామాని కార్తవీర్యస్యయః పఠేత్
సంపదస్తస్య జాయంతే జనాః సరేవవశం గతాః
రాజానో దాసతాం యాన్తి అరిపక్షో వశ్యతాంగతః
ఆనయత్యాశు దూరస్థః క్షేమలాభయుతం ప్రియామ్
సర్వసిద్ధి కరం స్తోత్రం జప్త్వా ప్రుణాం సర్వకామదమ్
కార్తవీర్యో మహావీర్యో సర్వశతృ వినాశకః
సర్వత్ర సర్వదా తిష్ఠ దృష్టాన్ నాశయ పాహిమాం
ఉత్తిష్ఠ దుష్టదమన సప్తద్వీపైక పాలకః
త్వమేవ శరణం ప్రాప్తం సర్వతో రక్షరక్షమాం
దుష్టఘ్ను కిం త్వ స్వరూపిణి కింతిష్ఠసి కించిరాయసి
పాహినః సర్వదా సర్వభయేభ్యః స్వసుతానిచ
మతి భంగః స్వరోహీనః శతౄణాం ముఖ భంజనం
రిపూణాంచ సదైవాస్తు సభాయాం మే జయంకురు
యస్య స్మరణ మాత్రేణ సర్వదుఃఖక్షయే భవేత్
తం నమామి మహావీరమర్జునం కృత వీర్యజమ్
హైహయాధిపతేః స్తోత్రం సహస్రవృత్తికం కృతమ్
వాంచితార్థ ప్రదం లాణాం శూద్రాద్యైన శృతం యది.
కార్తవీర్యార్జునో నామ రాజాబాహోర్వః సహస్రవాన్
తస్య సంస్మరణా దేవ హృతం

ఫలితం : మీకు రావాల్సిన బాకీలు గురించి ఆవేదన చెందుతున్నారా, దిగులు చెందకండి
మీ ఇంట్లో వస్తువులు దొంగిలించబడ్డాయా, మరల తిరిగి రావాలంటే
అమృతతుల్యమైన ఈ మంత్రాన్ని అనుష్ఠించండి. ఫలితం మీకే తెలుస్తుంది.

గోమాహాత్మ్యము

గో - ప్రార్థన



నమో బ్రహ్మణ్యదేవాయ గో బ్రాహ్మణ హితాయచ ।
జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమోనమః ॥
కీర్తనం శ్రవణం దానం దర్శనం చాపి పార్థివ ।
గవాం ప్రశస్యతే వీర, సర్వపాపహరం శివమ్ ॥
ఘృతక్షీర ప్రదా గావో ఘృతయోన్యో ఘృతోద్భవాః ।
ఘృతనద్యో ఘృతావర్తా స్తామే సంతు సదా గృహే ॥
ఘృతంమే హృదయేనిత్యం ఘృతంనాభ్యాం ప్రతిష్టితం ।
ఘృతం సర్వేషు గాత్రేషు ఘృతం మే మనసిస్థితమ్ ॥
గావో మమాగ్రతో నిత్యం గావః పృష్ఠత ఏవ చ ।
గావో మే సర్వత శ్చైవగవాం మధ్యేవసామ్యహమ్ ॥
ఇత్యాచమ్య జపేత్సాయం ప్రాతశ్చ పురుష స్సదా ।
య దహ్నా త్కురుతేపాపం తస్మాత్ స పరిముచ్యతే ॥

1. గోవుపాదము పితృదేవతలు 2. పిక్కలు పిడుగంటలు 3. అడుగులు ఆకాశ గంగలు 4. ముక్కోలు కొలుకులు ముచ్చిన చిప్పలు 5. కర్రి కర్రేనుగ 6. పొదుగు పుండరీకాక్ష 7. సన్నుకట్టు సప్తసాగరాలు 8. గోవుమయం శ్రీలక్ష్మి 9. పాలు పంచా మృతాలు 10. తోక తొంభైకోటి ఋషులు 11. బొడ్డు పొన్నపువ్వు 12. కడుపు కైలాసం 13. కొమ్ములు కోటిగుళ్లు 14. మొగముదెష్ట 15. వెన్ను యమధర్మరాజు 16. ముక్కుసిరి 17. కళ్ళు కలువరేకులు 18. చెవులు శంఖనాదం 19. నాలుక నారాయణ స్వరూపం 20. దంతములు, దేవతలు 21. పళ్ళుపరమేశ్వరి 22. నోరు లోకనిధి.

1.దేవేంద్రుని భార్య శచీదేవి 2. బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి 3. శ్రీమన్నారా యణుని భార్య లక్ష్మీదేవి 4. శ్రీరాములవారి భార్య సీతాదేవి 5. గోపాలకృష్ణమూర్తి భార్య రుక్మిణిదేవి 6.ఈశ్వరుని భార్య పార్వతీదేవి 7. వశిష్టులవారి భార్య అరుంధతీ దేవి.వీరంతా గూడి ప్రాతః కాలమునలేచి ఆడవారు చేసిన పాపములు ఎలాగును పోవును కృష్ణా? అని అడిగినారు. ప్రొద్దుటేలేచి గోవుమాహాత్మ్యము పఠించుకుంటే సకలపాపములు పోవును. అంటుకలిపిన పాపము, ముట్టుకలిపినపాపము, బంగా రము దొంగిలించిన పాపము, ఎరిగీ ఎరగకచేసిన పాపము అంతా కూడా పరిహారము.

మధ్యాహ్నకాలమందు పఠిస్తే ఏమిటి కృష్ణా ! అంటే సహస్ర గుళ్ళలో దీపారాధన చేసినట్లు, జన్మాంతరం ఐదోతనము ఇచ్చినట్లు నూరు గోవులు దానము చేసినట్లు.

అర్ధరాత్రివేళపఠిస్తే ఏమిటికృష్ణా ! అంటే యమబాధలు పడబోరు, యమకింక రులు చూడబోరు. గోవుమాహాత్మ్యము పఠించిన ఫలితివస్తుంది. ఏలాగున వస్తుంది? ఏ తీరునవస్తుంది. కనకాంబరాలతో కదులుతో తులా భారాలతో తులతూగుతూ తనభర్తను తలచుకొని తనపుత్ర పుత్రికా పౌత్రులను తలచుకొని, మిత్రబంధువులనను కొని, లక్ష్మి మహాలక్ష్మి ఎదురుగుండా వచ్చినది. ఆవిడను క్రిందకు దింపేసి పసుపు, పారాణి, అక్షతలు, గంధములు యిచ్చి కరుణించి పురుగులను వరుసగా తీసేసి, ఇనుపముక్క కాకులను వెనక్కుత్రోసేసి, మండే మండే పెనాలకు క్రిందకు దింపేసి ఆవిడ కాశి, గయ, ప్రయాగ అన్నీ చూసుకొని, వైకుంఠమునక వెళ్ళినది. విన్నవారికి విష్ణులోకము, చెప్పినవారికి పుణ్యలోకము.

శ్రీ దక్షిణామూర్తి కవచమ్ (వేదశాస్త్రాది జ్ఞానార్జనకు,పిల్లల తెలివితేటలు, ఉత్తీర్ణతకు)

శ్రీ పార్వత్యువాచ :- నమస్తేఽస్తుత్రయీనాథ పరమానందకారక ।
కవచం దక్షిణామూర్తేః కృపయా వద మే ప్రభో ॥
ఈశ్వర ఉవాచ :- వక్ష్యేఽహం దేవదేవేశి దక్షిణామూర్తిమవ్యయం ।
కవచం సర్వపాపఘ్నం వేదాంతజ్ఞానగోచరం ॥
అణిమాది మహాసిద్ధి విధానచతురం శుభం ।
వేదశాస్త్రపురాణాని కవితా తర్క ఏవ చ ॥
బహుధా దేవి జాయంతే కవచస్య ప్రభావతః।
ఋషిర్బ్రహ్మ సముద్దిష్ట శ్ఛందోఽనుష్టు బుదాహృతం ॥
దేవతా దక్షిణామూర్తిః పరమాత్మా సదాశివః।
బీజం వేదాదికం చైవ స్వాహా శక్తి రుదాహృతా ॥
సర్వజ్ఞ త్వేఽపి దేవేశి వినియోగం ప్రచక్షతే ।



అద్వంద్వనేత్ర మమలేందుకమలావతసం మంసావలమ్బిత సమానజటాకలాపం।
ఆనీలకంఠ ముపకంఠమునిప్రవీరా నధ్యాపయంత మవలోకయ లోకనాథమ్॥
ఓం శిరో మే దక్షిణామూర్తే రవ్యా త్ఫాలం మహేశ్వరః।
దృశౌ పాతు మహాదేవః శ్రవణే చంద్రశేఖరః॥
కపోలౌ పాతు మే రుద్రోనాసాం పాతు జగద్గురుః।
ముఖం గౌరీపతిః పాతు రసనాం వేదరూపధృత్ ॥
దశనాం స్త్రిపురధ్వంసీ చోష్ఠం పన్నగభూషణః।
అధరం పాతు విశ్వాత్మా హనూ పాతు జగన్మయః॥
చుబుకం దేవదేవస్తు పాతు కంఠంజటాధరః।
స్కంధౌ మే పాతు శుద్ధాత్మా కరౌ పాతు యమాంతకః॥
కుచాగ్రం కరమధ్యం చ న ఖరాన్ శంకర్ స్స్వయం ।
హృన్మే పశుపతిః పాతు పార్శ్వే పరమపూరుషః॥
మధ్యమం పాతు శర్వో మే నాభిం నారాయణప్రియః।
కటిం పాతు జగద్భర్తా సక్థినీ చ మృడః స్వయమ్ ॥
కృత్తివాసా స్స్వయం గుహ్య మూరూ పాతు పినాకధృత్ ।
జానునీ త్ర్యమ్బకః పాతు జంఘే పాతు సదాశివః॥
స్మరారిః పాతు మే పాదౌ పాతు సర్వాంగ మీశ్వరః।
ఇతీదం కవచం దేవి పరమానందదాయకం ॥
జ్ఞానవాగర్థదం వీర్య మణిమాది విభూతిదం ।
ఆయురారోగ్య మైశ్వర్య మపమృత్యు భయాపహం ॥
ప్రాతఃకాలే శుచిర్భూత్వా త్రివారం సర్వదా జపేత్ ।
నిత్యం పూజాసమాయుక్త స్సంవత్సర మతంద్రితః॥
జపే త్రిసంధ్యం యో విద్వాన్ వేదశాస్త్రార్థపారగః।
గద్యపద్యై స్తథా చాపి నాటకాః స్వయమేవ హి ॥
నిర్గచ్ఛన్తి ముఖాంభోజా త్సత్య మేత న్న సంశయః॥

శ్రీ నామ రామాయణము

బాలకాండము

ప॥ శుద్ధబ్రహ్మపరాత్పర రామ!
కాలాత్మకపరమేశ్వర రామ!
1. శేషతల్పసుఖనిద్రిత రామ!
2. బ్రహ్మాద్యమరప్రార్థిత రామ!
3. భక్తబృంద పరిపాలన రామ!
4. ముక్తిప్రద సురమునినుత రామ
5. చండకిరణకులమండన రామ!
6. శ్రీమద్దశరథనందన రామ!
7. కౌసల్యాసుఖవర్ధన రామ!
8. విశ్వామిత్రప్రియధన రామ!
9. ఘోరతాటకాఘాతుక రామ !
10. మారీచాదినిపాతక రామ !
11. కౌశికమఖసంరక్షఖ రామ !
12. శ్రీమదహల్యోద్ధారక రామ !
13. గౌతమమునిసంపూజిత రామ !
14. సురమునివరగణసంస్తుత రామ !
15. నావికధావితమృదుపదరామ!
16. మిథిలాపురజనమోదక రామ !
17. విదేహమానసరంజక రామ !
18. త్ర్యంబకకార్ముకభంజక రామ !
19. సీతార్పితవరమాలిక రామ !
20. కృతవైవాహికకౌతుక రామ !
21. భార్గవ దర్పవినాశక రామ !
22. శ్రీమదయోధ్యాపాలక రామ !

అయోధ్యా కాండము

23. అగణితగుణగణభూషిత రామ !
24. అవనీతనయాకామిత రామ !
25. రాకాచంద్రసమానన రామ !
26. పితృవాక్యాశ్రితకానన రామ !
27. పియగుహవినివేదితపద రామ !
28. తత్క్షాళితనిజమృదుపద రామ !
29. భరద్వాజముఖానందక రామ !
30. చిత్రకూటాద్రినికేతన రామ !
31. దశరథసంతతచింతత రామ !
32. కైకేయితనయార్థిత రామ !
33. విరచితనిజపితృకర్మక రామ !
34. భరతార్పిత నిజపాదుక రామ !

అరణ్య కాండము

35. దండకవనజనపావన రామ !
36. దుష్టవిరాధవినాశన రామ !
37. శరభంగసుతీక్ష్ణార్చిత రామ !
38. దుష్టవిరాధవినాశన రామ !
39. గృధ్రాధిపసంసేవిత రామ !
40. పంచవటీతటసుస్థిత రామ !
41. శూర్పణఖార్తివిధాయక రామ !
42. ఖరదూషణముఖసూదక రామ !
43. సీతాప్రియహరిణానుగ రామ !
44. మారీచార్తికృదాశుగ రామ !
45. వినష్టసీతాన్వేషక రామ !
46. గృధ్రాధిపగతిదాయక రామ !
47. శబరీదత్తఫలాశన రామ !
48. కబంధబాహుచ్ఛేదన రామ !

కిష్కింధా కాండము

49. హనుమత్సేవితనిజపద రామ !
50. నతసుగ్రీవాభీష్టద రామ !
51. గర్వితవాలిసంహారక రామ !
52. వానరదూతప్రేషక రామ !
53. హితకరలక్ష్మణసంయుత రామ !
54. సమస్తలోకాధారక రామ!

సుందరకాండము

55. కపివరసంతతసంస్మృత రామ !
56. తద్గతివిఘ్నధ్వంసక రామ !
57. సీతాప్రాణాధారక రామ !
58. దుష్టదశాననదూషిత రామ !
59. శిష్టహనూమద్భూషిత రామ !
60. సీతావేదితకాకావన (కాకప)రామ !
61. కృతచూడామణిదర్శన రామ !
62. కపివరవచనాశ్వాసిత రామ !

యుద్ధ కాండము

63. రావణనిధన ప్రస్థిత రామ !
64. వానరసైన్యసమావృత రామ !
65. శోషితసరిదీశార్థిత రామ !
66. విభీషణాభయదాయక రామ !
67. పర్వతసేతునిబంధక రామ !
68. కుంభకర్ణశిరశ్ఛేదక రామ !
69. రాక్షససంఘవిమర్దక రామ !
70. అహిమహిరావణమారణ రామ !
71. సంహృతదశముఖరావణ రామ !
72. విధిభవముఖసురసంస్తుత రామ !
73. ఖస్థితదశరథవీక్షిత రామ !
74. సీతాదర్శనమోదిత రామ !
75. అభిషిక్తవిభీషణనుత రామ !
76. పుష్పకయానారోహణ రామ !

77. భరద్వాజాభినిషేవణ రామ !
78. భరతప్రాణప్రియకర రామ !
79. సాకేతపురీభూషణ రామ !
80. సమస్త జనసమ్మానిత రామ !
81. రత్నలసత్పీఠస్థిత రామ !
82. పట్టాభిషేకాలంకృత రామ !
83. పార్థివకులసమ్మానిత రామ !
84. విభీషణార్పితరంగక రామ !
85. కీశకులానుగ్రహకర రామ !
86. సకలజీవసంరక్షక రామ !

ఉత్తర కాండము

87. ఆగతమునిగణసంస్తుత రామ !
88. విశ్రుతదశకంఠోద్భవ రామ !
89. సీతాలింగననిర్వృత రామ!
90. నీతిసురక్షితజనపద రామ !
91. విపనత్యాజితజనకజ రామ !
92. కారితలవణాసురవధ రామ !
93. స్వర్గతశంబుక సంస్తుత రామ !
94. స్వతనయకుశలవవందిత రామ !
95. అశ్వమేధక్రతుదీక్షిత రామ !
96. కాలావేదితసురపద రామ !
97. అయోధ్యకజనముక్తిద రామ !
98. విధిముఖవిబుధానందక రామ !
99. తేజోమయనిజరూపక రామ !
100. సంసృతిబంధవిమోచక రామ !
101. ధర్మస్థాపనతత్పర రామ !
102. భక్తిపరాయణముక్తిద రామ !
103. సర్వచరాచరపాలక రామ !
104. సర్వభవామయవారక రామ !
105. వైకుంఠాలయసంస్థిత రామ !
106. నిత్యానందపదస్థిత రామ !
107. రామరామ జయ రాజారామ !
108. రామ రామ జయ సీతారామ !
109. భయహర మంగళ దశరథరామ!
110. సంగతశుభవిభవోదయ రామ!
111. మంగళకర జయమంగళ రామ!
112. మంగళకర శుభమంగళరామ!
113. ఆనందామృతవర్షక రామ!
114. ఆశ్రితవత్సల జయజయ రామ!
115. రఘుపతిరాఘవ రాజారామ!
116. పతిత పావన సీతారామ !

హరిః ఓం తత్సత్


అర్ధనారీశ్వరస్తోత్రమ్



చామ్పేయగౌరార్ధశరీరకాయై కర్పూరగౌరార్ధశరీరకాయ
ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమఃశివాయై చ నమఃశివాయ 1
కస్తూరికాకుంకుమచర్చితాయై చితా రజః పుఞ్జవిచర్చితాయ
కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమఃశివాయ 2
ఝణత్క్వణత్కంకణనూపురాయై పాదాబ్జరాజత్ఫణితనూపురాయ
హేమాంగదాయై భుజగాంగదాయనమః శివాయై చ నమఃశివాయ 3
విశాలనీలోత్పలలోచనాయై వికాసి పంకేరుహలోచనాయ
సమేక్షణాయై విషమేక్షణాయ నమః శివాయై చ నమఃశివాయ 4
మన్దారమాలాకలితాలకాయై కపాలమాలాంకితకన్ధరాయ
దివ్యాంబరాయై చ దిగంబరాయనమః శివాయై చ నమఃశివాయ 5
అమ్భోధరశ్యామలకున్తలాయై తటిత్ప్రభాతామ్రజటాధరాయ
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయనమః శివాయై చ నమఃశివాయ 6
ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్తసంహారకతాండవాయ
జగజ్జనన్యై జగదేకపిత్రే నమః శివాయై చ నమఃశివాయ 7
ప్రదీప్తరత్నోజ్జ్వలకుండలాయై స్ఫురన్మహాపన్నగభూషణాయ
శివాన్వితాయై చ శివాన్వితాయ నమః శివాయై చ నమఃశివాయ 8
ఏతత్పఠేదష్టకమిష్టదం యో భక్త్యా సమాన్యో భువిదీర్ఘజీవీ
ప్రాప్నోతి సౌభాగ్యమనన్తకాలం భూయాత్సదాచాస్య సమస్తసిద్ధిః 9

ఫలశ్రుతి : దీనిని భక్తితో చదివినవారికి భూమిపై చిరంజీవులై గౌరవాన్ని సౌభాగ్యాన్ని, భార్య భర్తలు అన్యోన్యతకు కలుగజేయును.

శ్రీ లలితా మంగళహారతి



–రచయిత : బ్రహ్మశ్రీ బేతవోలు రామబ్రహ్మం

శీతాద్రి శిఖరాన పడగాలు తాపించు
మాతల్లి లత్తుకకు నీరాజనం - కెంపైన నీరాజనం
భక్తి పెంపైన నీరాజనం

యోగీంద్ర హృదయాల మ్రోగేటి మా తల్లి
బాగైన అందెలకు నీరాజనం-బంగారు నీరాజనం
భక్తి పొంగారు నీరాజనం

నెలతాల్పు డెందాన వలపు వీణలు మీటు
మా తల్లి గాజులకు నీరాజనం - రాగాల నీరాజనం
భక్తి తాళాల నీరాజనం

మనుజాళి హృదయాల తిమిరాలు సమయించు
మా తల్లి నవ్వులకు నీరాజనం-ముత్యాల నీరాజనం
భక్తి నృత్యాల నీరాజనం

చెక్కిళ్ళ కాంతితో క్రిక్కిరిసి అలరారు
మా తల్లి ముంగరకు నీరాజనం - రతనాల నీరాజనం
భక్తి జతనాల నీరాజనం

పసిబిడ్డలనుజేసి ప్రజనెల్ల పాలించు
మా తల్లి చూపులకు నీరాజనం - అనురాగ నీరాజనం
భక్తి కనరాగ నీరాజనం

దహరాన కనిపించు ఇనబింబ మనిపించు
మాతల్లి కుంకుమకు నీరాజనం - నిండైన నీరాజనం
భక్తి మెండైన నీరాజనం

తేటిపిల్లలవోలె గాలి కల్లలనాడు
మా తల్లి కురులకు నీరాజనం - నీలాల నీరాజనం
భక్తి భావాల నీరాజనం

జగదేక మోహిని,సర్వేశగేహిని
మా తల్లి రూపునకు నీరాజనం - నిలువెత్తు నీరాజనం
భక్తి విలువెత్తు నీరాజనం

1. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళిః

ప్రతినామమునకు ముందు "ఓం"అనియు చివర "నమః" అనియు చదువుకొనవలెను.

ఓం ప్రకృత్యై నమః
వికృత్యై
విద్యాయై
సర్వభూతహితప్రదాయై
శ్రద్ధాయై
విభూత్యై
సురభ్యై
పరమాత్మికాయై
వాచ్యై
పద్మాలయాయై 10
పద్మాయై
శుచ్యై
స్వాహాయై
స్వధాయై
సుధాయై
ధన్యాయై
హిరణ్మయాయై
లక్ష్మ్యై
నిత్యపుష్టాయై
విభావర్యై 20
అదిత్యై
దిత్యై
దీప్తాయై
వసుధాయై
వసుధారిణ్యై
కమలాయై
కాంతాయై
కామాక్ష్యై
క్రోధసంభవాయై
అనుగ్రహప్రదాయై 30
బుద్ధ్యై
అనఘాయై
హరివల్లభాయై
అశోకాయై
అమృతాయై
దీప్తాయై
లోకశోకవినాశిన్యై
ధర్మనిలయాయై
కరుణాయై
లోకమాత్రే 40
పద్మప్రియాయై
పద్మహస్తాయై
పద్మాక్ష్యై
పద్మసుందర్యై
పద్మోద్భవాయై
పద్మముఖీయై
పద్మనాభప్రియాయై
రమాకాంతాయై
పద్మమాలాధరాయై
దేవ్యై 50
పద్మిన్యై
పద్మగంధిన్యై
పుణ్యగంధాయై
సుప్రసన్నాయై
ప్రసాదాభిముఖ్యై
ప్రభాయై
చంద్రవదనాయై
చంద్రాయై
చంద్రసహోదర్యై
చతుర్భుజాయై 60
చంద్రరూపాయై
ఇందిరాయై
ఇందు శీతలాయై
ఆహ్లోదజనన్యై
పుష్ట్యై
శివాయై
శివకర్యై
సత్యై
విమలాయై
విశ్వజనన్యై 70
తుష్ట్యై
దారిద్ర్యనాశిన్యై
ప్రీతిపుష్కరిణ్యై
శాంతాయై
శుక్లమాల్యాంబరాయై
శ్రియై
భాస్కర్యై
బిల్వనిలయాయై
వరారోహాయై
యశస్విన్యై 80
వసుంధరాయై
ఉదారాంగాయై
హరిణ్యై
హేమమాలిన్యై
ధనధాన్యకర్యై
సిద్ధయే
స్త్రైణసౌమ్యాయై
శుభప్రదాయై
నృపవేశ్మగతానందాయై
వరలక్ష్మ్యై 90
వసుప్రదాయై
శుభాయై
హిరణ్యప్రాకారాయై
సముద్రతనయాయై
జయాయై
మంగళాదేవ్యై
విష్ణువక్షస్థలస్థితాయై
విష్ణుపత్న్యై
ప్రసన్నాక్ష్యై
నారాయణసమాశ్రితాయై 100
దారిద్ర్యధ్వంసిన్యై
దేవ్యై
సర్వోపద్రవవారిణ్యై
నవదుర్గాయై
మహాకాళ్యై
బ్రహ్మవిష్ణుశివాత్మికాయై
త్రికాలజ్ఞాన సంపన్నాయై
భువనేశ్వర్యై 108
శ్రీమహాలక్ష్మీదేవ్యైనమః

2. శ్రీ గాయత్రీ అష్టోత్తర శతనామావళిః

ప్రతినామమునకు ముందు "ఓం"అనియు చివర "నమః" అనియు చదువుకొనవలెను.

ఓంతరుణాదిత్యసంకాశాయైనమః
సహస్రనయనోజ్జ్వలాయై
విచిత్రమాల్యాభరణాయై
వరదాభయహస్తాబ్జాయై
రేవాతీరవాసిన్యై
ణిప్రత్యయవిశేషజ్ఞాయై
యంత్రాకృతివిరాజితాయై
భద్రపాదప్రియాయై
గోవిందపదగామిన్యై
దేవర్షిగణసంస్తుతాయై10
వనమాలావిభూషితాయై
స్యందనోత్తమసంస్థానాయై
ధీరజీమూతనిస్వనాయై
మత్తమాతంగగమనాయై
హిరణ్యకమలాసనాయై
ధియై
జనాధారనిరతాయై
యోగిన్యై
యోగధారిణ్యై
నటనాట్యైకనిరతాయై20
ప్రణవాద్యక్షరాత్మికాయై
చోరచారక్రియాసక్తాయై
దారిద్ర్యచ్ఛేదకారిణ్యై
యాదవేంద్రకులోద్భూతాయై
తురీయపథగామిన్యై
గాయత్ర్యై
గోమత్యై
గంగాయై
గౌతమ్యై
గరుడాసనాయై 30
గేయగానప్రియాయై
గౌర్యై
గోవిందపదపూజితాయై
గంధర్వనగరాగారాయై
గౌరవర్ణాయై
గణేశ్వర్యై

ఓంగదాశ్రయాయై నమః
గుణవత్యై
గహ్వర్యై
గణపూజితాయై 40
గుణత్రయసమాయుక్తాయై
గుణత్రయవివర్జితాయై
గుహావాసాయై
గుణాధారాయై
గుహ్యాయై
గంధర్వరూపిణ్యై
గార్గ్యప్రియాయై
గురుపదాయై
గుహ్యలింగాంగధారిణ్యై
సావిత్ర్యై 50
సూర్యతనయాయై
సుషుమ్నానాడిభేదిన్యై
సుప్రకాశాయై
సుఖాసీనాయై
సుమత్యై
సురపూజితాయై
సుషుప్త్యవస్థాయై
సుదత్యై
సుందర్యై
సాగరాంబరాయై 60
సుధాంశుబింబవదనాయై
సుస్తన్యై
సువిలోచనాయై
సీతాయై
సర్వాశ్రయాయై
సంధ్యాయై
సఫలాయై
సుఖదాయిన్యై
సుభ్రువే
సునాసాయై 70
సుశ్రోణ్యై
సంసారార్ణవతారిణ్యై

ఓంసామగానప్రియాయైనమః
సాధ్వ్యై
సర్వాభరణభూషితాయై
వైష్ణవ్యై
విమలాకారాయై
మాహేంద్ర్యై
మంత్రరూపిణ్యై
మహాలక్ష్మ్యై
మహాసిద్ధ్యై
మహామాయాయై
మహేశ్వర్యై
మోహిన్యై
మదనాకారాయై
మధుసూదనచోదితాయై
మీనాక్ష్యై
మధురావాసాయై
నాగేంద్రతనయాయై
ఉమాయై 90
త్రివిక్రమపదాక్రాంతాయై
త్రిస్వరాయై
త్రివిలోచనాయై
సూర్యమండలమధ్యస్థాయై
చంద్రమండలసంస్థితాయై
వహ్నిమండలమధ్యస్థాయై
వాయుమండలమధ్యస్థాయై
వ్యోమమండలమధ్యస్థాయై
చక్రిణ్యై
చక్రరూపిణ్యై 100
కాలచక్రవితానస్థాయై
చంద్రమండలదర్పణాయై
జ్యోత్స్నాతపానులిప్తాంగ్యై
మహామారుతవీజితాయై
సర్వమంత్రాశ్రయాయై
ధేనవే
పాపఘ్న్యై
పరమేశ్వర్యై 108

3. శ్రీ అన్నపూర్ణాష్టోత్తర శతనామావళిః

ప్రతినామమునకు ముందు "ఓం"అనియు చివర "నమః" అనియు చదువుకొనవలెను.

ఓం శ్రీఅన్నపూర్ణాయైనమః
శివాయై
దేవ్యై
భీమాయై / పుష్ట్యై
సరస్వత్యై
సర్వజ్ఞాయై
పార్వత్యై / దుర్గాయై
శర్వాణ్యై 10
శివవల్లభాయై
వేదవేద్యాయై
మహావిద్యాయై
విద్యాదాత్ర్యై
విశారదాయై
కుమార్యై
త్రిపురాయై
బాలాయై
లక్ష్మ్యై
భయహారిణ్యై 20
భవాన్యై
విష్ణుజనన్యై
బ్రహ్మాదిజనన్యై
గణేశ జనన్యై
శక్త్యై
కుమారజనన్యై
శుభాయై
భోగప్రదాయై
భగవత్యై
భక్తాభీష్టప్రదాయిన్యై 30
భవరోగహరాయై
భవ్యాయై
శుభ్రాయై
పరమమంగళాయై
భవాన్యై
చంచలాయై
గౌర్యై
చారుచంద్రకళాధరయై
విశాలాక్ష్మ్యై
విశ్వమాతాయై 40
విశ్వవంద్యాయై
విలాసిన్యై
ఆర్యాయై
కల్యాణనిలయాయై
రుద్రాణ్యై
కమలాసనాయై
శుభప్రదాయై
శుభాయై
అనంతాయై
మత్తపీనపయోధరాయై 50
అంబాయై
సంహారమథన్యై
మృడాన్యై
సర్వమంగళాయై
విష్ణుసంసేవితాయై
సిద్ధాయై
బ్రహ్మాణ్యై
సురసేవితాయై
పరమానందాయై
శాంత్యై 60
పరమానందరూపిణ్యై
పరానంద ప్రదాయై
పరోపకారనిరతాయై
పరమాయై
భక్తవత్సలాయై
పూర్ణచంద్రాభవదనాయై
పూర్ణచంద్రనిభాంశుకాయై
శుభలక్షణసంపన్నాయై
శుభానందగుణార్ణవాయై
శుభాయై 70
సౌభాగ్యనిలయాయై
శుభదాయై
రతిప్రియాయై
చండికాయై
చండమందనాయై
చండదర్పనివారిణ్యై
మార్తాండ నయనాయై
సాధ్వ్యై
చంద్రాగ్నినయనాయై
సత్యై 80
పుండరీకహరాయై
పూర్ణాయై
పుణ్యదాయై
పుణ్యరూపిణ్యై
మాయాతీతాయై
శ్రేష్టమాయాయై
శ్రేష్టధర్మాత్మవందితాయై
అసృష్ట్యై
సంగరహితాయై
సృష్టిహేతుకపర్దిన్యై 90
వృషారూఢాయై
శూలహస్తాయై
స్థితిసంహారకారిణ్యై
మందస్మితాయై
స్కందమాతాయై
శుద్ధచిత్తాయై
మునిస్తుతాయై
మహాభగవత్యై
దక్షాయై
దక్షాధ్వరవినాశిన్యై 100
సర్వార్థదాత్ర్యై
సావిత్ర్యై
సదాశివకుటుంబిన్యై
నిత్యసుందరసర్వాంగ్యై
సచ్చిదానందలక్షణాయై
సర్వదేవతాసంపూజ్యాయై
శంకరప్రియవల్లభాయై
సర్వధారాయై
మహాసాధ్వ్యై
శ్రీఅన్నపూర్ణాయై నమః110

4. శ్రీ లలితాష్టోత్తర శతనామావళిః

ప్రతినామమునకు ముందు "ఓం ఐం హ్రీం శ్రీం"అనియు చివర "నమః" అనియు చదువుకొనవలెను.

రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై
హిమాచలమహావంశ పావనాయై
శంకరార్ధాంగ సౌందర్య శరీరాయై
లసన్మరకత స్వచ్ఛవిగ్రహాయై నమో
మహా౭తిశయసౌందర్యలావణ్యాయై
శశాంకశేఖర ప్రాణవల్లభాయై
సదాపంచదశాత్మైక్యస్వరూపాయై
వజ్రమాణిక్య కనకకిరీటాయై
కస్తూరీ తిలకోల్లాసి నిటలాయై10
భస్మరేఖాంకితలసన్మకుటాయై
వికచాంభోరుహదళ లోచనాయై
శరచ్చాంపేయ పుష్పాభ నాసికాయై
లసత్కాంచన తాటంక యుగళాయై
మణిదర్పణ సంకాశ కపోలాయై
తాంబూలపూరిత స్మేరవదనాయై
సుపక్వ దాడిమీబీజ రదనాయై
కంబు పూగ సమచ్ఛాయ కంధరాయై
స్థూలముక్తాఫలోదార సుహారాయై
గిరీశబద్ధ మాంగల్య మంగళాయై
పద్మపాశాంకుశ లసత్కరాబ్జాయై20
పద్మకైరవ మందార సుమాలిన్యై
సువర్ణకుంభ యుగ్మాభ సుకుచాయై
రమణీయ చతుర్బాహు సంయుక్తాయై
కనకాంగదకేయూర భూషితాయై
బృహత్సౌవర్ణ సౌందర్య వసనాయై
బృహన్నితంబ విలసజ్జఘనాయై
సౌభాగ్యజాత శృంగార మధ్యమాయై
దివ్యభూషణ సందోహ రంజితాయై
పారిజాత గుణాధిక్య పదాబ్జాయై
సుపద్మరాగ సంకాశ చరణాయై30
కామకోటి మహాపద్మ పీఠస్థాయై
శ్రీకంఠనేత్ర కుముద చంద్రికాయై
సచామర రమావాణీ విరాజితాయై
భక్తరక్షణ దాక్షిణ్యకటాక్షాయై
భూతేశాలింగనోద్భూత పులకాంగ్యై
అనంగ జనకాపాంగ వీక్షణాయై
బ్రహ్మోపేంద్ర శిరోరత్న రంజితాయై
శచీ ముఖ్యామరవధూ సేవితాయై
లీలాకల్పిత బ్రహ్మాండ మండలాయై
అమృతాది మహాశక్తిసంవృతాయై
ఏకాతప్రత సామ్రాజ్య దాయికాయై
సనకాది సమారాధ్య పాదుకాయై
దేవర్షి భిస్స్తూయమాన వైభవాయై
కలశోద్భవ దుర్వాస పూజితాయై
మత్తేభవక్త్ర షడ్వక్త్ర వత్సలాయై
చక్రరాజ మహామంత్ర మధ్యవర్త్యై
చిదగ్నికుండ సంభూత సుదేహాయై
శశాంక ఖండ సంయుక్త మకుటాయై
మత్త హంసవధూ మందగమనాయై
వందారుజనసందోహవందితాయై
అంతర్ముఖ జనానంద ఫలదాయై
పతివ్రతాంగనాభీష్ట ఫలదాయై
అవ్యాజ కరుణాపూర పూరితాయై
నితాంత సచ్చిదానంద సంయుక్తాయై
సహస్రసూర్య సంయుక్త ప్రకాశాయై
రత్న చింతామణి గృహమధ్యస్థాయై
హానివృద్ధి గుణాధిక్య రహితాయై
మహాపద్మాటవీమధ్య నివాసాయై
జాగ్రత్స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై
మహాపాపౌఘ పాపానాం వినాశిన్యై
దుష్టభీతి మహాభీతి భంజనాయై
సమస్త దేవ దనుజ ప్రేరకాయై
సమస్తహృదయాంభోజ నిలయాయై
అనాహత మహాపద్మ మందిరాయై
సహస్రార సరోజాత వాసితాయై
పునరావృత్తిరహిత పురస్థాయై
వాణీగాయత్రీసావిత్రీ సన్నుతాయై
రమాభూమి సుతారాధ్య పదాబ్జాయై
లోపాముద్రార్చిత శ్రీమచ్చరణాయై
సహస్రరతి సౌందర్య శరీరాయై70
భావనామాత్ర సంతుష్ట హృదయాయై
సత్య సంపూర్ణ విజ్ఞాన సిద్ధిదాయై
శ్రీలోచన కృతోల్లాస ఫలదాయై
శ్రీసుధాబ్ధి మణిద్వీప మధ్యగాయై
దక్షాధ్వర వినిర్భేద సాధనాయై
శ్రీనాథ సోదరీభూత శోభితాయై
చంద్రశేఖర భక్తార్తి భంజనాయై
సర్వోపావినిర్ముక్త చైతన్యాయై
నామపారాయణాభీష్ట ఫలదాయై
సృష్టిస్థితి తిరోధాన సంకల్పాయై80
శ్రీషోడశాక్షరీమంత్ర మధ్యగాయై
అనాద్యంతస్వయంభూతదివ్యమూర్త్యై
భక్తహంసపర్యాముఖ్య వియోగాయై
మాతృమండల సంయుక్తలలితాయై
భండదైత్య మహాసత్త్వ నాశనాయై
క్రూరభండ శిరశ్ఛేద నిపుణాయై
ధాత్ర్యచ్యుతసురాధీశ సుఖదాయై
చండముండ నిశుంభాదిఖండనాయై
రక్తాక్ష రక్త జిహ్వాది శిక్షణాయై
మహిషాసురదోర్వీర్య నిగ్రహాయై90
అభ్రకేశ మహోత్సాహ కారణాయై
మహేశయుక్త నటనాతత్పరాయై
నిజభర్తృ ముఖాంభోజ చింతనాయై
వృషభధ్వజ విజ్ఞాన భావనాయై
జన్మమృత్యు జరారోగ భంజనాయై
విధేయముక్త విజ్ఞాన సిద్ధిదాయై
కామక్రోధాది షడ్వర్గ నాశనాయై
రాజరాజార్చితపద సరోజాయై
సర్వవేదాంత సంసిద్ధ సుతత్త్వాయై
శ్రీ వీరభక్త విజ్ఞాన నిధానాయై 100
అశేష దుష్ట దనుజసూదనాయై
సాక్షాచ్ఛ్రీ దక్షిణామూర్తిమనోజ్ఞాయై
హయమేధాగ్రసంపూజ్యమహిమాయై
దక్షప్రజాపతిసుతా వేషాఢ్యాయై
సుమబాణేక్షు కోదండ మండితాయై
నిత్యయౌవన మాంగల్య మంగళాయై
మహాదేవ సమాయుక్త లీలాయై
మహాదేవరతౌత్సుక్య మహాదేవ్యై 108

5. శ్రీ బాలాత్రిపురసుందరి అష్టోత్తర శతనామావళిః

ప్రతినామమునకు ముందు "ఓం"అనియు చివర "నమః" అనియు చదువుకొనవలెను.

ఓం కళ్యాణ్యై నమః
త్రిపురాయై
బాలాయై
మాయాయై
త్రిపురసుందర్యై
సుందర్యై
సౌభాగ్యవత్యై
క్లీంకార్యై
సర్వమంగళాయై
హ్రీంకార్యై 10
స్కందజనన్యై
పరాయై
పంచదశాక్షర్యై
త్రైలోక్యై
మోహిన్యై
సర్వేశ్యై
సర్వరూపిణ్యై
సర్వసంక్షోభిణ్యై
పూర్ణాయై
నవముద్రేశ్వర్యై 20
శివాయై
అనంగకుసుమాఖ్యాయై
అనంగ భువనేశ్వర్యై
నిత్యక్లిన్నాయై
మృతోద్భవే
మోహినే
పరమానందాయై
కామేశ్యై
తరుణ్యై
కళాయై 30
కళావత్యై
భగవత్యై
పద్మరాగిణ్యై
కిరీటిన్యై
సౌగంధిన్యై
సరిద్వేణ్యై
మంత్రిణ్యై
మంత్రరూపిణ్యై
తత్త్వత్రయాయై
తత్త్వమయాయై 40
సిద్ధాయై
త్రిపురవాసిన్యై
శ్రీమత్యై
మహాదేవ్యై
కాళిన్యై
పరదేవతాయై
కైవల్యరేఖాయై
వశిన్యై
సర్వేశ్యై
సర్వమాతృకే
విష్ణుస్వరూపిణే
దేవమాత్రే
సర్వసంపత్ప్రదాయినే
ఆధారే
హితే(హితపత్నీక్యై)
స్వాధిష్ఠానచక్రాయై
సమాయై(సమాశ్రయాయై)
ఆజ్ఞాయై
పద్మాసనాసీనాయై
విశుద్ధాయై
స్థలయోగిన్యై
సంస్థితాయై
అష్టత్రింశత్యై
కలా(ళా)మూర్త్యై
సుషుమ్నే
చారుమధ్యమే
యోగీశ్వరే
మునిముఖ్యధ్యాయినే
పరబ్రహ్మిణే
స్వస్వరూపిణే 70
చతుర్భుజే
చంద్రచూడే
పురాణినే
ఆగమరూపిణే
కారిణే(ప్రణవినే)
మహావిద్యే
మహాప్రణవినే
ప్రణవతంత్రరూపిణే
భూతేశ్వర్యై
భూతమయై 80
పంచాశద్వర్ణరూపిణే
షోడశ్యై
మహాభూత్యై
కామాక్ష్యై
దశమాతృకే
ఆధారశక్త్యై
తరుణే
లక్ష్మ్యై
త్రిపురభైరవ్యై
త్రికోణమధ్యమే 90
త్రిదశాయై
షట్కోణపురవాసినే
నవకోణ పురవాసినే
బిందుస్థలసంస్థితే
అఘోరమంత్రితపదభామినే
భావరూపిణే
సంకర్షిణే
ధాత్ర్యై
కాత్యాయిన్యై
శివాన్యై సులభే 100
దుర్లభే
శాస్త్యై(మహాశాస్త్యై)
శిఖండిన్యై / శిఖరిణే
పదారాధ్యాయై
శ్రీపాదుకే
చక్రసంచారిణే
త్రిపురాంబికే 108
బాలాలీలావినోదినే
మహాత్రిపురేశీ భవాన్యై
శివా శివశక్త్యాత్మికే

6. శ్రీ సరస్వతీ అష్టోత్తర శతనామావళిః

ప్రతినామమునకు ముందు “ఓం”అనియు చివర “నమః” అనియు చదువుకొనవలెను.

ఓం సరస్వత్యై నమః
మహాభద్రాయై
మహామాయాయై
వరప్రదాయై
శ్రీప్రదాయై
పద్మనిలయాయై
పద్మాక్ష్యై
పద్మవక్త్రాయై
శివానుజాయై
పుస్తకధృతే 10
జ్ఞానముద్రాయై
రమాయై నమః
పరాయై నమః
కామరూపాయై నమః
మహావిద్యాయై నమః
మహాపాతకనాశిన్యై నమః
మహా శ్రయాయై నమః
మాలిన్యై నమః
మహాభోగాయై నమః
మహాభుజాయై నమః 20
మహాభాగ్యాయై నమః
మహోత్సాహాయై నమః
దివ్యాంగాయై నమః
సురవందితాయై నమః
మహాకాళ్యై నమః
మహాపాశాయై నమః
మహాకారాయై నమః
మహాంకుశాయై నమః
సీతాయై నమః
విమలాయై నమః 30
విశ్వాయై నమః
విద్యున్మాలాయై నమః
వైష్ణవ్యై నమః
చంద్రికాయై నమః
చంద్రవదనాయై నమః
చంద్రలేఖావిభూషితాయైనమః
సావిత్ర్యై నమః
సురసాయై నమః
దేవ్యై నమః
దివ్యాలంకారభూషితాయైనమః
వాగ్దేవ్యై నమః 40
వసుధాయై నమః
తీవ్రాయై నమః
మహాభద్రాయై నమః
మహాబలాయై నమః
భోగదాయై నమః
భారత్యై నమః
భామాయై నమః
గోవిందాయై నమః
గోమత్యై నమః 50
శివాయై నమః
జటిలాయై నమః
వింధ్యవాసాయై నమః
వింధ్యాచలవిరాజితాయై నమః
చండికాయై నమః
వైష్ణవ్యై నమః
బ్రాహ్మ్యై నమః
బ్రహ్మజ్ఞానైకసాధనయై నమః
సౌదామన్యై నమః
సుధామూర్త్యై నమః 60
సుభద్రాయై నమః
సురపూజితాయై నమః
సువాసిన్యై నమః
సునాసాయై నమః
వినిద్రాయై నమః
పద్మలోచనాయై నమః
విద్యారూపాయై నమః
విశాలాక్ష్యై నమః
బ్రహ్మజాయాయై నమః
మహాఫలాయై నమః 70
త్రయీమూర్త్యై నమః
త్రికాలజ్ఞాయై నమః
త్రిగుణాయై నమః
శాస్త్రరూపిణ్యై నమః
శుంభాసురప్రమథిన్యైనమః
శుభదాయై నమః
సర్వాత్మికాయై నమః
రక్తబీజనిహంత్ర్యై నమః
చాముండాయై నమః
అంబికాయై నమః 80
ముణ్డకాయప్రహరణాయైనమః
ధూమ్రలోచనమర్దిన్యైనమః
సర్వదేవస్తుతాయై నమః
సౌమ్యాయై నమః
సురాసురనమస్కృతాయైనమః
కాళరాత్ర్యై నమః
కళాధారాయై నమః
రూపసౌభాగ్యదాయిన్యై నమః
వాగ్దేవ్యై నమః
వరారోహాయై నమః 90
వారాహ్యై నమః
వారిజాసనాయై నమః
చిత్రాంబరాయై నమః
చిత్రగంధాయై నమః
చిత్రమాల్యవిభూషితాయై నమః
కాంతాయై నమః
కామప్రదాయై నమః
వంద్యాయై నమః
విద్యాధరసుపూజితాయై నమః
శ్వేతాననాయై నమః 100
నీలభుజాయై నమః
చతుర్వర్గ ఫలప్రదాయై
చతురానన సామ్రాజ్యాయై
రక్తమధ్యాయై నమః
నిరంజనాయై నమః
హంసాసనాయై నమః
నీలజంఘాయై నమః
బ్రహ్మవిష్ణుశివాత్మికాయైనమః108

7. శ్రీ దుర్గాష్టోత్తర శతనామావళిః

ప్రతినామమునకు ముందు "ఓం"అనియు చివర "నమః" అనియు చదువుకొనవలెను.

ఓం దుర్గాయై నమః
శివాయై
మహాలక్ష్మ్యై
మహాగౌర్యై
చండికాయై
సర్వజ్ఞాయై
సర్వాలోకేశ్యై
సర్వకర్మఫలప్రదాయై
సర్వతీర్థమయ్యై
పుణ్యాయై 10
దేవయోనయే
అయోనిజాయై
భూమిజాయై
నిర్గుణాయై
ఆధారశక్త్యై
అనీశ్వర్యై
నిర్గుణాయై
ఓం నిరాకారాయై నమః
సర్వగర్వవిమర్దిన్యై
సర్వలోకప్రియాయై 20
వాణ్యై
సర్వవిద్యాధిదేవతాయై
పార్వత్యై
దేవమాత్రే
వనీశ్యై
వింధ్యవాసిన్యై
తేజోవత్యై
మహామాత్రే
కోటిసూర్యసమప్రభాయై
దేవతాయై 30
వహ్నిరూపాయై
సతేజసే
వర్ణరూపిణ్యై
గుణాశ్రయాయై
ఓం గుణమధ్యాయై నమః
గుణత్రయవివర్జితాయై
కర్మజ్ఞానప్రదాయై
కాంతాయై
సర్వసంహారకారిణ్యై
ధర్మజ్ఞానాయై 40
ధర్మనిష్ఠాయై
సర్వకర్మవివర్జితాయై
కామాక్ష్యై
కామసంహర్త్ర్యై
కామక్రోధవివర్జితాయై
శాంకర్యై
శాంభవ్యై
శాంతాయై
చంద్రసూర్యాగ్నిలోచనాయై
సుజయాయై 50
జయాయై / భూమిష్టాయై
జాహ్నవ్యై
జనపూజితాయై
ఓం శాస్త్రాయై నమః
శాస్త్రమయ్యై
నిత్యాయై
శుభాయై
చంద్రార్ధమస్తకాయై
భారత్యై
భ్రామర్యై 60
కల్పాయై
కరాళ్యై
కృష్ణపింగాళాయై
బ్రాహ్మ్యై
నారాయణ్యై
రౌద్ర్యై
చంద్రామృతపరివృతాయై
జ్యేష్ఠాయై
ఇందిరాయై
మహామాయాయై 70
జగత్సృష్ట్యధికారిణ్యై
బ్రహ్మాండకోటిసంస్థానాయై
ఓం కామిన్యై నమః
కమలాలయాయై
కాత్యాయన్యై
కలాతీతాయై
కాలసంహారకారిణ్యై
యోగనిష్ఠాయై
యోగిగమ్యాయై
యోగిధ్యేయాయై 80
తపస్విన్యై
జ్ఞానరూపాయై
నిరాకారాయై
భక్తాభీష్టఫలప్రదాయై
భూతాత్మికాయై
భూతమాత్రే
భూతేశ్యై
భూతధారిణ్యై
స్వధానారీమధ్యగతాయై
షడాధారాదివర్ధిన్యై 90
మోహితాయై
ఓం అంశుభవాయై నమః
శుభ్రాయై
సూక్ష్మాయై
మాత్రాయై
నిరాలసాయై
నిమగ్నాయై
నీలసంకాశాయై
నిత్యాయై
నందిన్యై 100
హరాయై
పరాయై
సర్వజ్ఞానప్రదాయై
అనంతాయై
సత్యాయై
దుర్లభరూపిణ్యై
సరస్వత్యై
సర్వగతాయై 108
సర్వాభీష్టప్రదాయై
శ్రీదుర్గాంబికాయై నమః

8. శ్రీ మహిషాసుర మర్ధనీఅష్టోత్తర శతనామావళిః

ప్రతినామమునకు ముందు "ఓం"అనియు చివర "నమః" అనియు చదువుకొనవలెను.

ఓం మహత్యై నమః
చేతనాయై
మాయాయై
మహాగౌర్యై
మహేశ్వర్యై
మహోదరాయై
మహాబుద్ధ్యై
మహాకాళ్యై
మహాబలాయై
మహాసుధాయై 10
మహానిద్రాయై
మహాముద్రాయై
మహోదర్యై
మహాలక్ష్మ్యై
మహాభోగాయై
మహామోహాయై
మహాజయాయై
మహాతుష్ట్యై
మహాలజ్జాయై
మహాధృత్యై 20
మహాఘోరాయై
మహాదంష్ట్రాయై
మహాకాంత్యై
మహాస్మృత్యై
మహాపద్మిన్యై
మహామేధాయై
మహాబోధాయై
మహాతపసే
మహాసంస్థానాయై
మహారవాయై 30
మహారోషాయై
మహాయుధాయై
మహాబంధసంహార్యై
మహాభయవినాశిన్యై
మహానేత్రాయై
మహావక్త్రాయై
మహావక్షసే
మహాభుజాయై
మహామహీరుహాయై
(సం) పూర్ణాయై 40
మహాఛాయాయై
మహానఘాయై
మహాశాంత్యై
మహాశ్వాసాయై
మహాపర్వతనందిన్యై
మహాబ్రహ్మమయై
మాత్రవే
మహాసారాయై
మహాసురఘ్న్యై
మహత్యై 50
పార్వత్యై
చర్చితానందాయై
శివాయై
మహాక్షాంత్యై
మహాభ్రాంత్యై
మహామంత్రాయై
మహీమ్యై
మహామహీకులాయై
మహాలోలాయై
మహామాయాయై 60
మహాఫలాయై
మహానీలాయై
మహాశీలాయై
మహాబలాయై
మహాకలా(ళా)యై
మహాచిత్రాయై
మహాహేతవే
మహాసేతవే
మహాయశస్విన్యై
మహావిద్యాయై 70
మహాసాధ్యాయై
మహాసత్యాయై
మహాగత్యై
మహాసుఖిన్యై
మహాదుఃస్వప్ననాశిన్యై
మహామోక్షప్రదే
మహాపక్షాయై
మహీయస్యై
మహాభద్రాయై
మహావాణ్యై 80
మహారోగవినాశినే
మహాధారయై
మహాకారా(ర్యా)యై
మహామార్యే
ఖేచర్యై / మహాక్షేమకర్యే
మహాక్షమాయై
మహైశ్వర్యప్రదాయినే
మహావిషఘ్న్యై
విషదాయై 90
మహాదుర్గవినాశిన్యై
మహావర్షాయై
మహాతత్త్వాయై
మహాకైలాసవాసిన్యై
మహాసుభద్రాయై
మహ్యైసుభగాయై
మహావిద్యాయై
మహాసత్యే
మహాప్రత్యంగిదేవతాయై
మహానిత్యాయై 100
మహాప్రళయకారిణ్యై
మహాశక్త్యై (తృష్ణే)
మహామత్యై
మహ్యై మంగళకారిణ్యై
మహారమ్యై
మహారాజ్ఞ్యై
మహారాగిణ్యై
మహారాజరాజసింహాసిన్యై108

9. శ్రీ రాజరాజేశ్వరీ అష్టోత్తర శతనామావళిః

ప్రతినామమునకు ముందు "ఓం"అనియు చివర "నమః" అనియు చదువుకొనవలెను.

ఓం భువనేశ్వర్యై నమః
రాజేశ్వర్యై
రాజరాజేశ్వర్యై
కామేశ్వర్యై
బాలాత్రిపురసుందర్యై
సర్వేశ్వర్యై
కళ్యాణ్యై
సర్వసంక్షోభిణ్యై
సర్వలోకశరీరిణ్యై
సౌగంధికపరిమళాయై 10
మంత్రిణే
మంత్రరూపిణ్యై
ప్రాకృత్యై / వికృత్యై
ఆదిత్యై
సౌభాగ్యవత్యై
పద్మావత్యై
భగవత్యై / శ్రీమత్యై
సత్యవత్యై 20
ప్రియకృత్యై
మాయాయై
సర్వమంగళాయై
సర్వలోకమోహాధీశాన్యై
కింకరీభూతగీర్వాణ్యై
పరబ్రహ్మస్వరూపిణ్యై
పురాణాగమరూపిణ్యై
పంచప్రణవ రూపిణ్యై
సర్వగ్రహ రూపిణ్యై
రక్తగంధకస్తూరీ విలేప్యై 30
నానాయై
శరణ్యాయై
నిఖిలవిద్యేశ్వర్యై
జనేశ్వర్యై
భూతేశ్వర్యై
సర్వసాక్షిణ్యై
క్షేమకారిణ్యై
పుణ్యాయై
సర్వరక్షణ్యై
సకలధర్మిణ్యై 40
విశ్వకర్మిణే
సురమునిదేవనుతాయై
సర్వలోకారాధ్యాయై నమః
పద్మాసనాసీనాయై
యోగీశ్వరమనోధ్యేయాయై
చతుర్భుజే
సర్వార్థసాధనాధీశాయై
పూర్వాయై
నిత్యాయై
పరమానందాయై 50
కళాయై
అనంగాయై
వసుంధరాయై
శుభదాయై
త్రికాలజ్ఞాన సంపన్నాయై
పీతాంబరధరే
అనంతాయై
భక్తవత్సలాయై
పాదపద్మాయై
జగత్కారిణే 60
అవ్యయాయై
లీలామానుషవిగ్రహాయై
సర్వమాయాయై
మృత్యుంజయాయై
కోటిసూర్యసమప్రభాయై
పవిత్రాయై
ప్రాణదాయై
విమలాయై
మహాభూషాయై
సర్వభూతహితప్రదాయై 70
పద్మాలయాయై
సుధాయై
స్వాంగాయై
పద్మరాగకిరీటినే
సర్వపాపవినాశిన్యై
సకలసంపత్ప్రదాయిన్యై
పద్మగంధిన్యై
సర్వవిఘ్నక్లేశధ్వంసినే
హేమమాలిన్యై
విశ్వమూర్త్యై 80
అగ్నికల్పాయై
పుండరీకాక్షిణ్యై
మహాశక్త్యై
బుద్ధ్యై
భూతేశ్వర్యై
అదృశ్యాయై
శుభేక్షణాయై
సర్వదర్శిణే
ప్రాణాయై
శ్రేష్ఠాయై 90
శాంతాయై
తత్త్వాయై
సర్వజనన్యై
సర్వలోకవాసిన్యై
కైవల్యరేఖిన్యై
భక్తపోషణవినోదిన్యై
దారిద్ర్యనాశిన్యై
సర్వోపద్రవనివారిణ్యై
సంహృదానందలహర్యై
చతుర్దశాంతకోణస్థాయై 100
సర్వాత్మాయై
సత్యవక్త్రే
న్యాయాయై
ధనధాన్యనిధ్యై
కాయకృత్యై
అనంతజిత్యై
అనంతగుణరూపే
స్థిరేరాజేశ్వర్యై 108





శ్రీ లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రమ్

నారాయణ హృదయమ్ : హరిః ఓమ్ అస్యశ్రీ నారాయణ హృదయస్తోత్ర మహామంత్రస్య భార్గవ ఋషిః అనుష్టుప్ఛందః శ్రీ లక్ష్మీనారాయణో దేవతా ఓం బీజమ్ నమః శక్తిః నారాయణాయేతి కీలకమ్ శ్రీలక్ష్మీ నారాయణప్రీత్యర్థే జపే వినియోగః. ఓం నారాయణః పరంజ్యోతి – రితి అంగుష్ఠాభ్యాం నమః – హృదయాయ నమః ఓం నారాయణః పరం బ్రహ్మేతి – తర్జనీభ్యాం నమః – శిరసే స్వాహా ఓం నారాయణః పరోదేవ – ఇతి మధ్యమాభ్యాం నమః – శిఖాయై వషట్ ఓం నారాయణః పరంధా –మేతి అనామికాభ్యాం నమః – కవచాయహుం ఓం నారాయణః పరో ధర్మ–ఇతి కనిష్ఠికాభ్యాం నమః – నేత్రాభ్యాం వౌషట్ ఓం విశ్వం నారాయణ ఇతి–కరతల కరపృష్ఠాభ్యాంనమః–అస్త్రాయ ఫట్

ధ్యానమ్

ఉద్యదాదిత్యసంకాశం–పీతవాసం చతుర్భుజం శంఖచక్ర గదా పాణిం–ధ్యాయేలక్ష్మీపతిం హరిమ్ త్రైలోక్యాధారచక్రం–తదుపరి కమఠం–తత్రచానంతభోగీ తన్మధ్యే భూమిపద్మాం–కుశశిఖరదళం–కర్ణికాభూతమేరుం తత్రత్యం శాంతమూర్తిం – మణిమయమకుటం–కుండలోద్భాసితాంగం లక్ష్మీనారాయణాఖ్యం సరసిజనయనం–సంతతం చింతయా(మి)మః

అస్యశ్రీ నారాయణహృదయస్తోత్రస్య భార్గవ ఋషిః అనుష్టుప్ ఛందః నారాయణో దేవతా నారాయణప్రీత్యర్థే జపే వినియోగః.

మూలాష్టకమ్ (8 శ్లో.)

ఓం నారాయణః పరంజ్యోతి రాత్మా నారాయణః పరః నారాయణః పరం బ్రహ్మ నారాయణ నమోఽస్తుతే.1
నారాయణః పరో దేవో ధాతా నారాయణః పరః నారాయణః పరో ధ్యాతా నారాయణ నమోఽస్తుతే.2
నారాయణః పరంధామ ధ్యానం నారాయణః పరః నారాయణః పరో ధర్మో నారాయణ నమోఽస్తుతే.3
నారాయణః పరో వైద్యో విద్యా నారాయణః పరః విశ్వం నారాయణః సాక్షాన్నారాయణ నమోఽస్తుతే.4
నారాయణా ద్విధి ర్జాతో జాతో నారాయణా ద్ధరః జాతో నారాయణా దింద్రో నారాయణ నమోఽస్తుతే.5
రవి ర్నారాయణ స్తేజశ్చంద్రో నారాయణః పరః వహ్ని ర్నారాయణః సాక్షా న్నారాయణ నమోఽస్తుతే.6
నారాయణ ఉపాస్యః స్యా ద్గురు ర్నారాయణః పరః నారాయణః పరో బోధో నారాయణ నమోఽస్తుతే.7
నారాయణః ఫలం ముఖ్యం సిద్ధి ర్నారాయణః సుఖమ్ సేవ్యో నారాయణః శుద్ధోనారాయణ నమోఽస్తుతే.8

ఓం నమో నారాయణాయ స్వాహా ఇత్యష్టవారమ్.

అథ ప్రార్థనాదశకమ్ (10 శ్లో.)

నారాయణస్త్వమేవాసి దహరాఖ్యే హృది స్థితః ప్రేరకః ప్రేర్యమాణానాం త్వయా ప్రేరితమానసః 1
త్వదాజ్ఞాం శిరసా ధృత్వా। జపామి జనపావనమ్ నానోపాసనమార్గాణాం భావకృద్భావబోధకః 2
భావార్థకృ ద్భావభూతో భావసౌఖ్యప్రదో భవ, త్వన్మాయామోహితం విశ్వం త్వయ్యేవ పరికల్పితమ్. 3

త్వదధిష్ఠానమాత్రేణ సైవ(సావై) సర్వార్థకారిణీ త్వమేవ తాం పురస్కృత్య మమ కామాన్సమర్ధయ 4
న మే త్వదన్య స్త్రాతాఽస్తి త్వదన్య న్న హి దైవతమ్ త్వదన్యం న హి జానామి పాలకం పుణ్యరూపకమ్. 5
యావ త్సాంసారికో భావో మనఃస్థో భావనాత్మకః తావ త్సిద్ధి ర్భవే త్సద్యః సర్వథా సర్వదా విభో! 6
పాపినా మహ మేవాగ్ర్యో దయాలూనాం త్వమగ్రణీః దయనీయో మదన్యోఽస్తి తవ కోఽత్ర జగత్త్రయే 7
త్వయాఽప్యహం న సృష్టశ్చే న్న స్యా త్తవ దయాలుతా ఆమయో నైవ సృష్టశ్చే దౌషధస్య వృథోదయః 8
పాపసంఘపరిశ్రాన్తః పాపాత్మా పాపరూపధృక్ త్వదన్యః కోఽత్ర పాపేభ్య స్త్రాతా మే జగతీతలే. 9
త్వమేవ మాతాచ పితా త్వమేవ-త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవత్వమేవ విద్యాద్రవిణంత్వమేవ-త్వమేవ సర్వం మమ దేవదేవ
ఫలశ్రుతిః ప్రార్థనాదశకం చైన మూలాష్టక మితిద్వయమ్యఃపఠే చ్ఛృణుయా న్నిత్యం తస్య లక్ష్మీఃస్థిరా భవేత్11
నారాయణస్య హృదయం సర్వాభీష్టఫలప్రదమ్ లక్ష్మీహృదయకం స్తోత్రం యది చైతద్వినాకృతమ్ 12
త త్సర్వం నిష్ఫలం ప్రోక్తం లక్ష్మీః క్రుధ్యతి సర్వదా। ఏతత్సంపుటితం స్తోత్రం సర్వకర్మఫలప్రదమ్. 13
లక్ష్మీహృదయకం చైన తథా నారాయణాత్మకమ్ జపే ద్యః సంకలీకృత్య సర్వాభీష్ట మవాప్నుయాత్. 14
నారాయణస్య హృదయ మాదౌ జప్త్వా తతఃపరమ్ లక్ష్మీహృదయకం స్తోత్రం జపే న్నారాయణం పునః 15
పున ర్నారాయణం జప్త్వా పునర్లక్ష్మస్తవం జపేత్ పున ర్నారాయణం జాప్యం సంకలీకరణం భవేత్ 16
ఏవం మధ్యే ద్వివారేణ జపే త్సంకలితం తు తత్ లక్ష్మీహృదయకం స్తోత్రం సర్వకామప్రసాధనమ్ 17
తద్వజ్జపాదిక ంకుర్యా దేతత్సంకలితం శుభమ్ సర్వా న్కామా నవాప్నోతి ఆధివ్యాధిభయం హరేత్. 18
గోప్య మేత త్సదా కుర్యా న్న సర్వత్ర ప్రకాశయేత్ ఇతి గుహ్యతమం శాస్త్రం ప్రాప్తం బ్రహ్మాదికైః పురా. 19
తస్మా త్సర్వప్రయత్నేన గోపయే త్సాధయే త్సుధీః యత్రైత త్పుస్తకం తిష్ఠే ల్లక్ష్మీనారాయణాత్మకమ్ 20
భూతపైశాచ వేతాళభయం తత్ర న జాయతే లక్ష్మీహృదయకం ప్రోక్తం విధినా సాధయే త్సుధీః 21
భృగువారే చ రాత్రౌ చ పూజయేత్పుస్తకద్వయమ్ సర్వథా సర్వదా సత్యం గోపయే త్సాధయే త్సుధీః
గోపనాత్సాదనాల్లోకే సర్వసిద్ధిం లభే న్నరః. 22

(ధన్యో భవతి తత్త్వతః) ఇతి నారాయణహృదయం సమాప్తమ్

1. సకృదావర్తనము : లక్ష్మీహృదయము ఒకమారు-నారాయణ హృదయము ఒక మారు మాత్రము. **2. సంపుటీకరణము :** నారాయణ హృదయము, లక్ష్మీహృదయము నారాయణ హృదయము. **3. సంకలీకరణము :** నాహ+లక్ష్మీహృ+నాహృ+నాహృ+ లక్ష్మీహృ+ నాహృ; ఇట్లు నాహృ-నాలుగుసార్లు-లహృ-రెండు మారులు. **4. పురశ్చరణము :** ఐదువేల ఆవృత్తులు క్రమముగ- (నాహృ+లహృ) × 5000. **5. ఏకోత్తర వారవృద్ధి :** నవరాత్రులలో మొదటి దినమున నాహృ+లహృ-ఒకసారి; రెండవ దినమున ఇట్లు రెండుసార్లు మొదలగు విధమున లేదా మొదటి దినము1; రెండవ దినము3; మూడవ దినము 4; నాలుగవ దినము 7; ఐదవ దినము 9; ఆరవ దినము 11; ఏడవదినము 13; ఎనిమిదవ దినము 14; తొమ్మిదవ దినము 12 సార్లు.

లక్ష్మీహృదయమ్ : ఆచమ్య ప్రాణా, నాయమ్య దేశకాలౌ సంకీర్త్య శ్రీ లక్ష్మీ ప్రసాదసిద్ధ్యా మమ యజమానస్య నక్షత్రజాతస్య... గ్రహ దోషపీడాపరిహారార్థం కామానాసిద్ధ్యర్థం వా అభీష్ట కామనాసిద్ధ్యర్థం అద్యప్రభృతి దినపర్యంతం, సకృదావర్తన సంపుటీకరణ సంకలీకరణ, పురశ్చరణ, ఏకోత్తరవారవృద్ధి రీత్యా లక్ష్మీహృదయజ పాఖ్యం కర్మ కరిష్యే ఇతి సంకల్ప్య న్యాసాది కుర్యాత్. అస్య శ్రీమహాలక్ష్మీ హృదయస్తోత్ర మహా మంత్రస్య భార్గవ ఋషిః అనుష్టుబాదినా నాచ్ఛందాంసి శ్రీ మహాలక్ష్మీర్దేవతా శ్రీం బీజమ్ హ్రీం శక్తిః ఐం కీలకమ్ మమాభీష్టసిద్ధ్యర్థే శ్రీమహాలక్ష్మీ ప్రసాద సిద్ధ్యర్థం జపే వినియోగః.

సూత్రన్యాసః - **ఓం భార్గవఋషయే నమః శిరసే, అనుష్టుబాదినానాచ్ఛందోభ్యో నమః ముఖే, ఆద్యాది శ్రీ మహాలక్ష్మీదేవతాయై నమో హృదయే, శ్రీం బీజాయ నమో గుహ్యే, హ్రీం**

శక్తయే నమః పాదయోః, ఐం కీలకాయ నమః సర్వాంగే.

కరన్యాసః - ఓం ఐం శ్రీం అంగుష్ఠాభ్యాం నమః ఓం ఐం హ్రీం తర్జనీభ్యాం నమః ఓం ఐం క్లీం మధ్యమా భ్యాం నమః ఓం ఐం శ్రీం అనామికాభ్యాం నమః, ఓం ఐం హ్రీం కనిష్ఠికాభ్యాం నమః, ఓం ఐం క్లీం కరతలకర పృష్ఠాభ్యాం నమః.

హృదయాదిన్యాసః - ఓం శ్రీం మహాలక్ష్మ్యై హృద యాయ నమః, ఓం హ్రీం విష్ణువామాంకసంస్థితాయై శిరసే స్వాహా, ఓం ఐం శ్రీ మత్సౌభాగ్యజనన్యై శిఖాయై వషట్, ఓం శ్రీం విజ్ఞానసుఖదాత్ర్యై కవచాయ హుమ్, ఓం హ్రీం సమస్తసౌభాగ్యకర్త్ర్యై నేత్రత్రయాయ వౌషట్, ఓం ఐం సమస్త భూతాన్తరసంస్థితాయై అస్త్రాయ ఫట్, ఓం శ్రీం హ్రీం క్లీం ఐం స్వాహా ఓం భూర్భువఃస్వరోమ్ ఇతి దిగ్బంధః.

ధ్యానఫలమ్: పీతవస్త్రాం సువర్ణాంగీం పద్మహస్తాం గదాన్వితామ్ లక్ష్మీం ధ్యాయేత మంత్రేణ స భవేత్ పృథివీపతిః

ధ్యానం: మాతులుంగం గదాం ఖేటం పానపాత్రం చ బిభ్రతీం। నాగం లింగం చ యోనిం చ బిభ్రతీం చైవమూర్ధని. కౌశేయపీతవసనామరవిందనేత్రాం పద్మద్వయాభయవరోద్యత పద్మహస్తాం ఉద్యచ్ఛతార్కసదృశీం పరమాంకసంస్థాం ధ్యాయేద్విధీశనతపాదయుగాం జనిత్రీమ్. యా సా పద్మాసనస్థా విపులటితటీ పద్మపత్రాయతాక్షీ। గంభీరావర్తనాభిః-స్తనభరనమితా-శుభ్రభవస్త్రోత్తరీయా। లక్ష్మీర్దివ్యై ర్గజేంద్ర్యై ర్మణిగణఖచితై స్స్నాపితాహేమకుంభైః నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగల్యయుక్తా హస్తద్వయేన కనులే ధారయంతీం స్వలీలయా హారనూపురసంయుక్తాం లక్ష్మీం దేవీం విచింతయే ఇతి ధ్యాత్వా మానసోపచారైః సంపూజ్య శంఖచక్రగదాహస్తే శుభ్రవర్ణే శుభాననే। మమ దేహి వరం లక్ష్మీఃసర్వసిద్ధిప్రదాయిని। ఇతిసంప్రార్థ్య.

ఓం శ్రీం హ్రీం క్లీం ఐం లక్ష్మీం కమలధారిణీం సింహవాసినీం స్వాహా - ఇతి మంత్రం జప్త్వా పునః పూర్వవృద్ధ్యదయాదిషడంగన్యాసం కృత్వా స్తోత్రం పఠేత్.

ఓం వందే లక్ష్మీం ప్రహసిత ముఖీం శుద్ధజాంబూనదాభామ్
తేజోరూపాం కనకవసనాం సర్వభూషోజ్జ్వలాంగీమ్
బీజాపూరం కనకకలశం హేమపద్మం దధానా
మాద్యాం శక్తిం సకలజననీం విష్ణువామాంకసంస్థామ్. 1
శ్రీమత్సౌభాగ్యజననీం స్తౌమి లక్ష్మీం సనాతనీమ్
సర్వకామఫలావాప్తిసాధనైక సుఖావహామ్. 2
స్మరామి నిత్యం దేవేశి త్వయా ప్రేరితమానసః
త్వదాజ్ఞాం శిరసా ధృత్వా భజామి పరమేశ్వరీమ్. 3
సమస్త సంపత్సుఖదాం మహాశ్రియమ్ సమస్తసౌభాగ్యకరీం మహాశ్రియమ్
సమస్త కల్యాణకరీం మహాశ్రియమ్ భజామ్యహం జ్ఞానకరీం మహాశ్రియమ్ 4
విజ్ఞానసంపత్సుఖదాం సనాతనీమ్ విచిత్రవాగ్భూతికరీం మనోహరామ్
అనంతసమ్మోదసుఖప్రదాయినీం నమామ్యహం భూతికరీం హరిప్రియామ్. 5
సమస్తభూతాంతరసంస్థితా త్వమ్ సమస్త భోక్త్రీశ్వరి విశ్వరూపే
తన్నాస్తి యత్త్వద్వ్యతిరిక్తవస్తు త్వత్పాదపద్మం ప్రణమామ్యహం శ్రీః
దారిద్రదుఃఖఃఘతమోఽపహంత్రీ త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ
దీనార్తివిచ్ఛేదనహేతుభూతైః కృపాకటాక్షై రభిషించ మాం శ్రీః. 7
అంబ ప్రసీద కరుణాసుధయాఽఽర్ద్రదృష్ట్యా మాం త్వత్కృపాద్రవిణదేహ మిమం కురుష్వ
ఆలోకయ ప్రణతహృద్గతశోకహంత్రి! త్వత్పాదపద్మయుగలం ప్రణమామ్యహం శ్రీః 8

శాంత్యై నమోఽస్తు శరణాగతరక్షణాయై కాంత్యై నమోఽస్తు కమనీయగుణాశ్రయాయై
క్షాంత్యై నమోఽస్తు దురితక్షయకారణాయై ధాత్ర్యై నమోఽస్తు ధనధాన్యసమృద్ధిదాయై. 9
శక్త్యై నమోఽస్తు శశిశేఖర సంస్తుతాయై రత్యై నమోఽస్తు రజనీకరసోదరాయై
భక్త్యై నమోఽస్తు భవసాగరతారణాయై మత్యై నమోఽస్తు మధుసూదనవల్లభాయై. 10
లక్ష్మ్యై నమోఽస్తు శుభలక్షిణలక్షితాయై సిద్ధ్యై నమోఽస్తు శివసిద్ధసుపూజితాయై
ధృత్యై నమోఽస్తు నతదుర్గతిభంజనాయై గత్యై నమోఽస్తు వరసద్గతిదాయికాయై. 11
దేవ్యై నమోఽస్తు దివి దేవగణార్చితాయై భూత్యై నమోఽస్తు భువనార్తివినాశనాయై
దాత్రై నమోఽస్తు ధరణీధర వల్లభాయై పుష్ట్యై నమోఽస్తు పురుషోత్తమ వల్లభాయై. 12
సుతీవ్రదారిద్ర్యవిదుఃఖ హంత్ర్యైనమోఽస్తుతే సర్వభయాపహంత్ర్యై
శ్రీవిష్ణువక్షఃస్థల సంస్థితాయై నమో నమః సర్వవిభూతిదాయై 13
జయతు జయతు లక్ష్మీ ర్లక్షణాలంకృతాంగీ జయతుజయతు పద్మా పద్మసద్మాభివంద్యా
జయతు జయతు విద్యా విష్ణువామాంకసంస్థాజయతు జయతు సమ్య క్సర్వసంపత్కరీశ్రీః14
జయతు జయతు దేవీ దేవసంఘాభిపూజ్యా జయతు జయతు భద్రా భార్గవీ భాగ్యరూపా
జయతు జయతు నిత్యా నిర్మల జ్ఞానవేద్యా జయతు జయతు సత్యా సర్వభూతాంతరస్థా.15
జయతు జయతు రమ్యా రత్నగర్భాంతరస్థా జయతు జయతు శుద్ధా శుద్ధ జాంబూనదాభా
జయతు జయతు కాంతా కాంతి మద్భాసితాంగీ జయతు జయతు శాంతా శీఘ్ర మాగచ్ఛ సౌమ్యే. 16
యస్యాః కలాయాః కమలోద్భవాద్యాః రుద్రాశ్చ శక్రప్రముఖాశ్చ దేవాః
జానంతి సర్వేపి సశక్తయస్తేప్రభుత్వ మాప్తుః పరమాయుషస్తే. 17
లిలేఖ నిటలే విధి-ర్మమ విషం విసృజ్యాంతరం త్వయా విలిఖితస్యమే తదితి తత్ఫలప్రాప్తయే
తదంతరతలే స్ఫుటం కమలవాసిని శ్రియం సమర్పయ సముద్రికాం సకలభాగ్యసంసూచికామ్. 18
తదిదం తిమిరం ఫాలే స్ఫుటం కమలవాసిని శ్రియం సముద్రికాం దేహి సర్వసౌభాగ్యసూచికామ్. 19
కలయా తే యథా దేవి! జీవంతి సచరాచరాః తథా సంపత్కరే లక్ష్మీః సర్వదా సంప్రసీద మే. 20
యథా విష్ణుర్ధ్రువే నిత్యం స్వకలాం సంన్యవేశయత్ తథైవ స్వకలాం లక్ష్మీర్మయి సమ్య క్సమర్పయ.21
సర్వసౌఖ్యప్రదే దేవి! భక్తానా మభయప్రదే ! అచలాం కురు యత్నేన కలాం మయి నివేశితామ్.22
ముదాస్తాం మత్ఫాలే పరమపదలక్ష్మీః స్ఫుటకలా సదా వైకుంఠే శ్రీ ర్నివసతు కలా మే నయనయోః
వసేత్యత్యే లోకే మమవచసి లక్ష్మీ ర్వరకలా శ్రియః శ్వేతద్వీపే నివసతు కలా మేఽస్తు కరయోః23
తావ న్నిత్యం మమాంగేషు క్షీరాబ్ధౌ శ్రీకలా వసేత్ సూర్యాచంద్రమసౌ యావ ద్యావ ల్లక్ష్మీపతిః శ్రియా. 24
సర్వమంగలసంపూర్ణా సర్వైశ్వర్యసమన్వితా ఆద్యాదిశ్రీర్మహాలక్ష్మీ స్త్వత్కలా మయి తిష్ఠతు. 25
అజ్ఞానతిమిరం హంతు శుద్ధజ్ఞానప్రదాశికా సర్వైశ్వర్యప్రదా మేఽస్తు త్వత్కలా మయి సంస్థితా. 26
అలక్ష్మీం హరతు క్షిప్రం తమః సూర్యప్రభా యథా వితనోతు మమశ్రేయ స్త్వత్కలా మయి సంస్థితా. 27
ఐశ్వర్యమంగలోత్పత్తి స్త్వత్కలాయాం నిధీయతే మయి తస్మా త్కృతార్థోఽస్మి పాత్ర మస్మి స్థితే స్తవ. 28
భవదావేశభాగ్యార్హో భాగ్యవా నస్మి భార్గవి! త్వత్ప్రసాదా త్పవిత్రోఽహం లోకమాత ర్నమోఽస్తుతే. 29
పునాసిమాం త్వం కలయైనయస్మాదతఃసమాగచ్ఛ మమాగ్రత స్త్వమ్ పరం పదం శ్రీర్భవ సుప్రసన్నామయ్యచ్యుతేన ప్రవిశాదిలక్ష్మీః
శ్రీవైకుంఠస్థితే లక్ష్మీః సమాగచ్ఛ మమాగ్రతః నారాయణేన సహ మాం కృపాదృష్ట్యాఽవలోకయ 31
సత్యలోకస్థితే లక్ష్మీ స్త్వం మమాగచ్ఛ సన్నిధిమ్ వాసుదేవేన సహితా ప్రసీద వరదా భవ.32
శ్వేతద్వీపస్థితే లక్ష్మీ శ్శీఘ్ర మాగచ్ఛ సువ్రతే !విష్ణునా సహితే దేవి! జగన్మాతః ప్రసీద మే.33
క్షీరాంబుధిస్థితే లక్ష్మీః సమాగచ్ఛ సమాధవా! త్వత్కృపాదృష్టిసుధయా సతతం మాం విలోకయ.
రత్నగర్భస్థితే లక్ష్మీః పరిపూర్ణహిరణ్మయి ! సమాగచ్ఛ సమాగచ్ఛ స్థిత్వాఽఽశు పురతో మమ
స్థిరా భవ మహాలక్ష్మీ ర్నిశ్చలా భవ నిర్మలే !ప్రసన్నే కమలే దేవి! ప్రసన్నహృదయా భవ.36

శ్రీధరే శ్రీమహాభూమే త్వదంతఃస్థం మహానిధిమ్!శీఘ్ర ముద్ధృత్య పురతః ప్రదర్శయ సమర్పయ.37
వసుంధరే శ్రీవసుధే వసుదోగ్ధ్రి కృపాం మయిత్వత్కుక్షిగతసర్వస్వం శీఘ్రం మే సంప్రదర్శయ.38
విష్ణుప్రియే రత్నగర్భే సమస్తఫలదే శివే త్వద్గర్భగతహేమాదీన్ సంప్రదర్శయ దర్శయ. 39
రసాతలగతే లక్ష్మీః శీఘ్ర మాగచ్ఛ మే పురః న జానే పరమం రూపం మాత ర్మే సంప్రదర్శయ.40
ఆవిర్భవ మనోవేగాచ్ఛీఘ్రమాగచ్ఛ మేపురఃమావత్స భైరిహేత్యుక్త్వా కామం గౌరివ రక్షమామ్41
దేవి శీఘ్రం సమాగచ్ఛ ధరణీగర్భ సంస్థితే। మాత స్త్వద్భృత్యరూపోఽహం మృగయే త్వాం కుతూహలాత్
ఉత్తిష్ఠ జాగృహి త్వం మే సముత్తిష్ఠ సుజాగృహి;అక్షయాన్ హేమకలశాన్ సువర్ణేన సుపూరితాన్. 43
నిక్షేపాన్ మే సమాకృష్య సముద్ధృత్య మమాగ్రతః సముద్యతాననా భూత్వా సమాధేహి ధరాంతరాత్.
మత్సన్నిధిం సమాగచ్ఛ మదాహితకృపారసాత్ ప్రసీద శ్రేయసాం దోగ్ధ్రి లక్ష్మీ ర్మే నయనాగ్రతః
అత్రోపవిశ లక్ష్మీస్త్వం స్థిరా భవ హిరణ్మయి సుస్థిరా భవ సంప్రీత్యా ప్రసీద వరదా భవ.46
ఆనయ త్వం తథా దేవి! నిధీన్ మే సంప్రదర్శయ అద్య క్షణేన సహసా దత్త్వా సంరక్ష మాం సదా. 47
మయి తిష్ఠ తథా నిత్యం యథేంద్రాదిషు తిష్ఠసి అభయం కురు మే దేవి! మహాలక్ష్మీ ర్నమోస్తుతే.48
సమాగచ్ఛ మహాలక్ష్మీః శుద్ధజాంబూనదప్రభే ! ప్రసీదః పురతః స్థిత్వా ప్రణతం మాం విలోకయ49
లక్ష్మీర్భువం గతా భాసి యత్ర యత్ర హిరణ్మయిమమ మూర్ధని తే హస్త మవిలంబిత మర్పయ50
క్రీడసే బహుధా భూమౌ పరిపూర్ణా హిరణ్మయి మమ మూర్ధని తే హస్త మవిలంచిత మర్పయ51
ఫలద్భాగ్యోదయే లక్ష్మీః సమస్త పురవాసిని! ప్రసీద మే మహాలక్ష్మీః పరిపూర్ణ మనోరథైః52
అయోధ్యాదిషు సర్వేషు నగరేషు సమాస్థితే ! వైభవై ర్వివిధైర్యుక్తా సమాగచ్ఛ బలాన్వితే !53
సమాగచ్ఛ సమాగచ్ఛ మమాగ్రే భవ సుస్థిరా కరుణారసనిష్యందనేత్రద్వయవిలాసిని ! 54
సన్నిధత్స్వ మహాలక్ష్మీ స్త్వత్పాణిం మమ మస్తకేకరుణాసుధయా మాం త్వ మభిషించ స్థిరీకురు.55
సర్వరాజగృహే లక్ష్మీః సమాగచ్ఛ ముదాన్వితే !స్థిత్వాఽఽశు పురతో మేఽద్య ప్రసాదేనాఽభయంకురు
సాదరం మస్తకే హస్తం మమ త్వం కృపయాఽర్పయ సర్వరాజగృహే లక్ష్మీస్త్వత్కలా మయి తిష్ఠతు. 57
ఆద్యాదిశ్రీమహాలక్ష్మీ ర్విష్ణువామాంకసంస్థితేప్రత్యక్షం కురు మే రూపం రక్షమాం శరణాగతమ్.58
ప్రసీద మే మహాలక్ష్మీః సుప్రసీద మహాశివే !అచలా భవ సంప్రీత్యా సుస్థిరా భవ మద్గృహే59
యావత్తిష్ఠన్తి వేదాశ్చ యావత్త్వన్నామ తిష్ఠతి యావ ద్విష్ణుశ్చ యావత్త్వం తావత్కురు కృపాంమయి
చాంద్రీ కలా యథా శుక్లే వర్ధతే సా దినే దినే తథా దయాతే మయ్యేవ వర్ధతా మభివర్ధతామ్.61
యథా వైకుంఠనగరే యథా వైక్షీరసాగరే తథా మద్భవనే తిష్ఠ స్థిరం శ్రీవిష్ణునా సహ. 62
యోగినాంహృదయే నిత్యం యథా తిష్ఠసి విష్ణునా తథా మద్భవనే తిష్ఠస్థిరం శ్రీ విష్ణునా సహ.63
నారాయణస్య హృదయే భవతీ యథాఽఽస్తే నారాయణ స్త్వమపి నిత్య ముభౌ తథైవ
తౌ తిష్ఠతాం హృది మమాపి దయావతి శ్రీః నారాయణోఽపి తవ హృత్కమలే యథాఽఽస్తే
విజ్ఞానవృద్ధిం హృదయే కురు శ్రీఃసౌభాగ్యవృద్ధిం కురు మే గృహే శ్రీః
దయాసువృద్ధిం కురుతాం మయి శ్రీఃసువర్ణవృద్ధిం కురు మే గృహేశ్రీః
న మాం త్యజేథాః శ్రితకల్పవల్లి!సద్భక్తచిన్తామణికామధేనో
త్వయా ధృతా శ్చాబ్జభవాందసంఘా శ్చిత్రం చరిత్రం తవ దేవి విష్ణో.
బ్రహ్మరుద్రాదయో దేవా వేదాశ్చాఽపి న శక్నుయుః
మహిమానం తవస్తోతుమంధోఽహం శక్నుయాం కథమ్?
అంబత్వద్వత్సవాక్యాని సూక్తాసూక్తాని యాని చ
తాని స్వీకురు సర్వజ్ఞే దయాళుత్వేన సాదరమ్. 69
భవతీం శరణం గత్వా కృతార్థాః స్యుః పురాతనాః
ఇతి సంచింత్య మనసా త్వా మహం శరణం వ్రజే. 70

అనంతా నిత్యసుఖినస్త్వద్భక్తా స్త్వత్పరాయణాః ఇతి సంచింత్య సంచింత్య ప్రాణాన్సంధారయామ్యహమ్.
త్వదధీనస్త్వహం మాత స్త్వత్కృపా మయి విద్యతే యావ త్సంపూర్ణకామ స్స్యాం తావ ద్దేహి దయానిధే. 73
క్షణమాత్రం న శక్నోమి జీవితుం త్వత్కృపాం వినా
న జీవన్తీహ జలజా జలం త్యక్త్వా జలగ్రహాః 74
యథా హి పుత్రవాత్సల్యా జ్జననీ ప్రస్నుతస్తనీ
వత్సం త్వరిత మాగత్య సంప్రీణయతి వత్సలా. 75
యది స్యాం తవ పుత్రోఽహం మాతా త్వం యది మామకీ
దయాపయోధరస్తన్యసుధాభిరభిషించ మామ్. 76
మృగ్యో న గుణలేశోఽపి మయి దోషైకమందిరే ।
పాంసూనాం వృష్టిబిందూనాం దోషాణాం చ న మే మితిః 77
పాపినా మహామేవాగ్రో దయాళూనా స్త్వ మగ్రణీః
దయనీయో మదన్యోస్తి తవ కోఽత్ర జగత్త్రయే. 78
విధినాఽహం న సృష్టశ్చే న్న స్యా త్తవ దయాలుతా
ఆమయో వా న సృష్టశ్చే దౌషధైః కిం ప్రయోజనమ్. 79
కృపా మదగ్రజా కిం తే త్వహం కిం వా తదగ్రజః
విచార్య దేహి మే విత్తం తవ దేవి దయానిధే ! 80
మాతా పితాత్వం గురుసద్గతిః శ్రీ స్త్వమేవ సంజీవనహేతుభూతా
అన్య న్న మన్యే జగదేకనాథే! త్వమేవ సర్వం మమదేవి! సత్యే!
ఆద్యాదిలక్ష్మీ ర్భవ సుప్రసన్నా విశుద్ధవిజ్ఞానసుఖైకదోగ్ధ్రి!
అజ్ఞానహంత్రీ త్రిగుణాతిరిక్తా ప్రజ్ఞాననేత్రీ భవ సుప్రసన్నా. 82
అశేషవాగ్జాడ్యమలాపహంత్రీ నవం నవం స్పష్టసువాక్ప్రదాయినీ
మమేహ జిహ్వాగ్రసురంగనర్తకీ భవ ప్రసన్నా వదనే చ మేశ్రీః 83
సమస్త సంపత్సువిరాజమానా సమస్తతేజశ్చ యభాసమానా
విష్ణుప్రియే త్వంభవ దీప్యమానా వాగ్దేవతా మే నయనే ప్రసన్నా
భక్త్యా నతానాం సకలార్థసిద్ధి ప్రదే సులావణ్యదయాప్రదోగ్ధ్రి!
సువర్ణదే త్వం సుముఖే భవ శ్రీ ర్హిరణ్మయీ మే నయనే ప్రసన్నా.
సర్వార్థదా సర్వజగత్ప్రసూతిః సర్వేశ్వరీ సర్వభయాపహంత్రీ
సర్వోన్నతా త్వం సుముఖీ భవ శ్రీ ర్హిరణ్మయీ మే నయనేప్రసన్నా.
సమస్తవిఘ్నౌఘవినాశకారిణీ సమస్తవిఘ్నోద్ధరణే విచక్షణా
అనంతసౌభాగ్యసుఖప్రదాయినీ హిరణ్మయీ మే నయనేప్రసన్నా.
దేవి ప్రసీద దయనీయతమాయ మహ్యమ్ దేవాధినాథభవదేవగణాభివంద్యే !
మాత స్తథైవ భవ సన్నిహితా దృశో ర్మే పత్యా సమం మమ ముఖే భవ సుప్రసన్నా. 88
మా వత్స భైరభయదానకరోఽర్పితస్తే మౌలౌ మమేతి మయి దీనదయానుకంపే 89
కటాక్ష ఇహ కామధుక్తవ మవస్తు చింతామణిః కరః సురతరు స్సదా నవనిధి స్త్వమేవేందిరే !
భవేత్తవ దయారసో మమ రసాయనం చాఽన్వహమ్
ముఖం తవ కలానిధి ర్వివిధవాంఛితార్థప్రదమ్. 90
యథారసస్పర్శవతోఽయసోఽపి సువర్ణతా స్యాత్కమలేతథా తే
కటాక్షసంస్పర్శవతాం జనానామ్ అమంగలానా మపి మంగలత్వమ్.
దేహీతి నాస్తీతి వచఃప్రవేశా ద్భీతో రమే త్వాం శరణం ప్రపద్యే

అతఃసదాఽస్మి న్నభయప్రదా త్వమ్ సహైవ పత్యా మమసన్నిధేహి.
కల్పద్రుమేన మణినా సహితా సురభ్యా శ్రీ స్తే కలా మయి రసేన రసాయనేన
ఆస్తాం యతో మమ చ దృక్కరపాణిపాద స్పృష్టాః సువర్ణవపుషః స్థిరజంగమాః స్యుః 93
ఆద్యాదివిష్ణోః స్థిరధర్మపత్నీ త్వమేవ పత్యామయి సన్నిధేహి
ఆద్యాదిలక్ష్మి స్త్వదనుగ్రహేణ పదేపదే మే నిధిదర్శనంస్యాత్
ఫలశ్రుతిఃఆద్యాదిలక్ష్మీహృదయం పఠేద్యః స రాజ్యలక్ష్మి మచలాం తనోతి
మహాదరిద్రోఽపి భవేద్ధనాఢ్య స్తదన్వయే శ్రీః స్థిరతాం ప్రయాతి. 95
యస్య స్మరణమాత్రేణ తుష్టా స్యా ద్విష్ణువల్లభా
తస్యాఽభీష్టం దదాత్యాశు; తం పాలయతి పుత్రవత్. 96
ఇదం రహస్యం హృదయం సర్వకామఫలప్రదమ్
జపః పంచసహస్రం తు పురశ్చరణ ముచ్యతే. 97
త్రికాల మేకకాలం వా నరో భక్తిసమన్వితః
యః పఠే చ్ఛృణుయాద్వాపి స యాతి పరమాంశ్రియమ్
మహాలక్ష్మీం సముద్ధిశ్య నిశి భార్గవవాసరే
ఇదం శ్రీహృదయంజప్త్వా పంచవారం ధనీ భవేత్ 99
అనేన హృదయేనాన్నం గర్భిణ్యై చాభిమంత్రితమ్
దదాతి తత్కులే పుత్రో జాయతే శ్రీపతిః స్వయమ్. 100
సరేణ వాఽథవానర్యా లక్ష్మీహృదయమంత్రితే
జలే పీతే చ తద్వంశే మన్దభాగ్యో న జాయతే. 101
య అశ్వినే మాసి చ శుక్లపక్షే రమోత్సవే సన్నిహితైకభక్త్యా
పఠేత్తథైకోత్తరవారవృద్ధ్యా లభేత్స సౌవర్ణమయీం సువృష్టిమ్. 102
య ఏకభక్తోఽన్వహ మేకవర్షం విశుద్ధధీః సప్తతివారజాపీ
స మందభాగ్యోఽపిరమాకటాక్షా ద్భవేత్ సహస్రాక్షశతాధికశ్రీః
శ్రీశాంఘ్రిభక్తిం హరిదాససేవామ్ ప్రసన్నమంత్రార్థదృఢైకనిష్ఠామ్
గురోఃస్మృతిం నిర్మలబోధబుద్ధిమ్ ప్రదేహి మాతః పరమం పదంశ్రీః
పృథ్వీపతిత్వం పురుషోత్తమత్వమ్ విభూతివాసం వివిధార్థసిద్ధిమ్
సంపూర్ణకీర్తిం బహువర్షభోగమ్ ప్రదేహి మే దేవి పునః పునస్త్వమ్.
వాదార్థసిద్ధిం బహులోకవశ్యమ్ వయఃస్థిరత్వం లలనాసు భోగమ్
పౌత్రాదిలబ్ధిం సకలార్థసిద్ధిం ప్రదేహి మే భార్గవి! జన్మజన్మని.
సువర్ణవృష్టిం కురు మేగృహే శ్రీః సుధాన్యవృద్ధింకురుమేగృహే శ్రీః
కల్యాణవృద్ధిం కురుమే గృహేశ్రీః విభూతివృద్ధింకురుమే గృహేశ్రీః
ధ్యాయే ల్లక్ష్మీం ప్రహసితముఖీం కోటిబాలార్కభాసామ్
విద్యుద్వర్ణాం బరవరధరాం భూషణాఽఽఢ్యాంసుశోభామ్
బీజాపూరం సరసిజయుగం బిభ్రతీం స్వర్ణపాత్రమ్
భర్త్రాయుక్తాం ముహురభయదాం మహ్యమస్త్వచ్యుత శ్రీః
గుహ్యాతిగుహ్యగోప్త్రీ త్వమ్ గృహాణాస్మత్కృతం జపమ్
సిద్ధి ర్భవతు మే దేవి ! త్వత్ప్రసాదా న్మయి స్థిరా.

ఇత్యథర్వణ రహస్యే లక్ష్మీ హృదయస్తోత్రమ్ సంపూర్ణమ్

శ్రీ దత్త చాలీసా -శ్రీ శ్రీ శ్రీ స్వామి విఠలానంద సరస్వతీ మహరాజ్

వల్లభాపురవాస దత్తప్రభో
భక్తులు కాచే భగవంతా
జగద్గురుడవు నీవయ్యా
ఆ జగతికి మూలం నీవేనయ్యా
అత్రి మహాముని సంకల్పం
అనసూయాదేవి తపోబలం
అవనిపైన నీ ఆగమనం
దివ్యమైన నీ విచిత్ర రూపం
మునులు దేవతలందరును
నీ రూపమును దర్శించి
అమితమైన ఆనందమునుపొంది
ముక్తులు అయ్యేరయా
ప్రణవ స్వరూపా ఓ దేవ
వేదములను ప్రబోధించి
జ్ఞానులకే సుజ్ఞానమును
ఒసగి వారల బ్రోచితివి
సాధకుడైన సాంకృతికి
అష్టాంగ యోగము బోధించి
యోగుల పాలిటి దైవమువై
యోగిరాజువై నిలిచితివి
బ్రహ్మదేవుని తలపులను
అక్షర పరబ్రహ్మ యోగమును
తెలిపి పునః సృష్టికారణమైన
పరబ్రహ్మవు నీవేనయా
మంగళరూపం దర్శించి
శృంగారముగ భావించి
అంగనలతో నీవుంటివని
భంగపడెనయ్యా దేవేంద్రుడు
నీ నిజరూపం తెలియగను
నీ మహిమలను స్మరియింప
నీ కృప వారిపై వర్షించి
నిజతత్త్వమును తెలిపితివి
జంభాసురుని తాకిడికీ
తాళగలేక పోతినని
దేవేంద్రుడు నిను ప్రార్థింప
అసురుని ద్రుంచిన అనఘప్రియ
స్మర్తృగామి యని తెలిసికొని
దలాదనుడు నిను స్మరియింప
ప్రత్యక్షంబై నిలిచితివీ
వజ్ర కవచమును బోధించితివీ
కార్త వీర్యుని రక్షించి
సహస్ర బాహువుల బలమొసగి
అష్టసిద్ధులనిచ్చితివి
అమిత పరాక్రమం చేసితివీ
అశాంతినొంది రేణుకపుత్రుడు
శాంతికోసమై అలమటించగా
సంవర్త అవధూత రూపమున
శాంతినొసగి బ్రోచితివి

శ్రద్ధా భక్తులతో భార్గవరాముడు
నిన్నుచేరి సేవించగా
త్రిపురా రహస్యం ప్రభోదించిన
త్రిశక్తి రూపుడు నీవేనయా
మదాలసా మాత సంకల్పం
అలర్కుడు నినుచేరగనే
యోగ విద్యను తెలిపితివి
యోగీశ్వరునిగ చేసితివి
బ్రహ్మ రాక్షసుని సాయమున
విష్ణుదత్తుడు నిను చేరగనే
ముప్పు తిప్పలు పెట్టితివి
మురిపెముతో దరిచేర్చితివి
విష్ణుదత్తుడు కోరగానే
పితృ కార్యమున వచ్చితివీ
సుశీలమ్మ పిలవగనే
అనలుడు సూర్యుడు వచ్చిరయా
కోరికలేవియులేనట్టి
ఆ దంపతులను దీవించి
అద్భుతమైన మంత్రమును నొసగి
జనహితకారిణి చేసితివి
కాశీలోని స్నానమట
కొల్హాపురిలోని భిక్షమట
చంద్రభాగలో చేతిని కడిగి
తుంగభద్రలో నీటిని త్రాగి
సహ్యాద్రి పురమున వాసమట
మహూరుగడలో నిద్రయట
చిత్రమయా నీ సంచారం
యోగీశ్వరేశ్వర చక్రవర్తీ
కలియుగ మందున శ్రీపాదుడవై
గురుభక్తులను బ్రోచితివి
నరసింహ సరస్వతి స్వామిగ
నీవు గురుభక్తిని ఇలచాటితివి
మాణిక్యప్రభువుగ లీలలుచూపి
స్వామిసమర్థునిగా భక్తులగాచి
సాయినాథుడై షిర్డీలో వెలసి
ఆశ్రితులను కాపాడితివి
నిరంతము నిన్ను స్మరియింప
విఠలుడు పలికిన పలుకులివి
పలికిన వారిని పరిరక్షించు
వల్లభాపురవాస శ్రీగురుదత్తా
శ్రీగురుచరితము చదవండీ
సద్గురు శక్తిని తెలియండీ
భక్తితో మీరు కొలవండీ
దత్తదేవ కృపపొందండి
మంగళమయ్యా గురుదేవా
సచ్చిదానందా సద్గురుదేవా
మంగళ కరుడవునీవయ్యా
భక్తుల బ్రోవుము శ్రీగురుదత్తా....





శ్రీ దీప దుర్గా దేవి (జగన్మంగళా) కవచం

(శ్రీ దీప దుర్గా దేవి (జగన్మంగళా) కవచమును సాక్షాత్తు పరమేశ్వరుడే దర్శించి ఉపదేశించినాడు - భైరవ తంత్రం)

శ్రీభైరవ్యువాచ -

శ్లో॥ దేవీ పూజా శ్రుతానాథ భావాశ్చ వివిధాః ప్రభో ।
ఇదానీం శ్రోతుమిచ్ఛామి కవచం పూర్వ సూచితం ॥ 1

శ్లో॥ త్వమేవ స్రష్టా పాతా చ సంహర్తాచ త్వమేవహి ।
త్వమేవ శరణం నాథ త్రాహి మాం దుఃఖ సంకటాత్ ॥ 2

శ్లో॥ రహస్యం శృణు వక్ష్యామి భైరవ ప్రాణ వల్లభే ।
శ్రీ జగన్మంగళం నామ కవచం మంత్ర విగ్రహమ్ ॥ 3

శ్లో॥ పఠిత్వా ధారయిత్వా చ త్రైలోక్యం మోహయేత్ క్షణాత్ ।
నారాయణోపి యద్ధృత్వా నారీభూత్వా మహేశ్వరమ్ ॥ 4

శ్లో॥ యోగినం క్షోభమనయద్య ద్ధృత్వా చ రఘూత్తమః ।
పరితృప్తో జఘ్నైవ రావణాది నిశాచరాన్ ॥ 5

శ్లో॥ యస్య ప్రసాదా ధీశోహం త్రైలోక్య విజయీవిభుః ।
ధనాధిపః కుబేరోపి సురేశోభూత్ శచీపతిః ॥ 6

శ్లో॥ ఏవంహి సకలాదేవా స్సర్వసిద్ధీశ్వరాః ప్రియే ।
శ్రీ జగన్మంగళస్యాస్య కవచస్య ఋషి శ్శివః ॥ 7

శ్లో॥ ఛందోనుష్టుబ్ దేవతాచ దీపదుర్గా కాళికా ।
జగతాం మోహనే దృష్టా విహితా భుక్తి ముక్తిషు ॥ 8

శ్లో॥ యోషిదాకర్షణేచైవ వినియోగః ప్రకీర్తితః ।
శిరోమే కాళికాపాతు క్రీంకారైకాక్షరీ పరా ॥ 9

శ్లో॥ క్రీం క్రీం క్రీం మే లలాటం చ కాళికా ఖడ్గధారిణీ ।
హూం హూం పాతు నేత్రయుగం హ్రీం హ్రీం పాతు శ్రుతీ మమ ॥ 10

శ్లో॥ దక్షిణే కాళికా పాతు ఘ్రాణ యుగ్మం మహేశ్వరీ ।
క్రీం క్రీం క్రీం రసనాం పాతు హూం హూం పాతు కపోలకమ్ ॥ 11

శ్లో॥ వదనం సకలం పాతు హ్రీం హ్రీం స్వాహా స్వరూపిణీ ।
ద్వాత్రింశత్యక్షరీ స్కంధౌ మహావిద్యా సుఖప్రదా ॥ 12

శ్లో॥ ఖడ్గ ముండధరా కాళీ సర్వాంగ మభితోవతు ।
క్రీం హ్రూం హ్రీం త్ర్యక్షరీ పాతు చాముండా హృదయం మమ ॥ 13

శ్లో॥ ఐం హూం ఓం ఐం స్తనద్వయం హ్రీంఫట్ స్వాహా కాకుత్థలమ్ ।
అష్టాక్షరీ మహావిద్యా భుజౌ పాతు సమాతృకా ॥ 14

శ్లో॥ క్రీం క్రీం హ్రూం హ్రూం హ్రీం హ్రీం హ్రీంకారీ పాతు షడాక్షరీ మమ ।
క్రీం నాభిం మధ్యదేశం చ దక్షిణే కాళికావతు ॥ 15

శ్లో॥ క్రీం స్వాహా పాతు పృష్ఠంచ కాళికా సా దశాక్షరీ ।
క్రీం మే గుహ్యం సదా పాతు కాళికా జఘనం మమ ॥ 16

శ్లో॥ సప్తాక్షరీ మహావిద్యా సర్వ తంత్రేషు గోపితా ।
హ్రీం హ్రీం దక్షిణే కాళికే హూం హూం పాతు కటిద్వయం ॥ 17

శ్లో॥ కాళీ దశాక్షరీ విద్యా స్వాహా మాం ఊరూ యుగ్మకమ్ ।
ఓం క్రీం క్రీం మే స్వాహా పాతు కాళికా జానునీ సదా ॥ 18

శ్లో॥ కాళీహృన్నామ విద్యేయం చతుర్వర్గ ఫలద్రా ।
క్రీం హ్రీం హ్రీం పాతు సా గుల్ఫౌం దక్షిణే కాళికావతు ॥ 19

శ్లో॥ క్రీం హూం హ్రీం స్వాహా పదం పాతు చతుర్దశాక్షరీ మమ ।
ఖడ్గ ముండధరా కాళీ వరదాభయ ధారిణీ ॥ 20

శ్లో॥ విద్యాభిస్సా కలాభిస్సా సర్వాంగ మభితోవతు ।
కాళీ కపాలినీ కుల్లా కురు కుల్లా విరోధినీ ॥ 21

శ్లో॥ విప్రచిత్తా తథోగ్రోగ ప్రభాదీప్తా ఘనత్విషా ।
నీలా ఘనా బలాకా చ మాత్రా ముద్రా మితాచ మామ్ ॥ 22

శ్లో॥ ఏతా స్సర్వా ఖడ్గధరా ముండమాలా విభూషణాః ।
రక్షంతు దిగ్విదిక్షుమాం బ్రాహ్మీ నారాయణీ తథా ॥ 23

శ్లో॥ మాహేశ్వరీ చ చాముండా కౌమారీచ అపరాజితా ।
వారాహీ నీరసింహీచ సర్వాశ్చామిత భూషణాః ॥ 24

శ్లో॥ రక్షంతు స్వాయుధైర్దిక్షు విదిక్ష్వపిచ మాం సదా ।
ఇతితే కథితం దివ్యం కవచం పరమాద్భుతమ్ ॥ 25

శ్లో॥ శ్రీ జగన్మంగళం నామ మహావిద్యౌఘ విగ్రహమ్ ।
త్రైలోక్యాకర్షణం బ్రహ్మన్ కవచం మున్ముఖోదితమ్ ॥ 26

శ్లో॥ గురుపూజాం విధాయాదౌ విధివచ్ఛ పఠేత్తతః ।
కవచం త్రి స్సకృద్వాపి యావజ్జీవంచపా పునః ॥ 27

శ్లో॥ ఏతచ్ఛతార్థమావృత్య త్రైలోక్య విజయూ భవేత్ ।
త్రైలోక్యం క్షోభయత్యేవ కవచస్య ప్రసాదతః ॥ 28

శ్లో॥ మహాకవిః భవేన్మాసాత్ సర్వ సిద్ధీశ్వరో భవేత్ ।
పుష్పాంజసిం కాళికాయై మూలేనైవార్పయేత్సకృత్ ॥ 29

శ్లో॥ శతవర్ష సహస్రాణాం పూజాయాః ఫలమాప్నుయాత్ ।
భూర్జేవిలిఖితం చైతత్ స్వర్ణస్థం ధారయేద్యది ॥ 30

శ్లో॥ విశాఖాయాం దక్షబాహూ కంఠేవా ధారయేద్యది ।
త్రైలోక్యం మోహయేత్క్రోధాత్ త్రైలోక్యం చూర్ణయేత్ క్షణాత్ ॥ 31

శ్లో॥ పుత్రవాన్ ధనవాన్ శ్రీమాన్ నానావిద్యా నిధిర్భవేత్ ।
బ్రహ్మాస్త్రాదీనిశస్త్రాని తద్గాత్ర స్పర్శనాత్తతః ॥ 32

శ్లో॥ నాశమాయాంతి యానారీ వంధ్యావా మృత పుత్రిణీ ।
బహుపత్యా జీవధవా భవత్యేవ న సంశయః ॥ 33

శ్లో॥ నదేయం పరశిష్యేభ్యో అభక్తేభ్యో విశేషతః ।
శిషేభ్యో భక్తి యుక్తేభ్యోహ్యన్యథా మృత్యుమాప్నుయాత్ ॥ 34

శ్లో॥ స్పర్థాం విహాయ కమలా వాగ్దేవీ మందిరే శుభే ।
పౌత్రాంతం స్థైర్యమాస్థాయ నివసత్యేవ నిశ్చితమ్ ॥ 35

శ్లో॥ ఇదం కవచం జ్ఞాత్వా యో భజేత్ పరదేవతాం ।
శతలక్షం ప్రజప్త్వాపి తస్య విద్యా నసిద్ధ్యతి ॥
సహస్ర దుఃఖమాప్నోతి సోచిరాన్మృత్యుమాప్నుయాత్ ॥ 36



అష్టోత్తరశత (108) దీప లక్ష్ముల స్తోత్రమ్

ఓం హ్రీం శ్రీం హ్రీం దీపలక్ష్మీ దేవ్యై నమః॥ దీపలక్ష్మీ నమస్తుభ్యం సర్వమంగళరూపిణీ ।
ఆయురారోగ్యయైశ్వర్యం సర్వమంగళరూపిణీ॥ 1

ఓం హ్రీం శ్రీం హ్రీం దీపలక్ష్మీ మహాదేవ్యై నమః॥ దీపదేవీ మహాదేవీ సర్వవిద్యా ప్రకాశినీ।
విద్యాం దేహి శ్రియందేహి సర్వకామ్యాంశ్చదేహిమే॥ 2

ఓం హ్రీం శ్రీం హ్రీం దీపజ్యోతిషేనమః॥ దీపజ్యోతి నమస్తుభ్యం సర్వదేవ స్వరూపిణీ।
సౌఖ్యందేహి బలందేహి సామ్రాజ్యందేహిమేసదా॥ 3

ఓం హ్రీం శ్రీం హ్రీం జ్యోతిలక్ష్మ్యై నమః॥ జ్యోతిలక్ష్మీ నమస్తుభ్యం సర్వశక్తి విలాసినీ।
గృహందేహి ధనందేహి విద్యాందేహి మహేశ్వరీ॥ 4

ఓం హ్రీం శ్రీం హ్రీం ఆదిలక్ష్మ్యై నమః॥ ఆదిలక్ష్మీ నమస్తుభ్యం సర్వశక్తిస్వరూపిణీ।
గృహందేహి ఫలందేహి ధ్యానం దేహి సురేశ్వరీ॥ 5

ఓం హ్రీం శ్రీం హ్రీం ధనలక్ష్మ్యై నమః॥ ధనలక్ష్మీ నమస్తుభ్యం ధనధాన్య వివర్ధినీ ।
ధాన్యందేహి ధనందేహి రాజ్యందేహి రమేశ్వరి॥ 6

ఓం హ్రీం శ్రీం హ్రీం ధాన్యలక్ష్మ్యై నమః॥ ధాన్యలక్ష్మీ నమస్తేస్తు దానశీల స్వరూపిణీ।
శ్రియందేహి గృహందేహి వ్రీహిదేహి ధనేశ్వరి॥ 7

ఓం హ్రీం శ్రీం హ్రీం విద్యాలక్ష్మ్యై నమః॥ విద్యాలక్ష్మీ నమస్తేస్తు సర్వవిద్యా ప్రదాయినీ।
విద్యాందేహి జయందేహి సర్వత్ర విజయంసదా॥ 8
ఓం హ్రీం శ్రీం హ్రీం ధైర్యలక్ష్మ్యై నమః॥ ధైర్యలక్ష్మీ నమస్తుభ్యం సర్వశౌర్య ప్రదాయినీ।
వీరందేహి జయందేహి సర్వత్ర విజయంసదా॥ 9
ఓం హ్రీం శ్రీం హ్రీం జయలక్ష్మ్యై నమః॥ జయలక్ష్మీ నమస్తుభ్యం సర్వత్ర జయదాయినీ।
జయందేహి శ్రియందేహి విజయందేహిమేసదా॥10
ఓం హ్రీం శ్రీం హ్రీం విజయలక్ష్మ్యై నమః॥విజయలక్ష్మీనమస్తేస్తుసర్వత్రవిజయం వహే।
వీర్యందేహి వరందేహి శౌర్యందేహి జనేశ్వరీ॥ 11
ఓం హ్రీం శ్రీం హ్రీం వీరలక్ష్మ్యై నమః॥ వీరలక్ష్మీ నమస్తుభ్యం వీరధీర విదాయినీ।
ధైర్యందేహి జయంవీరం దేహి జయేశ్వరీ॥ 12
ఓం హ్రీం శ్రీం హ్రీం రాజ్యలక్ష్మ్యై నమః॥ రాజ్యలక్ష్మీ నమస్తుభ్యం సర్వసామ్రాజ్యదాయినీ।
రాజ్యందేహి శ్రియందేహి రాజేశ్వరీ నమోస్తుతే॥ 13
ఓం హ్రీం శ్రీం హ్రీం వరలక్ష్మ్యై నమః॥ వరలక్ష్మీ నమస్తేస్తు సౌమాంగల్య వివర్ధినీ।
మేధాదేహి ప్రియందేహి మాంగల్యం దేహిమేసదా॥ 14
ఓం హ్రీం శ్రీం హ్రీం హిరణ్యలక్ష్మ్యై నమః॥ హేమలక్ష్మీ నమస్తుభ్యం కనకవర్ణ స్వరూపిణీ।
శ్రియందేహి ధనందేహి హిరణ్యందేహి మే సదా॥ 15
ఓం హ్రీం శ్రీం హ్రీం గృహలక్ష్మ్యై నమః॥ గృహలక్ష్మీ నమస్తుభ్యం శంఖ పద్మ నిధీశ్వరీ।
శాంతిందేహిశ్రియందేహి యశోదేహి ద్విషోజహి॥ 16
ఓం హ్రీం శ్రీం హ్రీం అన్నలక్ష్మ్యై నమః॥ అన్నలక్ష్మీ నమస్తుభ్యం అన్నపూర్ణ స్వరూపిణీ।
అన్నందేహి ఘృతందేహి యిష్టాన్నం దేహిమేసదా॥ 17
ఓం హ్రీం శ్రీం హ్రీం గోలక్ష్మ్యై నమః॥ గోలక్ష్మీ నమస్తుభ్యం గోవర్ధన ధరప్రియే ।
గవాందేహి ప్రియందేహి సర్వందేహి శివేశ్వరి॥ 18
ఓం హ్రీం శ్రీం హ్రీం కీర్తిలక్ష్మ్యై నమః॥ కీర్తి లక్ష్మీ నమస్తుభ్యం ఆదిమూల ప్రియేశ్వరీ।
కీర్తిందేహి శుభందేహి శోభనందేహిమే సదా॥ 19
ఓం హ్రీం శ్రీం హ్రీం సంతానలక్ష్మ్యై నమః॥ సంతానలక్ష్మీ నమస్తుభ్యం సర్వసౌభాగ్యదాయినీ।
పుత్రాన్‌దేహి ధనం దేహి పౌత్రాన్‌దేహి సుధేశ్వరీ॥ 20
ఓం హ్రీం శ్రీం హ్రీం సౌందర్య లక్ష్మై నమః॥ రూపలక్ష్మీ నమస్తుభ్యం సౌందర్యలహరీశ్వరీ।
రూపందేహి ప్రియందేహి లావణ్యందేహిమేసదా॥ 21
ఓం హ్రీం శ్రీం హ్రీం భోగ్యలక్ష్మ్యై నమః॥ భోగలక్ష్మీనమస్తుభ్యంసర్వసంతోషదాయినే ।
భోగందేహి శ్రియందేహి సౌభాగ్యం దేహిమేసదా॥ 22
ఓం హ్రీం శ్రీం హ్రీం భాగ్యలక్ష్మ్మ నమః॥ భాగ్యలక్ష్మీ నమస్తుభ్యం సర్వసౌభాగ్యశాలినీ।
మతిందేహి గతిందేహి మంగళందేహిమేసదా॥ 23
ఓం హ్రీం శ్రీం హ్రీం సీతాలక్ష్మ్యై నమః॥ సీతాలక్ష్మీ నమస్తుభ్యం రామానంద ప్రదాయినీ।
పతిందేహి ప్రియందేహి భర్తారం దేహిమేసదా॥24
ఓం హ్రీం శ్రీం హ్రీం పుష్టిలక్ష్మ్యై నమః॥ పుష్టిలక్ష్మీ నమస్తేస్తు సర్వ సంతుష్టి కారిణీ।
పుష్టిందేహి దృఢం దేహి పుత్రవృద్ధి ప్రదాయినీ॥25

ఓం హ్రీం శ్రీం హ్రీం తుష్టి లక్ష్మ్యై నమః॥ తుష్టి లక్ష్మీ నమస్తుభ్యం నారాయణ సమాశ్రితే।
తుష్టిందేహి మతిందేహి దుష్టారిష్ట నివారిణీ॥ 26

ఓం హ్రీం శ్రీం హ్రీం కాంతి లక్ష్మ్యై నమః॥ కాంతి లక్ష్మీ నమస్తుభ్యం సర్వ శోభనకారిణీ।
కాంతిందేహి ప్రియందేహి సర్వకామార్ధసాధకే॥ 27

ఓం హ్రీం శ్రీం హ్రీం రాధాలక్ష్మ్యై నమః॥ రాధాలక్ష్మీ నమస్తుభ్యం వేణుగాన వినోదినీ।
మేధాందేహి ప్రియందేహి మహామంగళరూపిణీ॥ 28

ఓం హ్రీం శ్రీం హ్రీం శాంతిలక్ష్మ్యై నమః॥ శాంతిలక్ష్మీ నమస్తేస్తు పరబ్రహ్మ స్వరూపిణీ।
శాంతందేహి యశోదేహి దేహిమే పరమాశ్రియం॥ 29

ఓం హ్రీం శ్రీం హ్రీం మేధాలక్ష్మ్యై నమః॥ మేధాలక్ష్మీ నమస్తుభ్యం మధుసూదన కామినీ।
బుద్ధిందేహి శ్రియందేహి మహామేధాంచదేహిమే॥ 30

ఓం హ్రీం శ్రీం హ్రీం ప్రజ్ఞాలక్ష్మ్యై నమః॥ ప్రజ్ఞాలక్ష్మీ నమస్తేస్తు ప్రధాన పురుషేశ్వరీ ।
మేధాందేహి కృపాందేహి మహీందేహి జనేశ్వరీ॥ 31

ఓం హ్రీం శ్రీం హ్రీం భూలక్ష్మ్యై నమః॥ భూమిలక్ష్మీ నమస్తేస్తు సస్యప్రదాయినీ ।
మహీందేహీం శ్రియందేహి మహామహిమశాలినీ॥ 32

ఓం హ్రీం శ్రీం హ్రీం భువన లక్ష్మ్యై నమః॥ భువనలక్ష్మీ నమస్తేస్తు భువనేశ్వరి నమోస్తుతే
సస్యందేహి ధనందేహి భువనందేహి మే సదా॥ 33

ఓం హ్రీం శ్రీం హ్రీం దయాలక్ష్మ్యై నమః॥ దయాలక్ష్మీ నమస్తేస్తు దామోదర ప్రియంకరీ
దయాందేహి కృపాందేహి ధరణీధర వల్లభే॥ 34

ఓం హ్రీం శ్రీం హ్రీం శుభలక్ష్మ్యై నమః॥ శుభలక్ష్మీ నమస్తుభ్యం శుభప్రద గృహేశ్వరీ।
శుభందేహి ధనందేహి శోభనం దేహిమేసదా॥ 35

ఓం హ్రీం శ్రీం హ్రీం క్షేమలక్ష్మ్యై నమః॥ క్షేమలక్ష్మీ నమస్తుభ్యం సర్వక్షేత్ర నివాసినీ ।
క్షేమందేహి శ్రియందేహి యోగక్షేమం మహేశ్వరి॥ 36

ఓం హ్రీం శ్రీం హ్రీం లాభలక్ష్మ్యై నమః॥ లాభలక్ష్మీ నమస్తుభ్యం లలితే పరమేశ్వరీ ।
లాభందేహి ధనందేహి కారుణ్యందేహిమేసదా॥ 37

ఓం హ్రీం శ్రీం హ్రీం గజలక్ష్మ్యై నమః॥ గజలక్ష్మీ నమస్తుభ్యం గృహలక్ష్మీ నమోస్తుతే ।
గృహందేహి శ్రియందేహి గజేంద్రవరదాశ్రితే॥ 38

ఓం హ్రీం శ్రీం హ్రీం కృపాలక్ష్మ్యై నమః॥ కృపాలక్ష్మీ నమస్తుభ్యం కృష్ణపత్ని నమోస్తుతే ।
కృపాందేహి దయాందేహి గరుడుధ్వజవల్లభే॥ 39

ఓం హ్రీం శ్రీం హ్రీం ఆరోగ్యలక్ష్మ్యై నమః॥ బిల్వలక్ష్మీ నమస్తుభ్యం అచ్యుత ప్రాణనాయకే
సౌఖ్యందేహి ధృవందేహి ఆరోగ్యందేహిమేసదా॥ 40

ఓం హ్రీం శ్రీం హ్రీం దుర్గాలక్ష్మ్యై నమః॥ దుర్గాలక్ష్మీ నమస్తేస్తు చండముండ వినాశినీ।
సుఖందేహి దయాందేహి విజయందేహిమేసదా॥ 41

ఓం హ్రీం శ్రీం హ్రీం రసలక్ష్మ్యై నమః॥ రసలక్ష్మీ నమస్తుభ్యం మధురాపుర వాసినీ ।
దీనేమయి కృపాం కృత్యామధురం దేహిమేసదా॥ 42

ఓం హ్రీం శ్రీం హ్రీం స్థిరలక్ష్మ్యై నమః॥ స్థిరలక్ష్మీ నమస్తుభ్యం శ్రీధర ప్రియభామినీ।
భక్తిందేహి ప్రియందేహి ముక్తిమార్గప్రదర్శినీ॥ 43

ఓం హ్రీం శ్రీం హ్రీం ద్వారలక్ష్మ్యై నమః॥ ద్వారాలక్ష్మి నమస్తుభ్యం ద్వారకా నాయకప్రియే।
శ్రియందేహి గృహందేహి దేహిమేభవనంసదా॥ 44

ఓం హ్రీం శ్రీం హ్రీం సత్యలక్ష్మ్యై నమః॥ సత్యలక్ష్మి నమస్తుభ్యం నిత్యకల్యాణ దాయినీ।
క్షేమందేహి వరందేహి సామ్రాజ్యదేహిమేసదా॥ 45

ఓం హ్రీం శ్రీం హ్రీం యోగలక్ష్మ్యై నమః॥ యోగలక్ష్మి నమస్తుభ్యం సిద్ధి బుద్ధిప్రదాయినీ।
భోగందేహి సుఖందేహి యోగసిద్ధి చ దేహిమే॥ 46

ఓం హ్రీం శ్రీం హ్రీం బుద్ధిలక్ష్మ్యై నమః॥ బుద్ధిలక్ష్మి నమస్తుభ్యం యోగమార్గ ప్రదర్శినీ।
బుద్ధిసిద్ధిప్రదం దేహి భుక్తిముక్తి ప్రదాయినీ॥ 47

ఓం హ్రీం శ్రీం హ్రీం భువనలక్ష్మ్యై నమః॥ భువనలక్ష్మి నమస్తుభ్యం భువనాధారవాహినీ।
గృహందేహి శ్రియందేహి భవనం దేహిమేసదా॥48

ఓం హ్రీం శ్రీం హ్రీం వీణాలక్ష్మ్యై నమః॥వీణాలక్ష్మి నమస్తుభ్యం సదా మధుర భాషిణీ ।
గీతాందేహి స్వరందేహి గానం దేహి సరస్వతీ॥ 49

ఓం హ్రీం శ్రీం హ్రీం వర్ణలక్ష్మ్యై నమః॥ వర్ణలక్ష్మి నమస్తుభ్యం సర్వాకర్షణ భైరవీ।
వర్ణందేహి వరందేహి సువర్ణం దేహిమేసదా॥ 50

ఓం హ్రీం శ్రీం హ్రీం స్వర్ణలక్ష్మ్యై నమః॥ స్వర్ణలక్ష్మి నమస్తుభ్యం హేమాలంకారశోభితే।
స్వర్ణందేహి ధనందేహి స్వతంత్రందేహిమే సదా॥ 51

ఓం హ్రీం శ్రీం హ్రీం కనకలక్ష్మ్యై నమః॥ కనకలక్ష్మి నమస్తుభ్యం కనకాంబర శోభితే ।
ధనందేహి శ్రియందేహి కనకం దేహిమేసదా॥ 52

ఓం హ్రీం శ్రీం హ్రీం నిధిలక్ష్మ్యై నమః॥ నిధిలక్ష్మి నమస్తేస్తు హరిపత్ని నమోస్తుతే ।
నిధిం దేహి పతిందేహి విష్ణువక్షస్థలాశ్రయే॥ 53

ఓం హ్రీం శ్రీం హ్రీం ధర్మలక్ష్మ్యై నమః॥ ధర్మలక్ష్మి నమస్తుభ్యం ధర్మమార్గ ప్రదర్శినీ ।
ధర్మేమతిం మాం నీత్వా ధర్మలక్ష్మి నమోస్తుతే॥ 54

ఓం హ్రీం శ్రీం హ్రీం ప్రీతిలక్ష్మ్యై నమః॥ ప్రీతిలక్ష్మి నమస్తుభ్యం ప్రీతి పుష్కరిణీ రమే।
ప్రీతిందేహి ప్రియందేహి సముద్రతనయేశ్రియే॥ 55

ఓం హ్రీం శ్రీం హ్రీం వసులక్ష్మ్యై నమః॥ వసులక్ష్మి నమస్తుభ్యం వసుధారే వసుప్రదే ।
వసుందేహి శ్రియందేహి క్షేమం దేహిశ్రియేరమే॥ 56

ఓం హ్రీం శ్రీం హ్రీం భామాలక్ష్మ్యై నమః॥ భామాలక్ష్మి నమస్తుభ్యం కృష్ణానందప్రదాయినీ।
శివందేహి ప్రియందేహి శివానందప్రదాయినీ॥ 57

ఓం హ్రీం శ్రీం హ్రీం వనలక్ష్మ్యై నమః॥ వనలక్ష్మి నమస్తుభ్యం వనమాలీ ప్రియంకరీ।
వనశ్రియ ప్రదందేహి వనజే వసుధారిణి ॥ 58

ఓం హ్రీం శ్రీం హ్రీం పద్మాలక్ష్మ్యై నమః॥ పద్మలక్ష్మి నమస్తుభ్యం పరమానంద వర్ధనీ ।
పద్మ వృద్ధి ప్రదం దేహి తవారాధన వైభవే॥ 59

ఓం హ్రీం శ్రీం హ్రీం మహాలక్ష్మ్యై నమః॥ మహాలక్ష్మి నమస్తుభ్యం సర్వలోకైక పూజితే।
పద్మ ద్వయంకరే రమ్యే పాతివ్రత్య ప్రదేరమే॥ 60

ఓం హ్రీం శ్రీం హ్రీం పుణ్యలక్ష్మ్యైనమః॥పుణ్యలక్ష్మీ నమస్తుభ్యం పుణ్యాపుణ్య ఫలప్రదే ।
పుణ్యందేహి శ్రియందేహి హరిణీ హేమమాలినీ॥ 61

ఓం హ్రీం శ్రీం హ్రీం శ్రద్ధాలక్ష్మ్యై నమః॥ శ్రద్ధాలక్ష్మీ నమస్తుభ్యం క్షీరోదారత సంభవే ।
శ్రద్ధాం దేహి శ్రియందేహి మకరాలయ కన్యకే॥ 62

ఓం హ్రీం శ్రీం హ్రీం గుణలక్ష్మ్యై నమః॥ గుణలక్ష్మీ నమస్తుభ్యం మనః శోకవినాశినీ।
గుణందేహి ధనందేహి యశోదేహి ద్విషోజహి॥ 63

ఓం హ్రీం శ్రీం హ్రీం రాజ్యలక్ష్మ్యై నమః॥ రాజ్యలక్ష్మీ నమస్తుభ్యం సర్వలోక విలాశినీ।
యశోదేహి శ్రియందేహి ప్రభుత్వం దేహిమేసదా॥ 64

ఓం హ్రీం శ్రీం హ్రీం వాగ్లక్ష్మ్యై నమః॥ వాగ్లక్ష్మీ నమస్తుభ్యం వాచామ గోచరే రమే।
వాచాసిద్ధి ప్రియం దేహి దేహిమే వాగ్విలాసకం॥ 65

ఓం హ్రీం శ్రీం హ్రీం విమలలక్ష్మ్యై నమః॥ విమల లక్ష్మీనమస్తుభ్యం అఖిలాభరణోజ్జ్వలే।
అఖిలందేహి ధనందేహి దేహిమే విపులాశ్రయం॥ 66

ఓం హ్రీం శ్రీం హ్రీం కమలలక్ష్మ్యై నమః॥ కమల లక్ష్మీ నమస్తుభ్యం కమలాలయ వాసినీ।
శాంతాదేహి ధనందేహి సర్వేశ్వరప్రదాయినీ॥ 67

ఓం హ్రీం శ్రీం హ్రీం శివలక్ష్మ్యై నమః॥ శివలక్ష్మీనమస్తుభ్యం శివాలయ నివాశినీ ।
శివందేహి ప్రియందేహి శివానంద ప్రదాయినీ॥ 68

ఓం హ్రీం శ్రీం హ్రీం భద్రలక్ష్మ్యై నమః॥ భద్రలక్ష్మీ నమస్తుభ్యం క్షుద్రదోష నివారిణీ।
భద్రందేహి వరందేహి శుభదౌ మంగళేరమే॥ 69

ఓం హ్రీం శ్రీం హ్రీం ఐశ్వర్యలక్ష్మ్యై నమః॥ ఐశ్వర్యలక్ష్మీ నమస్తుభ్యం సర్వమంగళకారిణీ।
రూపందేహి రసందేహి సౌభాగ్యరోగ్య సంపదాం॥ 70

ఓం హ్రీం శ్రీం హ్రీం ధేనులక్ష్మ్యై నమః॥ ధేనులక్ష్మీ నమస్తుభ్యం ధనధాన్య ప్రదాయినీ।
ధేనుందేహి ధనందేహి నిత్యం భవతుమేసదా॥ 71

ఓం హ్రీం శ్రీం హ్రీం తీర్ధ లక్ష్మ్యై నమః॥ తీర్ధలక్ష్మీ నమస్తుభ్యం సర్వతీర్ధాభిషేచినీ ।
తీర్ధం దేహి రుచిందేహి శ్రియం దేహి రమేశ్వరీ॥ 72

ఓం హ్రీం శ్రీం హ్రీం శక్తిలక్ష్మ్యై నమః॥ శక్తిలక్ష్మి నమస్తుభ్యం సర్వశక్తి విలాసినీ ।
శక్తిందేహి శ్రియందేహి సర్వసామ్రాజ్యశాలినీ॥ 73

ఓం హ్రీం శ్రీం హ్రీం మన్త్రలక్ష్మ్యై నమః॥ మన్త్రలక్ష్మి నమస్తుభ్యం మహామన్త్ర విలాసినీ
మన్త్రం దేహి పరందేహి సిద్ధిందేహి సురేశ్వరీ॥ 74

ఓం హ్రీం శ్రీం హ్రీం క్షేత్రలక్ష్మ్యై నమః॥ క్షేత్రలక్ష్మి నమస్తుభ్యం సర్వక్షేత్ర ప్రకాశినీ ।
యశోదేహి శ్రియందేహి క్షేత్రాది నిలయేరమే॥ 75

ఓం హ్రీం శ్రీం హ్రీం సౌమ్యలక్ష్మ్యై నమః॥ సౌమ్యలక్ష్మి నమస్తుభ్యం సర్వసౌభాగ్యదాయినీ।
సౌమ్యందేహి శుభం దేహి క్షేత్రాధి నిలయేరమే॥ 76

ఓం హ్రీం శ్రీం హ్రీం జ్ఞానలక్ష్మ్యై నమః॥ జ్ఞానలక్ష్మి నమస్తుభ్యం జ్ఞాన విజ్ఞానదాయినే ।
జ్ఞానందేహి ధనందేహి సర్వసంపత్రదాయినీ॥ 77

ఓం హ్రీం శ్రీం హ్రీం భూతిలక్ష్మ్యై నమః॥ భూతిలక్ష్మి నమస్తుభ్యం ప్రభూతాకారవైభవే।
భూతందేహి శుభందేహి భువనేశీ నమోస్తుతే॥ 78

ఓం హ్రీం శ్రీం హ్రీం నిత్యలక్ష్మ్యై నమః॥ నిత్యలక్ష్మి నమస్తుభ్యం సర్వలంకార భూషితే ।
ఆయుర్దేహి ధనందేహి సర్వకామాశ్చదేహిమే॥ 79

ఓం హ్రీం శ్రీం హ్రీం ధరాలక్ష్మ్యై నమః॥ ధరాలక్ష్మి నమస్తుభ్యం సర్వసస్య ప్రదాయినీ।
మహిందేహి ధనందేహి ధాన్యందేహి ధనేశ్వరీ॥ 80

ఓం హ్రీం శ్రీం హ్రీం కల్యాణలక్ష్మ్యై నమః॥ పూర్ణలక్ష్మి నమస్తుభ్యం కల్యాణ గుణవర్షిణీ
దేహిపుష్టిం పరాందేహి కల్యాణందేహిమేసదా॥ 81

ఓం హ్రీం శ్రీం హ్రీం రత్నలక్ష్మ్యై నమః॥ రత్నలక్ష్మి నమస్తుభ్యం రత్నకర సముద్భవే ।
రత్నందేహి ధనందేహి నవరత్న విభూషితే॥ 82

ఓం హ్రీం శ్రీం హ్రీం భోగలక్ష్మ్యై నమః॥ భోగలక్ష్మి నమస్తేస్తు భాగ్యభోగ్య విదాయినీ।
భోగందేహి శ్రియందేహి సౌభాగ్యఫలప్రదాయినీ॥ 83

ఓం హ్రీం శ్రీం హ్రీం కరుణలక్ష్మ్యై నమః॥ కరుణలక్ష్మి నమస్తుభ్యం కరుణాకర వల్లభే।
క్షేమందేహి శుభందేహి కారుణ్యందేహిమేసదా॥ 84

ఓం హ్రీం శ్రీం హ్రీం కళాలక్ష్మ్యై నమః॥ కళాలక్ష్మి నమస్తుభ్యం చతుషష్ఠి కళామయం।
కళాందేహి దయాందేహి కృపాందేహిమయిస్సదా॥ 85

ఓం హ్రీం శ్రీం హ్రీం క్షాంత్రిలక్ష్మ్యై నమః॥ క్షాంత్రిలక్ష్మి నమస్తేస్తు సర్వలావణ్య శోభినీ।
క్షాంత్రిం దేహిం దయాందేహి మనశ్శాంతివిదేహిమే॥ 86

ఓం హ్రీం శ్రీం హ్రీం యిష్టలక్ష్మ్యై నమః॥ ఇష్టలక్ష్మి నమస్తేస్తు అభీష్ట వరదాయినీ ।
ఇష్టందేహి శ్రియందేహి సర్వాభీష్ట ప్రదాయినీ॥ 87

ఓం హ్రీం శ్రీం హ్రీం గంధలక్ష్మ్యై నమః॥ గంధలక్ష్మి నమస్తుభ్యం పుణ్యగంధ సువాసినీ।
గంధందేహి ప్రియందేహి సుగంధందేహిమేసదా॥ 88

ఓం హ్రీం శ్రీం హ్రీం బుద్ధిలక్ష్మ్యై నమః॥ బుద్ధిలక్ష్మి నమస్తుభ్యం బుద్ధిచాతుర్యవర్ధినీ ।
వృద్ధిందేహి శుభందేహి బుద్ధి సిద్ధి ప్రదాయినీ॥ 89

ఓం హ్రీం శ్రీం హ్రీం సుఖలక్ష్మ్యై నమః॥ సుఖలక్ష్మి నమస్తుభ్యం సుఖ సౌభాగ్యదాయినీ।
సుఖందేహి శుభందేహి శోభనందేహిమేసదా॥ 90

ఓం హ్రీం శ్రీం హ్రీం ఆదిలక్ష్మ్యై నమః॥ ఆదిలక్ష్మి నమస్తుభ్యం అనంత ఫలదాయినీ।
సుతందేహి జయందేహి సామ్రాజ్యందేహిమేసదా॥ 91

ఓం హ్రీం శ్రీం హ్రీం ఆశ్వలక్ష్మ్యై నమః॥ ఆశ్వలక్ష్మి నమస్తుభ్యం ఆశ్వరూఢా స్వరూపిణీ।
ఆశ్వందేహి గజందేహి అధికారందేహిమేసదా॥ 92

ఓం హ్రీం శ్రీం హ్రీం భవ్యలక్ష్మ్యై నమః॥ భవ్యలక్ష్మి నమస్తుభ్యం హవ్యకవ్యవివర్ధినీ ।
భవ్యం దేహి శుభందేహి కారుణ్యందేహిమేసదా॥ 93

ఓం హ్రీం శ్రీం హ్రీం తేజోలక్ష్మ్యై నమః॥ తేజోలక్ష్మి నమస్తుభ్యం మహాతేజ స్వరూపిణి ।
కాంతిందేహి శ్రియందేహి శ్రేయోదేహి సురేశ్వరీ॥ 94

ఓం హ్రీం శ్రీం హ్రీం ఆత్మలక్ష్మ్యై నమః॥ ఆత్మలక్ష్మి నమస్తుభ్యం స్వాత్మానంద ప్రదాయినీ।
యోగందేహి శ్రియందేహి ధ్యానందేహి హరీశ్వరీ॥ 95

ఓం హ్రీం శ్రీం హ్రీం వ్యోమలక్ష్మ్యై నమః॥ వ్యోమలక్ష్మి నమస్తుభ్యం సత్యానంద విదాయినీ।
ముక్తిందేహి శ్రియందేహి స్థూల సూక్ష్మప్రదర్శిని॥ 96

ఓం హ్రీం శ్రీం హ్రీం భావలక్ష్మ్యై నమః॥ భావలక్ష్మి నమస్తుభ్యం సర్వసౌందర్యదాయినీ।
రమ్య భావఫలం దేహి రాధారమణవల్లభే॥ 97

ఓం హ్రీం శ్రీం హ్రీం శబ్దలక్ష్మ్యై నమః॥ శబ్దలక్ష్మి నమస్తుభ్యం సర్వానంద ప్రదాయినీ।
క్షామందేహి ధనందేహి సర్వలోకవశంకరీ॥ 98

ఓం హ్రీం శ్రీం హ్రీం నీలాలక్ష్మ్యై నమః॥ నీలాలక్ష్మి నమస్తుభ్యం నీలాల కవిరాజితే।
వృక్షందేహి ఫలందేహి సువృష్టిం దేహిమేసదా॥ 99

ఓం హ్రీం శ్రీం హ్రీం మాతృలక్ష్మ్యై నమః॥ మాతృలక్ష్మి నమస్తుభ్యం జగజ్జనని మంగళే।
సర్వందేహి శ్రియందేహి సర్వాభీష్ట ప్రదాయినీ॥ 100

ఓం హ్రీం శ్రీం హ్రీం స్వరూపలక్ష్మ్యై నమః॥ ఆదిశక్తి స్వరూపస్త్వాం దీపజ్యోతి ప్రకాశినీ।
ఆదిత్యాది హరిక్షిప్రం దేహిమే సర్వసంపదా॥ 101

ఓంహ్రీంశ్రీంహ్రీం పరా స్వరూపిణిశక్తిలక్ష్మ్యైనమః॥ పరాశక్తి స్వరూపస్త్వాం పరబ్రహ్మ స్వరూపిణీ।
పారమైశ్వర్యమతులం దేహిమే సర్వసౌఖ్యదాం॥ 102

ఓం హ్రీం శ్రీం హ్రీం ఇందిరాలక్ష్మ్యై నమః॥ ఇచ్ఛాశక్తి స్వరూపేశీ విష్ణువక్షస్థలాలయే।
ఈప్సితం మేఫలం దేహి ఈప్సితార్థప్రదాయినీ॥ 103

ఓం హ్రీం శ్రీం హ్రీం నియమలక్ష్మ్యై నమః॥ క్రియాశక్తి స్వరూపస్త్వాం క్రియాక్రమ ప్రదర్శినీ।
క్రియాందేహి శ్రియందేహిధనధాన్యంచదేహిమే॥ 104

ఓం హ్రీం శ్రీం హ్రీం విజ్ఞాన లక్ష్మ్యై నమః॥ జ్ఞానశక్తి స్వరూపస్త్వాం జ్ఞానజ్యోతి ప్రదర్శినీ।
జ్ఞానమార్గప్రదం దేహి జ్ఞానానందప్రదాయినీ॥ 105

ఓం హ్రీం శ్రీం హ్రీం సిద్ధిలక్ష్మ్యై నమః॥ భోగశక్తి స్వరూపస్త్వాం భోగభోగ్య ప్రదాయినీ।
సిద్ధిబుద్ధి ప్రదందేహి భుక్తిముక్తి విదాయినీ॥ 106

ఓం హ్రీం శ్రీం హ్రీం శూర్ధలక్ష్మ్యై నమః॥ వీరశక్తి స్వరూపస్త్వాం వీర ధీర స్వరూపిణీ।
తుష్టి పుష్టి ప్రదేదేహి యిష్టసిద్ధి ప్రదాయినీ॥ 107

ఓం హ్రీం శ్రీం హ్రీం మహాలక్ష్మ్యై నమః॥ మహాశక్తి స్వరూపస్త్వాం మహా మహిమ శాలినీ।
మహామహిమ సంపన్నే మహాలక్ష్మి నమోస్తుతే॥ 108

శ్రీ రాహు పంచవింశతి స్తోత్రం

ఈ స్తోత్రం రాహువు యొక్క 25 పేర్లుతో కూడినది. రాహు దోషముతో బాధపడే వారు మరియు అనేక సమస్యలు, రుగ్మతలతో వేదనచెందేవారు రాత్రి 9 గంటలు దాటిన తరువాత తలస్నానంచేసి మీ దేవుని మందిరంలో కూర్చుని ఈ రాహు పంచవింశ తిని 22సార్లు పారాయణ చేసినట్లయితే మీమీ సమస్యలకు త్వరిత గతినమార్గం సుగమమం అగును.



**రాహుర్దానవ మంత్రిచ సింహికా చిత్తానంద ।
అర్థకాయ సదాక్రోధి చంద్రాదిత్య విమర్థనా ॥
రౌద్రో రుద్రప్రియో దైత్య స్వభానుర్భానుర్ భీతిదా ।
గ్రహరాజా సుధాపాయి రాకాతిష్యాభిలాషుకా ॥
కాలదృష్టి కాలరూప శ్రీకంఠ హృదయాశ్రయా ।
విదంతుదా సింహికాయో ఘోరరూపో మహాబలా ॥
గ్రహపీడకరో ద్రాంష్ట్రికర్తనేత్రో మదోదరా ।
పంచవింశతి నామాని సృత్వా రాహుం సదానరః॥**

ఫలశ్రుతి :
యఃపఠేత్ మహతిపీడా తస్య నాశయతి కేవలం ।
ఆరోగ్యం పుత్రం తులం శ్రీయం ధాన్యం పశుంతథా ॥
దదతి రాహుతస్మై రహపఠేత్ స్తోత్రం ఉత్తమం ।
సతతం పఠేత్ యస్తు జీవత్ వర్షం శతం నరః॥

అర్గళా స్తోత్రమ్

అస్యశ్రీ అర్గళా స్తోత్ర మంత్రస్య విష్ణు ఋషిః । అనుష్టుప్ఛందః॥ శ్రీ మహాలక్ష్మీర్దేవతా । మంత్రోదితా దేవ్యో బీజం । నవార్ణోమంత్రశ్శక్తిః॥ శ్రీ సప్తసతి మంత్రస్తత్త్వం । శ్రీ జగదంబా ప్రీత్యర్థే స్తోత్ర పాఠాంగత్వేన జపే వినియోగః॥ ఓం నమశ్చండికాయై

మార్కండేయ ఉవాచ –



జయంతీ మంగళా కాళీ భద్రకాళీ కపాలినీ ।
దుర్గాక్షమా శివాధాత్రీ స్వాహా స్వధా నమోస్తుతే ॥ 1
మధుకైటభవిద్రావి విధాతృవరదే నమః॥
రూపం దేహి జయందేహి యశోదేహి ద్విషోజహి॥ 2
మహిషాసుర నిర్నాశివిధాత్రి వరదేనమః ।
రూపం దేహి జయందేహి యశోదేహి ద్విషోజహి॥ 3
వందితాంఘ్రియుగే దేవి దేవి సౌభాగ్యదాయిని ।
రూపం దేహి జయందేహి యశోదేహి ద్విషోజహి॥ 4
రక్తబీజవధో దేవి చండముండ వినాశిని ।
రూపం దేహి జయందేహి యశోదేహి ద్విషోజహి॥ 5
అంచిత్యరూపచరితే సర్వశత్రు వినాశిని ।
రూపం దేహి జయందేహి యశోదేహి ద్విషోజహి॥ 6
న తేభ్య స్సర్వదా భక్త్యా చండికే ప్రణతాయ మే ।
రూపం దేహి జయందేహి యశోదేహి ద్విషోజహి॥ 7
స్తువద్భ్యో భక్తిపూర్వం త్వాం చండికే వ్యాధినాశిని ।
రూపం దేహి జయందేహి యశోదేహి ద్విషోజహి॥ 8
చండికే సతతం యే త్వా మర్చ యంతీహ భక్తితః॥
రూపం దేహి జయందేహి యశోదేహి ద్విషోజహి॥ 9
దేహి సౌభాగ్య మారోగ్యం దేహి దేవి పరం సుఖం ।
రూపం దేహి జయందేహి యశోదేహి ద్విషోజహి॥ 10
విధేహి ద్విషతాం నాశం విధేహి బల ముచ్చకైః॥
రూపం దేహి జయందేహి యశోదేహి ద్విషోజహి॥ 11
విధేహి దేవి కళ్యాణం విధేహి విపులాం శ్రియం ।
రూపం దేహి జయందేహి యశోదేహి ద్విషోజహి॥ 12

విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం జనం కురు ।
రూపం దేహి జయందేహి యశోదేహి ద్విషోజహి॥ 13
ప్రచండ దైత్య దర్పఘ్నే చండికే ప్రణతాయ మే ।
రూపం దేహి జయందేహి యశోదేహి ద్విషోజహి॥ 14
చతుర్భుజే చతుర్వక్త్ర సంస్తుతే పరమేశ్వరి ।
రూపం దేహి జయందేహి యశోదేహి ద్విషోజహి॥ 15
కృష్ణేన సంస్తుతే దేవి శశ్వద్భక్త్యా తథాంబికే ।
రూపం దేహి జయందేహి యశోదేహి ద్విషోజహి॥ 16
హిమాచలసుతానాథ పూజితే పరమేశ్వరీ ।
రూపం దేహి జయందేహి యశోదేహి ద్విషోజహి॥ 17
సురాసుర శిరోరత్న నిఘృష్టచరణేంబికే ।
రూపం దేహి జయందేహి యశోదేహి ద్విషోజహి॥ 18
ఇంద్రాణీపతి సద్భావ పూజితే పరమేశ్వరి ।
రూపం దేహి జయందేహి యశోదేహి ద్విషోజహి॥ 19
దేవి ప్రచండ దోర్దండ దైత్యదర్ప వినాశిని ।
రూపం దేహి జయందేహి యశోదేహి ద్విషోజహి॥ 20
దేవి భక్తజనోద్దామ దత్తానందోదయేంబికే ।
రూపం దేహి జయందేహి యశోదేహి ద్విషోజహి॥ 21
పత్నీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం ।
తారిణీం దుర్గసంసార సాగరస్య కులోద్భవామ్ ॥ 22
ఇదం స్తోత్రం పఠిత్వా తు మహాస్తోత్రం పఠే న్నరః।
స తు సప్తశతీసంఖ్యా వర మాప్నోతి సంపదః॥ 23



శ్రీ ఆంజనేయ దండకం

శ్రీ ఆంజనేయం – ప్రసన్నాంజనేయం – ప్రభాదివ్యకాయం – ప్రకీర్తి ప్రదాయం –భజే వాయుపుత్రం – భజే వాలగాత్రం – భజేహం పవిత్రం – భజే – సూర్యమిత్రం – భజే రుద్రరూపం – భజే బ్రహ్మతేజంబటంచున్ – ప్రభాతంబు సాయంత్రమున్ – నామ సంకీర్తనల్‌జేసి – నీ రూపు వర్ణించి – నీ మీద నే దండకం బొక్కటిన్–చేయ నూహించి – నీ మూర్తినింగాంచి – నీ సుందరం బెంచి – నీ దాస దాసుండనై – రామభక్తుండనై – నిన్ను నే గొల్చెదన్ – నీ కటాక్షంబునన్ జూచితే – వేడుకల్ జేసితే – నా మొరాలించితే – నన్ను రక్షించితే – అంజనాదేవి గర్భాన్వయా దేవ! నిన్నెంచ నేనెంత వాడన్ – దయాశాలివై – జూచితే – దాతవై, బ్రోచితే – దగ్గరం

బిల్చితే – తొల్లి సుగ్రీవుకున్ మంత్రివై – స్వామి కార్యార్థివై యేగి శ్రీరామ సౌమిత్రులం జూచి – వారిన్విచారించి – సర్వేశుబూజించి – యబ్బానుజుం బంటు గావించి – యవ్వాలినిం జంపి – కాకుత్థ్సు వంశస్థ్యార్దయాదృష్టి వీక్షించి కిష్కింధ కేతెంచి – శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్ – లంకిణిన్ జంపియున్ లంకయున్ – గాల్చియున్ – భూమిజన్ జూచి – యానంద ముప్పొంగ –యాయుంగరంబిచ్చి – యారత్నమున్దెచ్చి–శ్రీరాముకున్నిచ్చి – సంతోషునిన్జేసి – సుగ్రీవుడున్ యంగదున్ జాంబవంతాది నీలాదులం గూడి – యా సేతువున్ దాటి వానరుల్మూకలై – పెన్మూకలై –దైత్యులంద్రుంచగా–రావణుండంత–కాలాగ్ని యుగ్రండునై వచ్చి – బ్రహ్మాండమైనట్టి – యాశక్తియున్వేసి – యాలక్ష్మణున్ – మూర్ఛ నొందింపగా – నప్పుడే బోయి – సంజీవియుం దెచ్చి – సౌమిత్రికిన్నిచ్చి – ప్రాణంబు రక్షింపగా; కుంభకర్ణాది వీరాళితో – పోరిచెండాడి–శ్రీరామబాణాగ్ని వారందరిన్ – రావణున్ జంపగా–నంత లోకంబు లానందమై యుండ నవ్వేళలన్–నవ్విభీషణు న్వేడుకన్ –దోడుకన్వచ్చి–పట్టాభిషే కంబు జేయించి సీతామహాదేవినిన్దెచ్చి – శ్రీరాముకున్నిచ్చి అయోధ్యకున్ వచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న – నీకన్న నాకెవ్వరున్ గూర్మిలేరంచు మన్నించినన్–రామభక్తి ప్రశస్తంబుగా సేవించి–నీనామ సంకీర్తనల్ జేసితే–పాపముల్బాయునే భయములు న్దీరు నే భాగ్యముల్గల్గు నే సకల సామ్రాజ్యముల్సకల సంపత్తులున్ గల్గునో వానరాకార! యోభక్త మందార! యో పుణ్య సంచార! యో వీర! యో శూర! నీవే మహాఫలమ్ముగా వెలసి – యా తారక బ్రహ్మమంత్రంబు పఠించుచున్ స్థిరమ్ముగా వజ్రదేహంబునుందాల్చి శ్రీరామ శ్రీరామ యంచున్ మనఃపూతమై – యెప్పుడున్ తప్పకన్ తలకు – నా జిహ్వ యందుండి – నీ దీర్ఘ దేహంబునన్ – త్రైలోక్యసంచారివై రామనామాంకిత ధ్యానివై – బ్రహ్మవై – బ్రహ్మతేజంబునన్–రౌద్ర నీజ్వాల కల్లోల హావీర హన్మంత – ఓంకార – హ్రీంకార శబ్దంబులం భూతప్రేత పిశాచ–శాకినీ ఢాకినీ గాలిదయ్యంబులన్–నీదు వాలంబు నన్జుట్టి –నేలంబడంగొట్టి –నీముష్టిఘాతంబులం బాహుదండంబులంరోమ ఖండంబులంద్రుంచి– కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మ ప్రభాభాసితంబైన,నీదివ్య తేజంబునుం జూచి–రారానాముద్దు నరసింహా యంచున్ దయాదృష్టి వీక్షించి నన్నేలు నాస్వామి నమస్తే సదా బ్రహ్మచారీ! నమస్తే! వాయుపుత్రా! నమస్తే నమోనమః॥

శ్రీమచ్ఛంకరాచార్య విరచితం నిర్వాణషట్క స్తోత్రమ్

మనోబుద్ధ్యహంకారచిత్తాని నాహం నశ్రోత్రం న జిహ్వానచఘ్రాణనేత్రే
న చ వ్యోమభూమిర్న తేజో న వాయుశ్చిదానందరూపశ్శివోఽహం శివోఽహమ్
నచ ప్రాణసంజ్ఞో నవై పంచవాయుర్నవాసప్తధాతు ర్నవాపంచకోశః
నవాక్పాణిపాదౌ న చోపస్థపాయూ చిదానందరూపశ్శివోఽహం శివోఽహమ్
న మే ద్వేషరాగౌన మేలోభమోహౌ మదోనైవ మేనైవమాత్సర్యభావః
నధర్మోనచార్థో నకామో నమోక్షశ్చిదానందరూపశ్శివోఽహం శివోఽహమ్

న పుణ్యం నపాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః
అహంభోజనంనైవ భోజ్యం నభోక్తా చిదానన్దరూపశ్శివోఽహం శివోఽహమ్
న మృత్యుర్నశంకా న మే జాతిభేదః పితానైవ మే నైవ మాతా చ జన్మ
న బంధుర్నమిత్రం గురుర్నైవ శిష్యశ్చిదానన్దరూపశ్శివోఽహం శివోఽహమ్
అహం నిర్వికల్పో నిరాకారరూపో విభుత్వాచ్చ సర్వత్ర సర్వేన్ద్రియాణామ్
న చాసంగతం నైవ ముక్తిర్న మే య శ్చిదానందరూపశ్శివోఽహం శివోఽహమ్



విశ్వనాథాష్టకమ్

గంగాతరంగ కమనీయజటాకలాపం గౌరీనిరంతర విభూషిత వామభాగమ్
నారాయణప్రియ మనంగ మదాపహారం వారాణసీపురపతిం భజవిశ్వనాథమ్ 1
వాచామగోచర మనేక గుణస్వరూపం వాగీశవిష్ణుసుర సేవిత పాదపీఠమ్
వామేన విగ్రహవరేణ కళత్రవంతం వారాణసీపురపతిం భజవిశ్వనాథమ్. 2
భూతాధిపంభుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలంత్రినేత్రమ్।
పాశాంకుశాభయవర ప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజవిశ్వనాథమ్. 3
శీతాంశుశోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానలవిశోషిత పంచబాణమ్।
నాగాధిపారచితభాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజవిశ్వనాథమ్. 4
పంచాననం దురితమత్తమదంగజానాం నాగాత్మకం దనుజపుఙ్గవపన్ననామ్।
దావానలం మరణశోకజరాటవీనాం వారాణసీపురపతిం భజవిశ్వనాథమ్. 5
తేజోమయం సగుణనిర్గుణ మద్వితీయమ్ ఆనందకందమపరాజితమప్రమేయమ్
నాగాత్మకం సకలనిష్కళ మాత్మరూపం వారాణసీపురపతింభజవిశ్వనాథమ్ 6
ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం పాపేరతించ సునివార్య మనస్సమాధౌ
ఆదాయ హృత్కమలమధ్యగతం పరేశం వారాణసీపురపతిం భజవిశ్వనాథమ్. 7
రాగాదిదోషరహితం స్వజనానురాగం వైరాగ్యశాంతినిలయం గిరిజాసహాయమ్
మాధుర్యధైర్యసుభగం గరళాభిరామం వారాణసీపురపతిం భజవిశ్వనాథమ్. 8
వారణసీపురపతేః స్తవనం శివస్య వ్యాసోక్త మష్టక మిదం పఠతే మనుష్యః।
విద్యాం శ్రియం విపులసౌఖ్య మనంతకీర్తింసంప్రాప్యదేహవిలయే లభతేచమోక్షమ్.॥
విశ్వనాథాష్టక మిదం యఃపఠే చ్ఛివసన్నిధౌ। శివలోక మవాప్నోతిశివేనసహ మోదతే.॥

శ్రీ వారహీ కవచమ్

అస్యశ్రీ వారాహీకవచస్య త్రిలోచన ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీవారాహీ దేవతా ఔం బీజం గ్లౌం శక్తిః స్వాహేతి కీలకం మమ సర్వశత్రునాశార్థే జపే వినియోగః

ధ్యానమ్




ధ్యాత్వేంద్రనీలవర్ణాభాం చంద్రసూర్యాగ్నిలోచనాం
విధివిష్ణుహరేంద్రాదిమాతృభైరవసేవితామ్. 1
జ్వలన్మణిగణప్రోక్త మకుటామావిలంబితాం
అస్త్రశస్త్రాణి సర్వాణి తత్తత్కార్యోచితాని చ 2
ఏతైస్సమస్తైర్వివిధం బిభ్రతీం ముసలం హలం
పాత్వా హింస్రాన్ హి కవచం భుక్తిముక్తిఫలప్రదమ్. 3
పఠేత్త్రి సంధ్యం రక్షార్థం ఘోరశత్రునివృత్తిదం
వార్తాళీ మే శిరఃపాతు ఘోరాహీ ఫాలముత్తమమ్. 4
నేత్రే వరాహవదనా పాతు కర్ణౌ తథాంజనీ
ఘ్రాణం మే రుంధినీ పాతు ముఖం మే పాతు జంధినీ. 5
పాతు మే మోహినీ జిహ్వాం స్తంభినీ కంఠమాదరాత్
స్కంధౌ మే పంచమీ పాతు భుజౌ మహిషవాహనా. 6
సింహారూఢా కరౌ పాతు కుచౌ కృష్ణమృగాంచితా
నాభిం చ శంఖినీ పాతు పృష్ఠదేశే తు చక్రిణి. 7
ఖడ్గం పాతు చ కట్యాం మే మేఢ్రం పాతు చ ఖేదినీ
గుదం మే క్రోధినీ పాతు జఘనం స్తంభినీ తథా. 8
చండోచ్చండ శ్చోరుయుగం జానునీ శత్రుమర్దినీ
జంఘాద్వయం భద్రకాళీ మహాకాళీ చ గుల్ఫయోః 9
పాదాద్యంగుళిపర్యంతం పాతు చోన్మత్తభైరవీ
సర్వాంగం మే సదా పాతు కాలసంకర్షణీ తథా. 10
యుక్తాయుక్తా స్థితం నిత్యం సర్వపాపాత్ప్రముచ్యతే
సర్వే సమర్థ్య సంయుక్తం భక్తరక్షణతత్పరమ్. 11
సమస్తదేవతా సర్వం సవ్యం విష్ణోః పురార్దనే
సర్వశత్రువినాశాయ శూలినా నిర్మితం పురా. 12
సర్వభక్తజనాశ్రిత్య సర్వవిద్వేష సంహతిః
వారాహీకవచం నిత్యం త్రిసంధ్యం యః పఠేన్నరః 13
తథావిధం భూతగణా న స్పృశంతి కదాచన
ఆపదశ్శత్రుచోరాది గ్రహదోషాశ్చ సంభవాః 14
మాతా పుత్రం యథా వత్సం ధేనుః పక్ష్మేవ లోచనం
తథాంగమేవ వారాహీ రక్షా రక్షతి సర్వదా. 15

మానసాదేవి స్తోత్రము



దేవీం త్వం స్తోతుమిచ్ఛామి సా వీణాం ప్రవరం పరామ్।
పరాత్పరం చ పరమాం నహి స్తోతుం క్షయోధునా ॥
స్తోత్రాణాం లక్షణం వేదే స్వభావాఖ్యానతః పరమ్ ।
న క్షమః ప్రకృతిం వక్తుం గుణానాం తవ సువ్రతే ॥
శుద్ధసత్వస్వరూపా త్వం కోపహింసావివర్జితా ।
నచ శప్తో మునిస్తేన త్యక్తయా చ త్వయా యతః॥
త్వం మయా పూజితా సా వీ జననీ చ యథాదితిః॥
దయారూపా చ భగినీ క్షమారూపా యథా ప్రసూః॥
త్వయా మే రక్షితాః ప్రాణాః పుత్రద్వారాః సురేశ్వరీ ।
అహం కరోమి త్వం పూజ్యాం మమ ప్రీతిశ్చ వర్ధతే॥
నిత్యం యథాపి పూజ్యా త్వం భవేత్య జగదంబికే ।
తథాపి తవ పూజాం వై వర్ధయామి పునః పునః॥
యే త్వామాషాధా సంక్రాంత్యం పూజయిష్యంతి భక్తితః।
పంచమ్యాం మనసాఖ్యాయం మాసాంతే వా దినేదినే ॥
పుత్రపౌత్రో దయస్తేషాం వర్ధంతే చ ధనాని చ।
యశస్వినః కీర్తిమంతే విద్యావంతే గుణాన్వితాః॥
యే త్వం న పూజయిష్యంతి నిందత్యజ్ఞానతో జనాః।
లక్ష్మీ హీన భవిష్యంతి తేషాం నాగభ్యం సదా ।
త్వం స్వర్గలక్ష్మీః స్వర్గో చ వైకుంతే కమలాకలా॥
నారాయణాంశో భగవాన్ జరత్కారుర్మునీశ్వరాః।
తపసా తేజసా త్వాం చ మనసా సస్పృజే పితా ॥
అస్మాకాం రక్షణాయేవ తేన త్వం మనసాభిధా ।
మనసా దేవితుం శక్తా చాత్మనా సిద్ధయోగినీ ।
తేన త్వం మనసాదేవి పూజితా వందితా భవే ॥
యాం భక్త్యా మనసా దేవాః పూజ్యంత్యనిశం భృశమ్ ।
తేన త్వ మనసాదేవీం ప్రవదంతి పురావిదః॥
సత్వరూప చ దేవీత్వం శశ్వత్సర్వానషేవయా ।
యో హి యదభావయేన్నిత్యం శతం ప్రాపోన్తి తత్సమమ్ ॥
ఇదం స్తోత్రం పుణ్యబీజం తాం సంపూజ్యం చ యఃపఠేత్ ।
నస్య నాగభయం నాస్తి తస్య వంసోద్భవస్య చ ॥
విషం భవేత్సుధాతుల్యం సిద్ధస్తోత్రం యదాపఠేత్ ।
పంచలక్షజపేనైవ సిద్ధ స్తోత్రో భవేన్నరః।
సర్పశాయి భవేత్సోపి నిశ్చితం సర్వవాహనః॥

రావణాబ్రహ్మ విరిచిత శివతాండవ స్తోత్రమ్



జటాటవీగలజ్జల ప్రవాహపావితస్థలే గలేవలంబ్యలంబితాం భుజంగతుంగ మాలికాం।
డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండతాండవం తనోతు నశ్శివశ్శివం ॥ 1
జటాకటాహసంభ్రమభ్రమన్నిలింప నిర్ఝరీ విలోల వీచివల్లరీ విరాజమానమూర్ధని
ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే కిశోర చంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ. 2
ధరాధరేంద్ర నందినీ విలాసబంధుబంధుర స్ఫురద్ధృ(ద్ది)గంత సంతతి ప్రమోదమాన మానసే
కృపాకటాక్షధోరణీ నిరుద్ధదుర్ధరాపతి క్వచిద్దిగంబరేమనోవినోదమేతువస్తుని. 3
జటాభుజంగ పింగళస్ఫురత్ఫణామణిప్రభా కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే
మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే మనోవినోమద్భుతంభిభక్తుభూతభర్తరి. 4
సహస్రలోచన ప్రభృత్యశేషలేఖ శేఖరప్రసూనధూళిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః
భుజంగరాజమాలయానిబద్ధజాటాజూటకః శ్రియైచిరాయ జాయతాంచకోరబంధుశేఖరః 5
లలాట చత్వరజ్వలద్ధనంజయ స్ఫులింగభానిపీతపంచసాయకం సమన్నిలింపనాయకమ్.
సుధామయూఖలేఖయా విరాజమానశేఖరంమహాకపాలిసంపదేశిరోజటాలమస్తునః 6
కరాళఫాల పట్టికాధగద్ధగద్ధగజ్జ్వలద్ధనంజయాధరీకృత ప్రచండ పంచసాయకే
ధరాధరేంద్ర నందినీ కుచాగ్రచిత్రపత్రక ప్రకల్పనైకశిల్పిని త్రిలోచనే మతిర్మమ. 7
నవీనమేఘమండలీనిరుద్ధదుర్ధరస్ఫురత్కుహూనిశీథినీ తమఃప్రబంధబంధుకంధరః
నిలింప నిర్ఝరీధరస్తనోతు కృత్తిసింధురః కళానిదానబంధురశ్శ్రియంజగద్ధురంధరః 8
ప్రఫుల్ల నీలపంకజ ప్రపంచకాలిమచ్ఛటా విడంబికంఠకంధరారుచి ప్రబంధకంధరమ్
స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం ముఖచ్ఛిదం గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదంభజే 9
అగర్వసర్వమంగళాకళాకదంబమంజరీరసప్రవాహమాధురీ విజృంభణామధువ్రతమ్
స్మరాంతకం పురాంతకం భవాంతకంమఖాంతకం గజాంతకాంధకాంతకం తమంతకాంతకంభజే 10
జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమస్ఫురద్ధగద్ధగద్వినిర్గమత్కరాళబాలహవ్యవాట్
ధిమిద్ధిమిద్ధిమిధ్వన న్మృదంగతుంగమంగళధ్వనిక్రమప్రవర్తితప్రచండతాండవశ్శివః 11
దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్గరిష్ఠరత్నలోష్టయోస్సుహృద్విపక్షపక్షయోః
తృణారవిందచక్షుషోః ప్రజామహీ మహేంద్రయో స్సమం ప్రవర్తయన్మనః కదాసదాశివంభజే 12
కదానిలింపనిర్ఝరీనికుంజకోటరేవసన్విముక్తదుర్మతిస్సదాశిరస్థమంజలిం వహన్
విముక్తలోలలోచనా లలాటఫాలలగ్నకశ్శివేతిమంత్రముచ్చరన్కదాసుఖీభవామ్యహమ్. 13
ఇమంహి నిత్యమేవ ముక్తముత్తమోత్తమంస్తవం పఠన్స్మరన్బ్రువన్నరో విశుద్ధిమేతి సంతతమ్
హరేగురౌనుభక్తిమాశుయాతి నాన్యథాగతింవిమోహనం హిదేహినాంసుశంకరస్యచింతనమ్. 14
పూజావసానసమయే దశవక్త్రగీతం యశ్శంభుపూజనమిదంపఠతిప్రదోషే
తస్యస్థిరాం రథగజేంద్ర తురంగ యుక్తాం లక్ష్మీంసదైవ సుముఖీం ప్రదదాతిశంభుః 15

ఇతి శ్రీదశకంఠరావణ విరచితం శివతాండవస్తోత్రం సమాప్తమ్.



మావద్ద లభించు గ్రంథములు

1. వ్రతకథలు - పూజలు

1.	శ్రీ వినాయక వ్రతం	వెల రూ.10-00
2.	శ్రీ విఘ్నేశ్వరపూజా-పుణ్యాహవాచనం	30-00
3.	శ్రీ విఘ్నేశ్వరపూజ (కాణిపాకక్షేత్రమాహాత్మ్యంతో)	10-00
4.	సంకష్టహరచతుర్థి శ్రీమహాగణపతి వ్రతం	30-00
5.	వరలక్ష్మీ వ్రతం	10-00
6.	కేదారేశ్వర వ్రతం	10-00
7.	త్రినాధ వ్రతం(కలర్)	10-00
8.	త్రినాధవ్రతం(సాదా)	5-00
9.	క్షీరాబ్ధి వ్రతం	12-00
10.	మంగళ గౌరీవ్రతం	10-00
11.	వైభవలక్ష్మీ వ్రతం ఫోటో యంత్రంతో	25-00
12.	శ్రీలక్ష్మీ కుబేర వ్రతం (ఫోటో యంత్రంతో)	25-00
13.	కనకమహాలక్ష్మీ వ్రతం (కామేశ్వరీపాటతో)	25-00
14.	సంతోషీమాతా వ్రతం	25-00
15.	ఏడు శనివారాల వ్రతం	25-00
16.	సత్యనారాయణవ్రతం	25-00
17.	శ్రీ సువర్చలాహనుమద్దీక్ష	30-00
18.	శివదీక్ష	10-00
19.	కాత్యాయనీ వ్రతం	20-00
20.	సౌభాగ్య గౌరీవ్రతం	20-00
21.	తిరుప్పావై (ధనుర్మాసవ్రతం)	36-00
22.	స్త్రీల వ్రతకథలు	36-00
23.	స్త్రీలవ్రతకథలుస్థూలాక్షరి (నేదునూరిగంగాధరరావుగారి)	54-00
24.	పెళ్ళి పాటలు - స్త్రీలపాటలు (కామేశ్వరిపాటతో)	36-00
25.	సర్వదేవతా పూజావిధానం	25-00
26.	ఆరువ్రతాలు	30-00
27.	రాహుకాలంలోదుర్గాదేవీపూజా	10-00

ఈ ధరలు నికరముకాదు, ఎప్పటికప్పుడు మారుచుండవచ్చును.

28.	తులసి నిత్యపూజ, తులసీఉపయోగాలు	10-00
29.	శ్రీ చక్ర రహస్య విజ్ఞానమ్	36-00
30.	శ్రీచక్ర పూజావిధానం(పెద్దది)	36-00
31.	లక్ష్మీ - గౌరీ నిత్యపూజ	10-00
32.	శ్రీ సరస్వతీ నిత్యపూజ	10-00
33.	శ్రీ దుర్గానిత్యపూజ	10-00
34.	కాలభైరవ నిత్యపూజ	10-00
35.	శివపూజ	10-00
36.	వీరభద్ర పూజ	10-00
37.	ఆంజనేయ నిత్యపూజ	10-00
38.	నాగేంద్ర స్వామి పూజ	10-00
39.	సుబ్రహ్మణ్య నిత్యపూజ	10-00
40.	రామదేవుని కథ	10-00
41.	శివదేవుని కథ	10-00
42.	లక్ష్మీనరసింహపూజ	10-00
43.	వేంకటేశ్వరపూజ	10-00
44.	బ్రహ్మంగారి నిత్యపూజ	10-00
45.	సూర్య నిత్యపూజ	10-00
46.	నవగ్రహ నిత్యపూజ	10-00
47.	రుక్మిణీ కల్యాణం	25-00
48.	ఉమామహేశ్వర వ్రతం	36-00
49.	శ్రీ కామేశ్వరీ వ్రతం	36-00
50.	16 సోమవారముల వ్రతము	25-00
51.	పార్వతీకల్యాణం	25-00
52.	సహస్రకమలవర్తి వ్రతము	25-00
53.	పంచముఖ ఆంజనేయ పూజావిధానము	36-00
54.	అష్టనాగపూజ	36-00
55.	పూజలు ఎందుకుచేయాలి ?	36-00
56.	ఏ దేవునికి ఏపుష్పాలతో పూజించాలి?	36-00
57.	ఏ దేవునికి ఏప్రసాదం నైవేద్యం పెట్టాలి?	36-00
58.	ఏదేవునికి ఏవిధముగాదీపారాధనచెయ్యాలి?	36-00
59.	ఏదేవునికి ఎన్ని ప్రదక్షిణలుచేయాలి ?	36-00
60.	హనుమద్ వ్రతం	36-00
61.	పంచాయతన పూజ	63-00
62.	28 వ్రతములు	120-00

63.	కలశపూజలు (9ఒకేసారి)	150-00
64.	కలశపూజలు (విడివిడిగా) (ప్రింటులో)	....
65.	హ్రీంకార మహాయజ్ఞం (ప్రింటులో)	....
66.	గోమాత	40-00

2. స్తోత్రాలు-సుప్రభాతములు సహస్రనామములు

1.	శ్రీ లలితా విష్ణు సహస్రనామస్తోత్రాలు పురాణపండ రాధాకృష్ణమూర్తిగారి సంకలనం	45-00
2.	లలితావిష్ణు సహస్రనామస్తోత్రములు (హిందీ) ,,	50-00
3.	లలితావిష్ణు సహస్రనామస్తోత్రములు (ఇంగ్లీషు) ,,	50-00
4.	స్థూలాక్షరిలలితావిష్ణుసహస్రనామస్తోత్రములు(పత్రికసైజ్)	99-00
5.	లలితావిష్ణు (కేస్ బైండ్) 1/8 డెమ్మి	63-00
6.	స్థూలాక్షరీ లలితావిష్ణు (క్రౌన్సైజు)కేస్బైండ్	108-00
7.	సర్వదేవతా స్తోత్రమంజరి	120-00
8.	సకలదేవతా అష్టోత్తరశతనామావళిః (63)	24-00
9.	విష్ణుసహస్రనామస్తోత్రమ్ (క్రౌన్)	25-00
10.	లలితా సహస్రనామ స్తోత్రమ్ (క్రౌన్)	36-00
11.	లలితా సహస్రనామములు	24-00
12.	లక్ష్మీ సహస్రనామములు	24-00
13.	దుర్గా సహస్రనామములు	24-00
14.	ఆంజనేయ సహస్రనామములు	24-00
15.	శివ సహస్రనామములు	24-00
16.	విష్ణు సహస్రనామములు	24-00
17.	గణపతి సహస్రనామములు	24-00
18.	సుబ్రహ్మణ్య సహస్రనామములు	24-00
19.	గాయత్రి సహస్రనామములు	24-00
20.	లలితావిష్ణు సహస్రనామస్తోత్రాలు	24-00
21.	శ్రీరామా సహస్రనామములు	24-00
22.	సరస్వతి సహస్రనామములు	24-00
23.	సూర్యసహస్రనామములు & ఆదిత్యహృదయం	24-00
24.	శ్రీవేంకటేశ్వరసహస్రనామములు	24-00
25.	మణిద్వీపవర్ణన (పెద్దది)	24-00
26.	సంధ్యావందనం	24-00
27.	మంత్రపుష్పమ్	....
28.	త్రిభాషా హనుమాన్చాలీసా	15-00
29.	హనుమాన్ చాలీసా	10-00

30.	మణిద్వీపవర్ణన (పాకెట్)	10-00
31.	ఆరు చాలీసాలు	10-00
32.	శివారాధన (శివస్తోత్రాలు)	10-00
33.	వేంకటేశ్వర సుప్రభాతం (పాకెట్)	10-00
34.	ఆరుదండకాలు	5-00
35.	వేంకటేశ్వర గోవిందనామములు	5-00
36.	అష్టలక్ష్మీ స్తోత్రమ్ కనకధారాస్తోత్రమ్	10-00
37.	దేవీఖడ్గమాలాస్తోత్రమ్ (మహిషాసురమర్దనీస్తోత్రంతో)	10-00
38.	సుందరకాండ (పాకెట్)	10-00
39.	భగవద్గీత మూలం	27-00
40.	రామరక్షాస్తోత్రమ్	15-00
41.	స్తోత్ర రత్నావళి	36-00
42.	పురాణపండ లలితా-విష్ణు సహస్రనామస్తోత్రమ్(మినీ)	10-00
43.	పురాణపండ లలితాసహస్రనామస్తోత్రమ్(మినీ)	10-00
44.	పురాణపండ విష్ణు సహస్రనామస్తోత్రమ్	10-00
45.	పురాణపండ ఆదిత్య హృదయం	10-00
46.	మంత్రపుష్పం (మినీ)	10-00
47.	శివానందలహరి-సౌందర్యలహరి	36-00
48.	కుజదోషం	10-00
49.	కాలసర్ప దోషం	10-00
50.	మీ అప్పులు తీరాలా?	10-00
51.	దృష్టిదోషాలు నివారణ	10-00
52.	పంచసూక్తములు	10-00
53.	సంధ్యావందనం	10-00
54.	రుద్రనమకమ్-చమకమ్	10-00
55.	గాయత్రీమంత్రాలు	10-00
56.	హయగ్రీవ స్తోత్రమాల	10-00
57.	దక్షిణామూర్తి స్తోత్రమాల	10-00
58.	ద్వాదశ జ్యోతిర్లింగాలు - పంచారామాలతో	10-00
59.	శ్రీసూక్తం పురుష సూక్తం	10-00
60.	నవగ్రహస్తోత్రమాల	36-00
61.	మహాన్యాసమ్	36-00
62.	సుందరకాండ గానామృతం	36-00
63.	గోమాతపూజావిధానము	10-00
64.	ఆనందసిద్ధి - 1 శ్రీదేవీ స్తోత్రమాల	108-00

65.	ఆనందసిద్ధి - 2 ఏ సమస్యకు ఏ స్తోత్రమ్ పారాయణచేయాలి	108-00
66.	ఆనందసిద్ధి-3 మానసదేవీ స్తోత్రమాల	108-00
67.	శ్రీ కాలభైరవ రక్షా కవచమ్	63-00
68.	అర్చన	40-00
69.	నిత్యదేవతార్చన	40-00
70.	సర్వదేవతా స్తోత్ర నిధి	99-00
71.	శ్రీచక్ర నవవరణార్చన	63-00
72.	చండీ సప్తశతి పారాయణ క్రమం	99-00
73.	శ్రీదేవి స్తోత్ర రత్నావళి 32 దేవి స్తోత్రాలకు తాత్పర్యంతో	99-00
74.	వనదుర్గా మంత్రానుష్ఠాన క్రమమ్	63-00
75.	శ్రీ కాలభైరవ వ్రతము	63-00

3. శ్రీ సాయి దత్త గ్రంథములు

1.	శ్రీ సాయిబాబా సచ్చరిత్ర	120-00
2.	సంపూర్ణ శ్రీ గురు చరిత్ర	120-00
3.	శ్రీ సాయిఆరాధన-షిర్డివైభవం	120-00
4.	శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర (క్రౌన్)	63-00
5.	శ్రీ గురుచరిత్ర (క్రౌన్)	63-00
6.	నవనాధ చరిత్ర	99-00
7.	శ్రీసాయిచరిత్ర (బైండు) ప్రయాణపుపారాయణగ్రంథం	63-00
8.	శ్రీగురుచరిత్ర (బైండు) ప్రయాణపుపారాయణగ్రంథం	63-00
9.	సత్యదత్తవ్రతం దత్తాత్రేయపూజాకల్పం,సహస్రంతో	30-00
10.	అనఘాదేవీ వ్రతం	30-00
11.	భక్తుల ప్రశ్నలకు బాబా జవాబులు	30-00
12.	శ్రీ సాయిపూజాకల్పం (సహస్రంతో)	25-00
13.	శ్రీ సాయిభజనమాల	20-00
14.	శ్రీ సాయి భజన్స్	20-00
15.	శ్రీ సాయిభక్తి గీతాలు	20-00
16.	శిరిడిహారతులు (భావంతో)	20-00
17.	"శ్రీసాయి"కోటి	27-00
18.	"శ్రీసాయిరామ్"కోటి	20-00
19.	శ్రీ సాయినాథ స్తోత్రమంజరి	10-00
20.	శ్రీ సాయివేయినామాలు	8-00
21.	శ్రీ సాయి హారతులు (పాకెట్)	15-00
22.	శ్రీ సాయి స్తవనమంజరి	10-00
23.	హిందీ శ్రీ సాయి హారతులు	15-00

24.	శని సింగణాపూర్ క్షేత్రమాహాత్మ్యం	63-00
25.	ఇంగ్లీషు శ్రీ సాయిహారతులు	15-00
26.	షిరిడి దర్శనం-శ్రీసాయి వైభవం	99-00
27.	సాయిసత్యవ్రతం	30-00
28.	సాయి అనుగ్రహమ్	120-00
29.	నవగురువారాల వ్రతకల్పము	15-00
30.	శ్రీదత్తలీలామృతము	99-00
31.	హృదయంలో సాయి	15-00
32.	శ్రీషిరిడీసాయి లీలామృతం(శ్రీసచ్చరిత్ర)	120-00
33.	గజాననమహరాజ్ చరిత్ర	99-00

4. జ్యోతిషాలు

1.	'కాలచక్రం' గంటలపంచాంగం (గార్గేయ)	72-00
2.	గ్రహభూమి పంచాంగము (గార్గేయ)	108.00
3.	ఆనందసిద్ధి పంచాంగం (వై.వి.శాస్త్రి)	63.00
4.	ములుగు వారి రాశిఫలితాలు (12రాశులువారికి)	50.00
5.	ములుగు వారి రాశిఫలితాలు విడివిడిగాఒక్కొక్కటి	12.00
6.	కాలచక్రంజ్యోతిషక్యాలండర్	25.00
7.	గ్రహబలం క్యాలండర్ (శ్రీనివాసగార్గేయ-భక్తిటివి)	25.00
8.	శుభమస్తు (పిడపర్తి) క్యాలండర్	25.00
9.	సాదా క్యాలండర్	5.00
10.	పాకెట్ క్యాలండర్	15.00
11.	తాజకనీలకంఠీయమ్	100-00
12.	కేరళ జ్యోతిష రహస్యాలు	180-00
13.	జ్యోతిష బ్రహ్మ రహస్యాలు	180-00
14.	మానసాగరి జాతకపద్ధతి	180-00
15.	వరాహమిహిర జాతకపద్ధతి	180-00
16.	వధూవర వివాహమైత్రిద్వాదశకూటములు	99-00
17.	సింపుల్ రెమిడీస్	180-00
18.	శంభు హోరప్రకాశిక	250-00
19.	పూర్వ పరాశరి	100-00
20.	పరాశర జ్యోతిషవిజ్ఞాన సర్వస్వం	200-00
21.	ప్రశ్న సింధు	99-00
22.	నక్షత్ర విశేష ఫలితాలు	63-00
23.	సూర్యసిద్ధాంతపంచాంగగణితంచేయడంఎలా?	180-00
24.	దృక్సిద్ధాంతపంచాంగగణితం చేయడంఎలా?	180-00

25.	ఆయుర్దాయ నిర్ణయం	63-00
26.	జాతక గణిత ప్రవేశిక	63-00
27.	జ్యోతిషమర్మబోధిని	63-00
28.	జ్యోతిష ప్రశ్నోత్తరమాల	63-00
29.	ముహూర్తం నిర్ణయించడంఎలా?	63-00
30.	జాతక మకరందం	63-00
31.	జ్యోతిష సరస్వతి	63-00
32.	మీజననకాల విశేషాలు	63-00
33.	ముహూర్త విజ్ఞాన భాస్కరం	63-00
34.	జ్యోతిష స్వయంబోధిని	63-00
35.	శుభముహూర్త శిరోమణి	63-00
36.	నక్షత్ర ఫలమంజరి	36-00
37.	పంచాంగం చూసే విధానం	36-00
38.	సర్వార్థ జ్యోతిషం	36-00
39.	ప్రాథమిక జ్యోతిషం	36-00
40.	నవరత్నములు శుభయోగములు	36-00
41.	శుభశకునాలు	30-00
42.	హస్తరేఖాఫలితాలు	36-00
43.	సంఖ్యల్లో భవిష్యత్	36-00
44.	ముహూర్త దీపిక	99-00
45.	పుట్టుమచ్చలు ఫలితాలు	30-00
46.	కలలు ఫలితాలు	30-00
47.	జాతక చక్రం వేయడం ఎలా?	36-00
48.	మానసాగరి (ప్రాచీనజ్యోతిషగ్రంథం) -పుచ్చాశ్రీనివాసరావు	250-00
49.	జ్యోతిషశాస్త్ర చిట్కాలు	120-00
50.	గుప్తా శతాబ్ది పంచాంగం (1940-2050)	999-00
51.	ప్రశ్నచండేశ్వరమ్	63-00
52.	ద్వాదశభావ ఫలచంద్రిక	250-00
53.	జ్యోతిష శతయోగరత్నావళి (నూరుయోగాలఫలితాలు)	120-00
54.	అంగసాముద్రికం	36-00
55.	హస్త సాముద్రికం	63-00
56.	లాల్ కితాబ్	99-00
57.	శకునశాస్త్రం	63-00
58.	ఆధునికప్రశ్నశాస్త్రం	120-00
59.	పరాశరజ్యోతిష ప్రశ్నజ్యోతిషం	180-00

60. అష్టకవర్గు (కొండపల్లి)	63-00
61. బృహత్‌జాతకం (ప్రాచీనప్రతికిపునర్ముద్రణ)	250-00
62. లగ్నరత్నాకరం	63-00
63. షట్పంచాశిక	120-00
64. 40 రోజుల్లో జ్యోతిషంనేర్చుకొనండి	270-00
65. 40 రోజుల్లో సాముద్రికంనేర్చుకొనండి	180-00
66. 40 రోజుల్లో సంఖ్యాశాస్త్రం	180-00
67. 40 రోజుల్లో నక్షత్ర (నాడీ) ఫలితములు	270-00
68. 40 రోజుల్లో వైద్యజ్యోతిషం నేర్చుకోండి	250-00
69. మీ పుట్టినతేదీ అద్భుతరహస్యాలు (సాయిగణపతిరెడ్డి)	270-00
70. కె.పి.జ్యోతిషం (పరిచయం)	63-00
71. ముహూర్తచింతామణి	99-00
72. సూర్యచంద్ర గ్రహణములు	63-00
73. ప్రసిద్ధవ్యక్తుల జాతకాలు (వేరేకొండప్ప)	180-00
74. అదృష్టరెమెడీస్	144-00
75. గ్రహసంచార ఫలనిర్ణయదీపిక	63-00
76. జ్యోతిష రెమిడీస్	300-00
77. జాతకమార్తాండం పాతప్రతికి యథాతథం (కొండపల్లి)	250-00
78. జ్యోతిషవిద్యాప్రకాశిక పాతప్రతికి యథాతథం (కొండపల్లి)	250-00
79. నాడీజ్యోతిషం	63-00
80. నక్షత్రపారిజాతం (గోరసవీరభద్రాచార్య)	63-00
81. లగ్నపారిజాతం (గోరసవీరభద్రాచార్య)	63-00
82. గౌతమసంహిత	63-00
83. హోరరత్నమాల	63-00
84. జాతకఫల మణిమంజరి	200-00
85. పుష్కర పంచాంగం (2013-14నుండి 2024-25)	560-00
86. దశాభుక్తిఫల నిర్ణయం	250-00
87. వింత జోష్యములు	63-00
88. షోడశవర్గులు	200-00
89. రవిగ్రహ సమస్త ప్రభావములు	99-00
90. చంద్ర గ్రహ సమస్త ప్రభావములు	99-00
91. కుజ గ్రహ సమస్త ప్రభావములు	99-00
92. బుధ గ్రహ సమస్త ప్రభావములు	99-00
93. గురు గ్రహ సమస్త ప్రభావములు	99-00
94. శుక్ర గ్రహ సమస్త ప్రభావములు	99-00

95. శని గ్రహ సమస్త ప్రభావములు	99-00
96. రాహు & కేతు గ్రహముల సమస్త ప్రభావములు	99-00
97. ఆధునిక గ్రహములు-ఉపగ్రహములు సమస్త ప్రభావములు	99-00
98. ముహూర్తమార్తాండం	63-00
99. లఘుజాతకం	63-00
100. జాతకాలంకారము	63-00
101. మేషలగ్న ఫలితములు	99-00
102. వృషభ లగ్న ఫలితములు	99-00
103. మిధున లగ్న ఫలితములు	99-00
104. కర్కాటక లగ్న ఫలితములు	99-00
105. సింహలగ్న ఫలితములు	99-00
106. కన్యలగ్న ఫలితములు	99-00
107. తుల లగ్న ఫలితములు	99-00
108. వృశ్చిక లగ్న ఫలితములు	99-00
109. ధనుస్సు లగ్న ఫలితములు	99-00
110. మకర లగ్న ఫలితములు	99-00
111. కుంభ లగ్న ఫలితములు	99-00
112. మీన లగ్న ఫలితములు	99-00
113. నారద సంహిత	200-00
114. పంచాంగపీఠికలేఖికాగణితం	250-00
115. తారాబలం - చంద్రబలం (వేరే కొండప్ప)	99-00
116. సులభలగ్న సాధన (చిత్రాలగురుమూర్తిగుప్తా)	200-00
117. రాహు కేతువుల యోగము	99-00
118. ఛాయాగ్రహములు	99-00
119. జ్యోతిషవిజ్ఞాన దీపిక	63-00

బి.వి.రామన్ గారి గ్రంథములు

120. జ్యోతిష విద్యారంభం	50-00
121 గ్రహభావ బలములు	50-00
122. కాలచక్రదశ	50-00
123. అనుభవ ప్రశ్నాజ్యోతిషం	50-00
124. జ్యోతిషశాస్త్రంలో వాతావరణ భూకంపాలు	50-00
125. పురోగామి జాతకం	50-00
126. భావార్థరత్నాకరం	75-00
127. భారతీయజ్యోతిష సర్వస్వం	75-00
128. అష్టకవర్గ పద్ధతిః	75-00

129. జ్యోతిషశాస్త్రంలో సందేహాలు,సమాధానాలు	75-00
130. ప్రశ్నతంత్ర	75-00
131. ముహూర్తం	75-00
132. విశిష్ట జాతకములు	125-00
133. భారతీయఫలితజ్యోతిషం	125-00
134. 300 ముఖ్యమైన యోగములు	125-00
135. జాతకంపరిశీలించడంఎలా ?	300-00

రాష్ట్రపతి అవార్డుగ్రహీత, మహామహోపాధ్యాయ, వాచస్పతి
శ్రీ మధురకృష్ణమూర్తిగారి గ్రంథములు

136. బృహత్పరాశరహోరాశాస్త్రము-1	200-00
137. బృహత్పరాశరహోరాశాస్త్రము-2	200-00
138. బృహత్పరాశరహోరాశాస్త్రము-3	200-00
139. బృహత్పరాశరహోరాశాస్త్రము-4	200-00
140. భావార్థరత్నాకరము	100-00
141. ముహూర్త చింతామణి	100-00
142. ముహుర్త చింతామణి-పార్టు2	200-00
143. స్వప్న శాస్త్రము	36-00
144. శతయోగమంజరి	50-00
145. వ్రతనిర్ణయకల్పవల్లి	250-00
146. దైవజ్ఞవల్లభం	75-00
147. వసంతరాజశకునమ్ (బృహత్శకునశాస్త్రం)	250-00
148. వాస్తుశాస్త్రవివేకము-1	100-00
149. వాస్తుశాస్త్రవివేకము-2	200-00
150. వాస్తుశాస్త్రవివేకము-3	100-00
151. వాస్తుశాస్త్రవివేకము-4	200-00
152. అనుభవసులభవాస్తు - 1	50-00
153. అనుభవసులభవాస్తు - 2	100-00
154. పంచాంగ వివేకము	99-00
155. వశిష్ఠ సంహిత	360-00
156. పంచపక్షి శాస్త్రం (కేస్‌బైండ్)	200-00

5. వాస్తులు

1. 40 రోజుల్లో "వాస్తువిద్య" నేర్చుకొనండి	180-00
2. వాస్తుశాస్త్ర రహస్యములు	200-00
3. వాస్తునుబట్టి మీ ఇల్లు	63-00
4. మీరూ మీ వాస్తు	63-00

5.	గృహవాస్తు చిట్కాలు	63-00
6.	వాస్తు పూజ	63-00
7.	వాస్తు సూత్రములు	63-00
8.	వాస్తుశాస్త్ర రహస్యాలు	63-00
9.	గృహవాస్తు వర్గులు	99-00
10.	విశ్వకర్మవాస్తు శాస్త్రరీత్యా మీ ఇంటి ప్లానులు	63-00
11.	విశ్వకర్మ వాస్తుశాస్త్రరీత్యా మీఇండ్లఆయములు	99-00
12.	విశ్వకర్మ వాస్తు శాస్త్రం(చిత్రాలగురుమూర్తిగుప్తా)	180-00
13.	ఆధునిక గృహవాస్తు	99-00
14.	శుభవాస్తు	270-00
15.	వాస్తుయంత్ర రత్నావళి	120-00
16.	వాస్తుశాస్త్రం	120-00
17.	హౌస్ ప్లాన్స్	63-00
18.	గృహనిర్మాణ వాస్తు	63-00
19.	వాస్తు రెమెడీస్	63-00
20.	గృహవాస్తు దర్పణం	63-00
21.	జ్యోతిష-గృహవాస్తుచంద్రిక	200-00
22.	వాస్తురత్నాకరం (కొండపల్లి)	63-00
23.	వాస్తుశిరోమణి ,,	120-00
24.	వాస్తుసంగ్రహమ్ ,,	63-00
25.	పంచవాస్తు పారిజాతం ,,	120-00
26.	వాస్తుడిండిమమ్ ,,	63-00
27.	వాస్తుదుందిభి ,,	120-00
28.	విశ్వకర్మవాస్తుప్రకాశిక (కేస్‌బైండ్)	250-00
29.	కృష్ణవాస్తుశాస్త్రము	63-00
30.	జలవాస్తు,శల్యవాస్తు (దంతూరిపండరీనాథ్)	99-00
31.	మయవాస్తు (గోరసవీరభద్రాచార్య)	120-00
32.	వాస్తు జ్యోతి	63-00
33.	మన ఇల్లు-మనవాస్తు	99-00
34.	వాస్తవ వాస్తుపూజావిధానము	108-00
35.	వాస్తు దర్పణం	120-00

6. మంత్రశాస్త్రాలు

1.	మంత్రసాధన	63-00
2.	తంత్రజాలం	63-00
3.	మంత్రశక్తి	63-00

4.	దత్తాత్రేయ తంత్రవిద్య	63-00
5.	దత్తాత్రేయ మూలికాతంత్రమ్	63-00
6.	తాంత్రిక పంచాంగం	63-00
7.	యక్షిణీ తంత్రం	63-00
8.	మంత్రానుష్ఠాన చంద్రిక	63-00
9.	సర్వదేవతా మంత్రకవచములు	63-00
10.	మంత్రాక్షరాలరహస్యం (బీజాక్షరనిఘంటువు)	63-00
11.	సర్వదేవతా మంత్రరత్నావళి	63-00
12.	సదాచార దీపిక	63-00
13.	యోగినీ-వామకేశ్వరతంత్రం	63-00
14.	ప్రపంచసారతంత్రం	63-00
15.	బదనిక తంత్రమ్	63-00
16.	ఉచ్ఛిష్ట గణపతి తంత్రమ్	63-00
17.	గుప్త సాధన తంత్రం	63-00
18.	గంధర్వ తంత్రమ్	63-00
19.	సౌందర్యలహరి (మంత్రయంత్రరత్నావళి)	63-00
20.	యంత్ర మంత్ర తంత్ర	63-00
21.	పాశుపత తంత్రం	99-00
22.	పంచదశ మహాఖడ్గ తంత్రం	99-00
23.	రుద్రాష్టాధ్యాయః	99-00
24.	మంత్రసిద్ధి	120-00
25.	పరశురామతంత్రమ్	108-00
26.	శ్రీలలితావిలోమ పంచదశీ	108-00
27.	శ్రీ గురు తంత్రం	108-00
28.	గాయత్రీ తంత్రమ్	108-00
29.	మహాశక్తి మంత్ర తంత్ర రహస్యాలు	150-00
30.	శ్రీ దుర్గ తంత్రమ్	200-00
31.	మహామృత్యుంజయఅమృతపాశుపతమ్	200-00
32.	సర్ప (నాగ)తంత్రం	250-00
33.	హవన తంత్రం	250-00
34.	షోడశనిత్యతంత్రం	250-00
35.	శాక్తేయతంత్రం	250-00
36.	రుద్రయామళతంత్రం	250-00
37.	లక్ష్మీప్రత్యంగిరా తంత్రమ్	250-00
38.	హిరణ్యశూలినీ తంత్రమ్	250-00

39.	మాయాప్రత్యంగిరా తంత్రమ్	250-00
40.	శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా తంత్రమ్	250-00
41.	స్వర్ణాకర్షణభైరవతంత్రం	250-00
42.	కాశీవిశాలాక్షి తంత్రం	250-00
43.	శాంతితంత్రమ్	250-00
44.	యంత్రసిద్ధి	360-00
45.	శ్రీ లక్ష్మీతంత్రమ్	360-00
46.	మంత్రమహోదధి (స్త్రీదేవతాఃకల్పమ్)	360-00
47.	మంత్రమహోదధి (పురుషదేవతాఃకల్పమ్)	360-00
48.	మంత్రశాస్త్రం (గ్రంథము)	360-00
49.	ప్రత్యంగిరాకృత్యాతంత్రం	360-00
50.	కామధేనువు తంత్రం	360-00
51.	శూలినీదుర్గాతంత్రం	360-00
52.	శ్రీవిద్య రహస్యం	290-00
53.	కులార్ణవ తంత్రమ్	150-00
54.	ఆచార్య సిద్ధ నాగార్జునతంత్రం (ఒరిజనల్)	390-00
55.	సిద్ధమూలిక రహస్యం (మంత్ర,యంత్రసహితం)	63-00

7. గ్రంథాలు - ఆరాధనలు

1.	భగవద్గీత శ్లోక తాత్పర్య సహితం	54-00
2.	భగవద్గీత (వచనం)	99-00
3.	భగవద్గీత శ్లోకతాత్పర్యం-కేసుబైండింగ్	72-00
2.	గణేశ ఆరాధన 1	99-00
3.	గణేశోపాసన 2	99-00
4.	నవగ్రహవైభవం	99-00
5.	నవగ్రహ రెమెడీస్	99-00
6.	నవగ్రహ వేదం	99-00
7.	శనిగ్రహారాధన	99-00
8.	ఆదిత్యారాధన	99-00
9.	సుబ్రహ్మణ్యారాధన	99-00
10.	శ్రీ శివ ఆరాధన	99-00
11.	లక్ష్మీ ఆరాధన	99-00
12.	హనుమదారాధన	99-00
13.	లలితారాధన	99-00
14.	శ్రీ చక్రారాధన	99-00
15.	గాయత్రీ ఆరాధన	99-00

16.	వీరభద్రారాధన	99-00
17.	కుజగ్రహారాధన	99-00
18.	భైరవారాధన	99-00
19.	దైవారాధన	99-00
20.	గీతారాధన (భగవద్గీత శ్లోకతాత్పర్యసహిత)	99-00
21.	శ్రీవేంకటేశ్వరాధన	99-00
22.	హయగ్రీవారాధన	99-00
23.	లక్ష్మీనరసింహారాధన	99-00
24.	శ్రీ బాలాత్రిపురసుందరీ స్తోత్ర కదంబం	99-00
25.	దేవీ లీలామృతం	99-00
26.	పురాణపండ సుందరకాండ వచనం	99-00
27.	పురాణపండ రామాయణం	99-00
28.	పురాణపండ భారతం	99-00
29.	పురాణపండ భాగవతం	99-00
30.	(సూరి) వాల్మీకి రామాయణం	99-00
31.	కాలసర్ప యోగం	99-00
32.	నిత్య జీవితములో రుద్రాక్షలు	99-00
33.	నిత్య జీవితములో నవరత్నాలు	99-00
34.	వేదసూక్తములు	99-00
35.	వేమన పద్యసారామృతం	99-00
36.	పండగలు పర్వదినాలు	99-00
37.	సూక్తిరత్నాలు	99-00
38.	హనుమచ్చరిత్ర	99-00
39.	నవగ్రహ దర్శనమ్	99-00
40.	నిత్యజీవితంలో నవగ్రహాలు	99-00
41.	సాలగ్రామములు	99-00
42.	గురుశుక్ర ప్రభావము చంద్రకళానాడీ	99-00
43.	శనిగ్రహరెమిడీస్	99-00
44.	జాతకసుధాసారము-జాతకమోక్షప్రదాయిని	99-00
45.	వివాహజ్యోతిషమంజరి-మ్యారేజ్‌మ్యాచింగ్‌గైడ్ (సాయిగణపతిరెడ్డి)	99-00
46.	మీపుట్టినతేదీనిబట్టి మీజీవితరహస్యాలు (న్యూమరాలజీ లైఫ్‌గైడ్) ,,	99-00
47.	మీఅదృష్టానికి (పేరు) నేమ్‌కరక్షన్ ,,	99-00
48.	న్యూమరాలజీ రెమిడీస్	99-00
49.	మూకపంచశతీ	99-00
50.	శ్రీరామకర్ణామృతం	99-00

51.	రహస్యకుక్కుటశాస్త్రం	300-00
52.	ఉపాసన విధానం	99-00
53.	పంచమవేదం మహాభారతం	99-00
54.	దేవుళ్ళు డాట్ కామ్	99-00
55.	గణపతిభాష్యం	99-00
56.	యజుర్వేద ఉపనయనవివాహప్రయోగమంజరి	99-00
57.	నవయోగులు	99-00
58.	ఆంధ్రప్రదేశ్‌లోనిదర్శించవలసిన ప్రముఖదర్గాలు	99-00
59.	సకలదేవతాఅష్టోత్తరాలు(పెద్దది)-(180అష్టోత్తరశతనామావళులతో)	99-00
60.	సకలదేవతా అష్టోత్తరశతనామావళులు (కేస్‌బైండింగ్)	216-00
61.	సకలదేవతా సహస్రనామములు	99-00
62.	ఆధ్యాత్మిక సూక్తి నిధి	99-00
63.	బ్రాహ్మణులు గోత్రాలు,ప్రవరలు	99-00
64.	సర్వదేవతాస్వరూపుడు శ్రీ వేంకటేశ్వరుడు	99-00
65.	శ్రీ లక్ష్మీసన్నిధి	99-00
66.	శ్రీలక్ష్మీగణపతి హోమకల్పం	99-00
67.	మార్షల్‌ఆర్ట్స్ (కరాటే,కుంగ్‌ఫూనేర్చుకోండి)	99-00
68.	మ్యాజిక్‌గైడ్	99-00
69.	చదరంగం	99-00
70.	పంచముఖ హనుమత్ వైభవం	63-00
71.	గరుడపురాణం	40-00
72.	మాఘపురాణం	36-00
73.	శివపురాణం	36-00
74.	వైశాఖపురాణం	36-00
75.	కార్తీక పురాణం	36-00
76.	కార్తీక పురాణం (చిన్నది)	25-00
77.	సర్వకార్యసిద్ధికి రామాయణపారాయణ	63-00
78.	పెద్దబాలశిక్ష	50-00
79.	గాయత్రీ మహిమ	36-00
80.	వృక్షదేవతలు	63-00
81.	యాజుష స్మార్త సంస్కార చంద్రిక	200-00
82.	సనాతనవైదిక బ్రాహ్మణస్మార్తాగమకల్పమ్	150-00
83.	చతుర్వేదములు	120-00
84.	నవగ్రహారాధన	120-00
85.	తాళపత్ర సమాహార గోపురం	120-00
86.	మనుధర్మ శాస్త్రం (వచనంలో...) (కేస్‌బైండు)	250-00

87. మానవధర్మములు		120-00
88. వేదమంత్ర సంహిత		120-00
89. సహస్రలింగార్చన		120-00
90. శ్రీ శివగీత		120-00
91. ద్వాదశఉపనిషత్తులు		120-00
92. పురాణపండవారి సౌందర్యలహరి	(కేస్‌బైండ్)	250-00
(శ్లోకతాత్పర్యసహిత విపులవ్యాఖ్యతో)	సాదా	120-00
93. బృహత్ శివ స్తోత్ర రత్నాకరము		200-00
94. బృహత్ దేవీ స్తోత్రరత్నాకరము		200-00
95. బృహత్ విష్ణు స్తోత్రరత్నాకరము		200-00
96. కేదారనాథ్ బదరీనాథ్ యాత్రాగైడు		63-00
97. దక్షిణావృత శంఖములు		63-00
98. 108 దివ్యదేశాల విష్ణుక్షేత్రదర్శని		36-00
99. ధర్మసింధువు(కేస్‌బైండింగ్)		270-00
100. భారతీయ శైవక్షేత్రయాత్రాదర్శిని		99-00
101. చిలుకూరి బాలాజీచరిత్ర		36-00
102. భగవత్‌స్తుతి		63-00
103. సూర్యోపాసన		36-00
104. కాశీఖండం		250-00
105. దేవీభాగవతం		360-00
106. శ్రీ ఆంజనేయం		216-00
107. ధర్మసందేహాలు		216-00
108. ఆధ్యాత్మిక దైవిక వస్తువులు		250-00
109. రామాయణం		600-00
110. పోతన భాగవతం		900-00
111. శివమంత్రములు		63-00

8. వైద్య గ్రంథాలు

1. ఆహారం ఆరోగ్యం	36-00
2. మూలికావైద్య చిట్కాలు	36-00
3. ఆయుర్వేద వైద్య చిట్కాలు	30-00
4. గృహవైద్య రహస్యాలు	36-00
5. గృహవైద్యసారం	36-00
6. హోమియోవైద్యం (ద్వాదశలవణచికిత్స)	63-00
7. ప్రకృతివైద్యం	36-00
8. ఆహారం-వైద్యం	99-00

9.	సంపూర్ణ ఆయుర్వేద-చిట్కా వైద్యం	99-00
10.	ఆయుర్వేదమ్	36-00
11.	ఆయుర్వేద మూలికావైద్యదీపిక	99-00
12.	దుంపకూరలు, ఆకుకూరలు, కాయగూరలు (వాడకం - ఉపయోగాలు)	99-00
13.	ఏకమూలికావైద్యం	99-00
14.	అష్టాంగ హృదయం (4భాగాలు)	1200-00
15.	రహస్యసిద్ధయోగవైద్యసారమ్	99-00
16.	ప్రాథమిక హోమియోవైద్యం	99-00
17.	ఒబెసిటి	99-00
18.	హెల్త్‌గైడ్	99-00
19.	ఆయుర్వేదం-జీవనవేదం	99-00
20.	ఫుడ్‌థెరపి	63-00
21.	న్యాచురల్‌థెరపి	99-00
22.	సంపూర్ణఆరోగ్యానికి 20ని॥	63-00
23.	కీళ్ళనొప్పులు మీ సమస్యలైతే...	99-00
24.	యోగామంత్ర	63-00
25.	యోగా మండే టు సండే	63-00
26.	హెర్బల్ మెడిసిన్-హెల్త్‌టుడే	99-00
27.	హెల్త్‌ఫైల్	108-00
28.	వస్తుగుణపాఠం	250-00
29.	రసాయన వాజీకరణ తంత్రం	150-00
30.	వస్తుగుణ మకరందం	400-00
31.	నాటువైద్యం -(కేస్‌బైండ్)	360-00
32.	నాటువైద్యం (చిన్నది)	99-00
33.	ప్రాణాయామము-యోగ	63-00

9. అయ్యప్ప - భవానీ రకాలు

1.	శ్రీ అయ్యప్ప లీలామృతం	30-00
2.	శ్రీ అయ్యప్ప భజనపాటలు	63-00
3.	శ్రీ అయ్యప్ప పూజాకల్పం	20-00
4.	శ్రీ అయ్యప్ప భక్తి గీతాలు	20-00
5.	హారతిగైకొనుమా	40-00
6.	శ్రీ అయ్యప్ప దీక్ష F	10-00
7.	శ్రీ అయ్యప్ప భజనమాల F	10-00
8.	శ్రీ అయ్యప్ప నిత్యపూజ P	10-00

9.	శ్రీ అయ్యప్ప నిత్యనియమావళి P	10-00
10.	భవానీదీక్ష (శ్రీ భవానీ లీలామృతం)	36-00
11.	దేవీలీలామృతం	99-00
12.	శ్రీ దేవీ పూజాకల్పం	20-00
13.	దేవీ భక్తిగీతాలు	20-00
14.	భవానీదీక్ష P	10-00
15.	దేవీ భక్తిమాల F	10-00
16.	శ్రీ అయ్యప్ప భజనావళి	120-00
17.	అయ్యప్పపూజావిధి (జేసుదాసుసాంగ్స్‌తో)	24-00

10. భజనలు - కీర్తనలు

1.	అన్నమయ్య కీర్తనలు	20-00
2.	శ్రీరామదాసు కీర్తనలు	20-00
3.	సర్వదేవతా మంగళహారతులు	20-00
4.	వసుంధర మంగళ హారతులు	25-00
5.	సౌభాగ్య దేవతా మంగళహారతులు	36-00
6.	సర్వదేవతా భజనలు	36-00
7.	చిట్టి పొట్టి పాటలు	10-00
8.	జాతీయ గీతాలు	10-00
9.	దేశభక్తి గీతాలు	36-00
10.	పండుగలు-పుణ్యక్షేత్రాలు భక్తిగీతాలు	36-00
11.	గొబ్బిళ్ళపాటలు,లాలిపాటలు,కోలాటపాటలు	36-00
12.	అన్నమయ్య సంకీర్తనలు	99-00
13.	పెళ్ళిపాటలు-స్త్రీలపాటలు	36-00
14.	భక్తానంద భజనకీర్తనలు(ఓల్డ్‌సినీస్టైల్)	36-00
15.	సర్వదేవతాభక్తిమణిమాల	36-00
16.	బతుకమ్మ ఉయ్యాల పాటలు	36-00
17.	అన్నమయ్య సంకీర్తనానిధి(1000కీర్తనలు)	270-00

11. హిట్స్ సాంగ్స్

1.	ఘంటసాల భక్తిగీతాలు-భగవద్గీత	36-00
2.	ఎస్.పి.బాలు భక్తిగీతాలు	36-00
3.	ఘంటసాల సుమధురగీతాలు	99-00
4.	పి. సుశీల సుమధురగీతాలు	99-00

5.	ఎస్.పి. బాలు సుమధురగీతాలు	99-00
6.	ఎస్.జానకి సుమధురగీతాలు	99-00
7.	వేటూరి సుందరరామమూర్తిహిట్స్	99-00
8.	సర్వదేవతా సినీభక్తిగీతాలు	99-00

12. స్త్రీలకు ఉపయుక్త పుస్తకములు

1.	శ్రీకాంతామణి వంటలు (వెజ్)	63-00
2.	శ్రీకాంతామణి వంటలు (నాన్‌వెజ్)	63-00
3.	శాకాహార వంటలు	30-00
4.	మాంసాహారవంటలు	30-00
5.	చిట్టిచిట్కాలు	30-00
6.	అందానికి చిట్కాలు	30-00
7.	పిల్లల పేర్లు (పెద్దది)	30-00
8.	పిల్లల పేర్లు (చిన్నది)	10-00
9.	లేటెస్ట్ ఎంబ్రాయిడరీ శారీబోర్డర్స్	36-00
10.	లేటెస్ట్ ఎంబ్రాయిడరీ డిజైన్స్	36-00
11.	చిన్నారులకు చిరుతిళ్ళు	30-00
12.	పసందైన ఫాస్ట్‌ఫుడ్ వంటలు	30-00
13.	పలావ్‌లు, ఫ్రైడ్ రైస్‌లు, వెరైటీరైస్‌లు	30-00
14.	వేపుళ్ళు-ఇగుర్లు	30-00
15.	బ్రేక్‌ఫాస్ట్ వంటలు	30-00
16.	పండుగలలో చేసుకొనే పిండివంటలు	30-00
17.	మైక్రోవోవెన్ వంటలు	99-00
18.	సర్వదేవతాభక్తిమాల	36-00
19.	పిల్లలపేర్లు (బాబు)	36-00
20.	పిల్లలపేర్లు (పాప)	36-00
21.	మోడ్రన్ మెహంది (గోరింటాకు డిజైన్స్)	36-00
22.	మోడ్రన్ పిల్లలపేర్లు	99-00
23.	నోరూరించే నాన్‌వెజ్‌వంటలు	99-00
24.	మోడ్రన్ టైలరింగ్ (లేడీస్ & జంట్స్)	99-00

వివిధ రకాలు

ఎందరోమహానుభావులు	270-00
యోగాసనాలు	36-00
సూర్యనమస్కారములు	36-00
పొడుపు కథలు (చిన్నవి)	10-00

హిందీ-తెలుగు-స్వబోధిని	20-00
ఇంగ్లీషు-తెలుగు-స్వబోధిని	20-00
జనరల్ నాలెడ్జ్	20-00
నూరు ఎక్కాలు	10-00
1-100 టేబుల్ బుక్	10-00
1-100 టేబుల్‌బుక్ (క్రౌన్‌సైజు)	4-50
శ్రీరామకోటి	27-00
శ్రీశివకోటి	27-00
మేజిక్	30-00
అంకెలతో గారడీ	30-00
హృదయస్పందన (కవితలు)	30-00
వాత్స్యయన కామసూత్రాలు	36-00
ఎ.పి.టూరిస్ట్ గైడు	36-00
ఇంద్రజాల రహస్యాలు	30-00
మహేంద్రజాల రహస్యాలు	30-00
శరీరభాష (బాడీ లాంగ్వేజ్)	99-00
క్రియాయోగం	36-00
ఆనందంగా జీవిద్దాం	99-00
హరిశ్చంద్ర నాటకం	50-00
వాత్సాయనకామసూత్రాలు	99-00
పంచసాయకం	99-00
రతిరహస్యాలు	99-00
అనంగరంగం (కంభంపాటి స్వయంప్రకాష్)	99-00
శృంగారకేళి (కంభంపాటి స్వయంప్రకాష్)	99-00
గాయత్రీవిజ్ఞాన్	99-00
చింతామణి (నాటకం)	50-00
బాలనాగమ్మ	50-00
కాళహస్తి స్త్రీల వ్రతకథలు	36-00
కాళహస్తి రామాంజనేయ యుద్ధం(బదిరెడ్డి)	50-00
కాళహస్తి గోవింద నామాల భగవద్గీత	36-00
కాళహస్తి గృహవాస్తు చింతామణి	99-00
కాళహస్తి గృహవాస్తు మర్మాలు (బైండు)	63-00
రామరాయవాస్తుశాస్త్రం(ముద్రగడరామారావు)	90-00
ఎం.ఎస్.ఆర్.హనుమాన్‌చాలీసా	10-00
ఎం.ఎస్.ఆర్.సుందరకాండ	80-00
బ్రహ్మంగారిజీవితచరిత్ర (జవంగుల)	125-00
శ్రీ ఆదిశంకరాచార్య దివ్యచరితామృతం	40-00

కాశీరామేశ్వర మజిలీ కథలు		63-00
శ్రీలలితాసహస్రనామము(భాస్కరభాష్యం)		600-00
ప్రకృతిసిద్ధాంతములు-వేదవిజ్ఞానము-ఫలితజాతక సూత్రములు		595-00
ముదుండి విశ్వనాథరాజుగారి గ్రంథములు		
విశ్వకర్మ ప్రకాశము		80-00
ప్రాచీనవాస్తుశాస్త్రాలు-ఆధునికవాస్తుపరిశీలన	,,	250-00
నారద సంహిత	,,	150-00
వాస్తురాజవల్లభము-మూలానువాదము	,,	60-00
మయమతము - వచనము	,,	80-00
బృహత్సంహిత - వచనము	,,	160-00
వాస్తువిజ్ఞానజ్యోతి		......
పురోహిత దర్శని (గోరసవీరభద్రాచార్య)		....
విశ్వకర్మవాస్తువిద్యారహస్యములు	,,	....
వాస్తు విజ్ఞాన చంద్రిక	,,	....
మహాదశా పారిజాతం	,,	....
వాస్తు నారాయణీయం	,,	120-00
యోగావళీఖండం	,,	120-00
ముహూర్తసింధువు		150-00
సర్వార్థచంద్రిక (4భాగాలు)		1208-00
మీరే న్యూమరాలజిస్ట్ (దావూద్)		370-00
నిర్ణయసింధు (2భాగాలు)		590-00
సాయి...	,,	45-00
శ్రీ దుర్గానందలహరి	,,	200-00
ఆరతిసాయిబాబా	,,	11-00
ప్రతిష్ఠకల్పః(సాగి నరసింహమూర్తి)		500-00
తాజుద్దీన్‌బాబా సచ్చరిత్ర		100-00

సుమారు 100 సం॥రాలునాటి ప్రాచీన ప్రతులు తిరిగి ఈ క్రింది గ్రంథములు ప్రచురించబడినవి.

శ్రీరామ మంత్రానుష్ఠానము	300-00
శ్రీరామనవరాత్రోత్సవకల్పః	300-00
సీతారామ కథా సుధ అయోధ్యకాండ	200-00
సీతారామ కథా సుధ బాలకాండ	150-00
అరణ్యకాండ	100-00
శ్రాద్ధము ఎందుకు పెట్టాలి ? షోడశ సంస్కారములు	200-00
స్మార్త కాపర్ది కారికలు	200-00
నపుంసక సంజీవనము, వైద్య శిరోమణి	200-00
విషవైద్య చింతామణి	200-00

హేమాద్రి సూరిణా ప్రాయశ్చిత్తాధ్యాయః	300-00
సర్వమూలికా గుణరత్నాకరం	300-00
ఆపస్థంబీయ ధర్మసూత్రాలు	300-00
సర్వశాంతి దర్పణం - అపర ప్రయోగ దర్పణం	200-00
గణకరంజని	200-00
సంతాన దీపిక	200-00
తిధినిర్ణయ కాణ్డః	250-00
ముహూర్త దర్పణం	200-00
జ్యోతిష శాస్త్ర రత్నము (శ్రీపతిజాతక పద్ధతి)	250-00
లఘుతాచకము	200-00
శ్రీ వైఖనస పైతృమేదిక ప్రయోగః	300-00
స్మృతి రత్నాకరము (ధర్మశాస్త్రం)	400-00
జాతకామృతతసారం	300-00
జాతక బోధిని	300-00
సంగీత విద్యాదర్పణం	300-00
సంగీత సర్వార్థసారసంగ్రహం	300-00
ముహూర్త మార్తాండం(టీకతాత్పర్యం)	450-00
జాతకరహస్యం	200-00
రాజమార్తాండం	200-00
ఆయుర్దాయదీపిక	200-00
వైద్యామృతం	200-00
అనుపానమంజరీ	200-00
నవగ్రహశాంతి విధానం-ఉదకశాంతి విధిః	200-00
చికిత్సరత్నము	200-00
స్వరచింతామణి	200-00
ద్వాదశలోహ భస్మవిధానం	200-00
దైవజ్ఞయశో విభూషణం	200-00
అనుపాన రత్నకరము	200-00
కాలామృతము	250-00
దైవజ్ఞకర్ణామృతము	300-00
రసేంద్ర చింతామణి	300-00
రసరత్న సముచ్చయం	300-00
వస్తుగుణరత్నాకరము	300-00
హోరానుభవదర్పణము	360-00
విశ్వకర్మ ప్రకాశిక వాస్తుశాస్త్రము	250-00
స్త్రీజన కల్పవల్లి	450-00
సంగీత సర్వార్థ సంగ్రహం	300-00
సంగీత సుధాసంగ్రహము	250-00
అర్క ప్రకాశము	200-00
సంగీత మార్తాండము	200-00
సంగీత ప్రధమబోధిని	200-00

వైద్యకల్పతరువు	200-00
రసప్రదీపిక	250-00
గణకానందము	250-00
శ్రీ లలితాసహస్రనామావళిః-వివరణాత్మక భావంతో	200-00
నవచండీ వేదోక్త శ్రీ దేవీ పూజాకల్పం	200-00
శ్రీ గాయత్రీ అనుష్ఠాన తత్త్వప్రకాశిక	360-00
సంగీతమార్తాండము	250-00
సారావళి	360-00
భేషజకల్పము	200-00
గురుశిష్య ఆయుర్వేద వైద్యచింతామణి	360-00
జాతకమణి	200-00
సర్వశకున ప్రకాశిక	200-00
యాజుష ప్రయోగ చంద్రిక	250-00
శిక్షావల్లీ-ఆనందవల్లీ-భృగువల్లీ	300-00
వసంతరాజ శకునము	250-00
తొట్టి వైద్యం	450-00
జ్యోతిష సిద్ధాంత సంగ్రహము (పంచాంగ గణితం)	300-00
సహస్ర యోగప్రకాశిక	300-00
శ్రీవిద్యారహస్యం	290-00
మహర్షుల చరిత్ర 1,3 300+300	
వేంకట సోమయాజీయం అను ధర్మశాస్త్రకాండము	250-00
శ్రీఆంజనేయం	216-00
రాశితుల్యవత్సర ఫలితం	200-00
నాడి జ్యోతిష విశ్లేషణ	400-00
రహస్యకుక్కుటశస్త్రం	300-00
స్త్రీ ధర్మరత్న బాండాగారము	200-00
శైవోత్సవరత్నాకరం	300-00
యాజుషప్రయోగ చిన్తామణి	300-00
సుస్వర ఋగ్వేద ప్రయోగదర్శిని	300-00
ఆయుర్వేద వైద్య సంగ్రహం	300-00
వశిష్ఠ సంహిత	360-00
హోమియోపతి గృహవైద్యం	200-00
వ్రతచూడామణి	300-00
వైశ్యధర్మప్రకాశిక	300-00
ఆలయ నిత్యార్చన పద్ధతి	200-00
స్మృతిముక్తాఫలం	300-00
ఆపస్థంబయల్లాజీయమ్	300-00
జ్యోతిషశాస్త్రసంగ్రహము	200-00
కర్మవిపాకాఖ్యయం	360-00
ముహుర్త రత్నావళి	250-00
సుదివిలోచనం	300-00
ఉత్తర కాలామృతం	200-00
సర్వవిషయ సర్వస్వసంగ్రహం	200-00